GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0091
4	Work Number	D 1015
5	Page No (From... To)	1 to 462
6	Name of the Work	SRINIVASA VILASA SEVIDHI
7	Subject	SRINIVASA

శ్రీనివాసవిలాస సేవధి

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

నలువగాంచిన తన్మనలు వొందద్దరా [illegible] నలిన చారు నారుని నలచు నారువులు। ఘనవి
రాజనందనింపగ నఝనికవులు [illegible] పుజరగ [illegible] ముద్దల ఖానిరాయుగము।
బిలదదాదేవు విందలవి [illegible] ంద్రి। సలిచము ద్దగముల గొన్న పాదములు।
మునికర మారె నాడి [illegible] రనె [illegible] ద్ధదండ్లగా వేటుండద్దవిగన్గ। కినుగొన్న
[illegible] నాకవులు భక్తాండ్ల। వె [illegible] నెంచన్ని [illegible] రాయంగము భూమిభాంగ్ల। నంఘనా

చలలక్షి రారవరరరగాపవులనె। ంరిరా వతిగివ నలరరాశ్వరవు। నెలలదకా వరాలన్గనరవరావత్రి। వెలలవధీరవులతాడ్గవెలఖవత్రి నౌడరి। వద్దిన్గాగెలి [illegible]
రానవ్ర వలరరరులగెుడ్గాంద్రి। రద్దిరారరన్గెసంగ్గ రావ [illegible] రవారధు। వరిరలవర్గ రుడంత్రితగవాల్లిరలు। తలన్గత్రికును చుఖంత్రలరరదెంవెరదాడ [illegible]
వంద్రనరగారంచ్చిరవ్వ్రర మఖ్జి। వరలంభిజ్జనవెచ్చివదవిత్రిరంగ్గి। వుడవురెండుఖిడొంఖ్రి వ్రాడనవధరలు। ౨ ఉలవరుశదగెవవాడెదనరచ్చి
౨ ర్గా గా। ల వరిఖవులుగ్గలర రవదారంలన్గర। గ్గాఖత। ధర [illegible] వి చుగ్నరలగావ ప్రయోధి। తాతగ్నరతాతరద్దె తానైర్గవరనరఖ్జిలు। తారెత్రి
వెండరవతర [illegible] గ్గారతద్ధుదవులలంద్లరరన్ధుగాదనరంవ్వరంగ్గ చెత్తు। నరవృ [illegible] దవుఁంచ్చునైంధ్రఖ్జిరావగ్గడు। చర్రవత్తువెలసెంగ్గ చర్రవు [illegible] రతర [illegible] త్రె [illegible]

ద్ర మాంక్షిన నిక్షు। వెరువెరుగరూపు వెళ్ళివెళ్ళులకొ। వెరువునను ఘుయాపునైరమూరురలాండు। చక్కదనముమించు మవరాండ్రప్పించు। దక్కన్ననంగ ... గరూరంత్రకాల।
శృహంగా ... ంద్ధ్ర వికెవ్వరం ... ముదాహారప్రంపౌదికాళ్ళవిత్తుండ్రు। ఆంద ... మూరురశానంద వరుదారులుండ్లు। నంద్ధకదరత ... ముదా ... డకిలకా
ర ... గార నాదరారగాము। ముఖరకత్త ... చతుముకు ... తుండ్లు। కరు ... నిర్తక ... నాగారిసాండు। పరవరాత్తుదకా ... రాం
గమైరు। దాదుపుద నాదుపుదత్తు ములధరోగాండు। వదుపుండవె ... ండ్లు ... కలుండద్లు। వికా ... ఉండద్లు విభిరత్తు కరుండు। ...
గౌరదూరు। దఘుతనఘుడనాన ... లాగు। దఘువవాసనవాగనా ... కొద్దు। ండాక్షి ... ధారముయాత ... రూలన్నగుండద్లు ... ండద్లు

మానస స్ప్రుశక్తి శివస్తు గర్వా బుద్ధి వదినే। [illegible] దాదిమవటువిధ్రువుబాణ[illegible]వయులు [illegible] వయులదతో దవివిమయ శివయనవదాధరించి జదియల శుత్తిం ఛి రయగా నిరసగారనిరగ ల్లా వయువడ
[illegible]ంచిద్యుత్వాశ్వరయునదిం జిఁప్పించత్రు। లవరంరుజాత్నవటదారాయిరి సూత్రదాగ[illegible]లజ్జాగరవవభావమయులు। రసాచమత్తు తల లతరవప్రభూ[illegible]తసలు। [illegible]
భూవారు అరయిప్రవారనివా। త్తివగా। కరవయునదించుంక్తనవ[illegible]నిగా తి:-ఆజ్ఞ చాయలుయులువిల్లునల నిలదాల్లెఽనద్వగారుచ్చి[illegible]
౨ శిరులు న్నిరుభుద్ధిదిల్లవారల మొలుమంగారు మంచిబివత్తు। ఇలగత్తురా డ్డారిప్తు వెలర్ తి ధ్యరి ఖావంచ్చిగొవం చ్చిత్తిడశంచ్చినతంతా। గ। వం
[illegible] త్తూరుయాడ్డునరి। శంరత్తారాంభిన్ని దధరాడ్డుకె దశి [illegible] వ ఎత్తివిదలవిలులు మంగవ్వనమతవిగాల్లు। శ్రికశాభాగికసుప నూ[illegible]ధ[illegible]। శ్రికలిబ్బె

త్రంబక సమేతులకు నైరు | కైరవ తారా ప్లాంగంబున వెలుఁగుచున్న | వరలక్ష్మీ ధూళి వంశ్య ... వాచాలిత జ్ఞాన వైభవుఁడై | దాచారులను దక్షిణ వైశ్యులా చారిత్రు | ... దయించువా
... దేవ ... యంగనాదు | సుజన గణ్యవరుఁడై సుకవి వరుల ... భవిష్య ... సిరి | కారణ ... ఉవ్వర ... తామ్రసేన ... నర్కరాత్మ ... నరసింహ ...
పాదలంబు | యుక్తిశ్రేణిక ... ధరణీరాయచుండఁగ ... లాంఛనదైవ | ఘనుఁడై మహానుభావుఁడు | ... అతని వరుసన ...
దుకవర్ణింప దగదు ... నల్లవాడు | విమలబుద్ధి ... విలసిల్లువాడు | దండిదనక ... గుండ్లల ... ములవాడు ...
... పూర్వవాడు | ధీరుడు తాను మహా ... గణ్యుడు ... వాడు | నేరనాధ ... నిపుణైన వాడు | చిరునవ్వు ... వాడు | కరుణా ... వాడు |

నవుసగ్గెడాళ్ళవలలలశంభిలుప్పాడు[illegible]క్కలాస్త్రమునిచ్చిచక్రధనంబన్నపాడ[illegible]నాఘాసుధగలవయుహస్తమునఘదైస్వరుడపాణిబిరువా స్పురితానవలశితాశ్వాడవిదరునగలభిం
[illegible] సమౌడఖాదనలంశరణ్యేశరవల [illegible]రత్నమారగాంచ్చిత్రిశరదర్ప[illegible]పాడు[illegible]చివిప్పికర్ణ[illegible]భూరివైభవ్యదక్షిణరుమ్నం ధర్మనపుణ్యగరి[illegible]రుపోశక్తి
వశ్యవలునక్షధరహాస్యతపోక్తి తవుతిభాషలనవుద్రవిడారణ్య[illegible]బంధవులవిన్నకిలనఫవచించ్చితవివమాకల నరంత్రసంఖ్యనగ[illegible]కర్త్రుతి[illegible]
లాారుక్షైవవమయుప్రకటితాలర శిరంగూప్తధవన్నలనుడవిపవక్ష[illegible]రహాదప్పితాచిరశివలులుభావవులక్వర భిల్లునక్షత్రపధల[illegible]కరశైల్లతివి
[illegible]వఠ[illegible]నగసవత్రిరత్నావించిప్పవాదావాహావావునప్రదప్తధ్వాడ్డిగ[illegible]రుడవద్దధవురక్షరడ్డిరులవుప్పుతహాబుపురాస్తోత్రిశంవాధరం[illegible]వలవగ్రహనవైదిబ్రవలనాంర్తు

[illegible] గలవత్తుఘాతంబు చెల్లి [illegible] గురు గను నానవనుచు [illegible] లక్షణ [illegible] నారంబు నరంబు [illegible] లు [illegible] నక్క [illegible] నారంబు [illegible] గను గల్లు [illegible] గంత్రు [illegible]

భాగవతత్త్వ [illegible] సారక్షితవు లా నన్ను [illegible] తబాల్లు [illegible] లకల [illegible] లె [illegible] కట బాధ్యవ యు నవ నంతల చి తల్లు [illegible] తి లె [illegible] నా బా [illegible] గ వా నల [illegible]

ఋషి చెలగ చే చెరబు సాగతి చెప్పితగా చెంద [illegible] వ శ్రీ యిం [illegible] [illegible] తర్వాత గాఢ గంధా వన నెంత్రి యహా నద్దర గవా [illegible] యహా [illegible] నెం [illegible] వాహా

భావ వర్ధింపఁ బొండ్ల వెంట్రా గా రఘు దా ద [illegible] రా [illegible] కథలు [illegible] నక గ [illegible] [illegible] కథ గెంగ్రె కాంచి వెగచి [illegible] చా [illegible] గదయం

[illegible] నరున్కథ ప్రాచి మొదలు తుదను [illegible] [illegible] రగంగ్ల [illegible] [illegible] త్ర ర [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] యంచి [illegible]

సలంకారమునకు మరందము। చటుల లాఘవ కల్పనా కల్పిత గంధవహము మకరధ్వజ మాధవ [illegible] ములల్ల నల్లంగనరు। వరంగ సమృద్ధి [illegible] మావల నాగనగలు లక్ష్మీ। నవలక్ష్మీం గాంభీర [illegible] దత్తతర్గనము
లక్ష్మీ రయుం చ్ఛగవభావా భావ ములలు। భావుక భావ సంభావితాలక। గావించి పటు మహాహావ లక్ష్మీ సామము। మెలరాదు తే నరుంగోరు నబ్బిప దక్కాభివము నా। న
లవెంక శిల్పి మహా హృతము౦ క్రిందట్రి విధాగవి తా తిలక విధిరమ్ । వనగ। భూస్వన తవకూరు తిహ్వనగన ల్పి చను। శ్రీ రాంగ్రహ ంగ న. రాయడ
లచ్చు దుపకమము। తెంరాయచ్చ చదలు శుభాగారు రాంత్రి రాయలు నలు। నలు పొందక సాక్షి తన దంపంచ్చెంద్లెంద్ల। చలగనుం చ్చెప్పు నర్తి న అంకింతు
రు। చితత [illegible] మాపాల ఖ్యాతిగ వెండ్రి। రాయలు లవతన ప్పత్తుల మరవ ఖాంచ్చి। నరస భావ [illegible] లు సాకల మారవింటి। తెరవి దుఖేం [illegible] కలలు ఆ [illegible] లు చారు।

మలభూషణంచెప్పగను వినవమయమయా ళః పయగముడు। లలితశ్లోగార లలిలసనంమ్మువంమ్మ [illegible] సమయములు లఘుల [illegible]

శ్రీ చా। రనృరనలభాషి వృరావిభుడు। ధన్యచరిత్రుడుదారశ్రీఖ రుడు। రతిరాజునిజకుండ్డారవమైనరయుశ్రయమాత్రుగుయుత్తుకై వైభవ వరశిరమాగుశోత్సుమఘమారిగరుకా

మహి [illegible] సంహారి। అఘ ఘనభుజనావిహారియతో గ్రీమ్ము పతిగాగదగనం చుప్రభావింప్రేరాంప్రి మంతి లా సహాభాసంపు వరరి [illegible] కి।

౧౨ ౦ప్రి [illegible] ప్రొక్తత ధావి॥ దరయుదధి ఐవిదవయుకిడా। పాద [illegible] ంధాదజాలజింద్రజానాల్ప్రారసిని। కవలిం అనదరించగంవసి [illegible] దారముకు

నహదా ఖిఖతిరాఖాగనా। మానద్రిఖ్రివహమావంరహోత్రిదలాతెకుగ్రూ। శ్రీవంచురాల్లిగెచిరహ్యాశ్రశ్రి॥ ప్రశ్రాచి॥గనవ్రుంస రాలుంనరకాంధరామాపాలనా। అనహా

వనవితాళ్లకేచియంబుతనుచతురనక్షలందవిలసనప్రుతమునుదివప్రుత్తునక్షలనరకనసదహోంలకొనతద్రురాచకిలపురిగాధాంచకిబంధాంతరవపచికిబోక్కెరన్నపాదిక్షరమ్మపడుతాజునక్షలపారవలిందిచాచ్ఛ
పొందాంఖ్యాలునక్షలసలుశ్రీతవు హాదారివిభూర్వుమరభూజునక్షలవితతలజునక్షలగావందరాజునక్షలప్రాదినీమ శ్రీకలింబనిగలినేరుచుకోశ్రీనివా
తెవలాశితవధిరయుండద్దుభు వనపాపనగలకాదప్పతతమువృత్తావల్లవినంతంభ్రుగంకీధాత్రిమవెట్టదనవా ॥ శ్రీ॥ నమస్కారంగణతేవం
నవారిగ।తెలికిలుతురుశిఖ మగిరాలసనూతల।తలనృతమగిలతలంబ్ధిపురాగా।సనృతకిధలువేసరక వాకిపిభ।శ్రాదకాలవలువిం
ద్రసంఘంబువినగ।వినలక్షింపు గావిపదలంచప్రివెలి।నవెట్టానలక్ష్మాతదిర్ఘంబువెలి।నవృతంబున్నప్పంగనసవృతిజుపెళి।మునసుపెక్కులుపురాణాసయులుమహాకలమా

పోగా నినచూడ [illegible] అనవుడు సూతుడు తాపుష్కరము మొండ్లు మునులు చూచి [illegible] ఘటికా ద్వయంబు [illegible] జ్ఞానంబు [illegible] గాం [illegible] మునులకు [illegible]
రాయుల [illegible] ద్రలారయుచు కారమాన్యంబు జ్ఞానవిజ్ఞానసాధన [illegible] సరయంగ [illegible] దంబైన [illegible] దం [illegible] భావి [illegible] రాయల
రదద్గా నదిత తెలిసెరుండవ్వ [illegible] దరవయు చూడగవినగా [illegible] దు [illegible] నెను [illegible] గవల [illegible] గానను [illegible] నరాదు దెవమ
నుష్యాదిదృశ్యమైభూమి [illegible] వంగ [illegible] గనవ [illegible] దరంగవ [illegible] దిరము చెంద [illegible] విహారించుచున్న [illegible] వారికి
దిమానుదులు వంగదిగారంచుచుండగా నదల [illegible] దనుగు దనదద్భుతంబైనదని నదద్భుతంబు [illegible] తమావం [illegible] తరవదద్భు [illegible] హారంబు [illegible]

రు। వినుము ఖంచ్రు తిరి కైలం దక్షిణగ గారి దవి యా దాన్ వ్రాతలకరం జూచి యా కలపు రా గెలి। హాస మాసు హా స్త్రీ తలా మల కవసు గా। దాది తం వస్తు లా గా దార వెర గం త్ర శక। తడ
ని యుత్రం యుడు గంగ్గ భూ రా వి ఖ। ధర్మనిలాద తిప్పు గాఖ తమావై సదైత్రు। వరి వెద్ది భు వర పావని గం రాయెల్లి। యు యెంరదగ్గు యు కయిందగ్గ దయ్యా విరగ గా డా। హిందర
గావి హా రంచ్రి భూ తాలల నయి వి ప్రాంతవి డిక్షు ద్గీ వెండు చాదల కరం। దై ప్ర టి కరం జా చెవ చూరి వేలింబిని। చెక్కడల్లుం స్నా దల శి తా గాంచి యెయి కస్త్రు
భవబింద్గి మెకల జూ తాలు దారు। భూగ మెహర్షి మయ వింద్గ భూ జాన్ వన్ శబ్దంద్ధ। దయె గారి దల కభ బాధ మెం దద్దడు రక్షి। కి భవని వంత్రే లిక్కెలు గం
ప్రదలు। ప్రతి తత్ర్త గాబ్రవులంద్ద పొతర్ల ల్లు గాగు। దైవివ్చుంత్ర దై ప్రాయి ల్లవె దంబిన్ను। లాదరం బిచాకవిన్న వల్లగారక్షి। స్త్రీ రయు గ శ్రైవ. యె చి హా చక చిలర స్ర ప్ర వి ప్ర విర

త్రిభువనములకెల్ల జయించఁగా నైనాలా నతని నాధి నంబుజ బంధు [illegible] । కివతంత్రి రసా దవ్రి కె వలలంబుజ నందద్దు । వలువ [illegible] త్రింస్రు రసా నలువ [illegible] తలలు [illegible] దత్తించ్రి తత తపం [illegible] తా । మరారు లగకైవ చెయరి ఇమా ఇా తొటవవ్రయు । కెల్లించె నాలఙ్ల వలల సంభవు డు । కె ల్లావిరారు [illegible] రవయు వఱ్ఱఘడు దమిదిగా డవు । [illegible] బరివ్రు చెవసుధమ్ము [illegible] । వయు విగా [illegible] వయు వెలి [illegible] వోగరయుం । [illegible] నకి । పరమకారు గికాత్రి ప [illegible] నా [illegible] డ్డు । చిరు [illegible] గ చా న న [illegible] దత్త నగ । [illegible] నా కెత్తె ంబు । [illegible] ం దద్దు నవ్వు డు [illegible] । అక్షి మహావరా హా కృతి [illegible] । [illegible] పరా కె మ వయు ల్లి వదగా [illegible] రా [illegible] వంహ [illegible] న రవం [illegible] । వి [illegible] తర [illegible]

వృత్తాంత్త మతుద్వృత్తంబులగాక్రింప్పు దంత్తె ఠరు [illegible] ద్వృత్తంబులు అవధానమాన్పు మారిన్యష్టివెశ [illegible] ద్వరమాదద్వృత్తంబులౌ దిజిరు [illegible]

ఘలిత వింక్గై ఉచరిధతిరద్వైరె । ప్రణాళి చరిత్రము దద్వృత్తవవలంబ్బుదన । గళ జవాహ్రుదివ [illegible] చ్చి దద్వా । తెలక [illegible] యలు ఉరవయ యాద్వరలు [illegible]

లత సౌఖ్యాభ్యాగరుఘ దభా గర్వికతరణ లలలఘుద్వైధవవలు లతుర్ధివఠ గవచ్చి [illegible] దరగ జుగాన విదు డలదద్వైద [illegible] నాచడలవెరా

దల లానంద [illegible] న్దుంగ్ది । వ వగు థాదాద్వరవలు తుశల్పవ జ్ఞ రాగవరా హావైరయు వ [illegible] దగల జ । రావా దగాచ్త్రి వంకై [illegible] వ

వరింప్ప వల [illegible] వి వె సూతల ఉటులు । వవధ వృత్తాంత్త వరుత్వివరద్వృదు దగి [illegible] గ్రిరవలనా డలవలు వద్ద్వైశ తల్లవ [illegible] హ్రరాష్ట్రి ఇశ్రదయ్యుం [illegible] వల [illegible] । వల

[illegible]గారాయవెనవెనవాతాశ్వధగలించ్చి। రాయసురత్నంగ్రవు ఖార [illegible] గాగాని రామ [illegible] అజ్జదెతప్పువధి [illegible]
వెంగుడ్లవిష్ణులుత్రక్షుంగ్రనురాయ। [illegible] చంద్రాదిశి [illegible] గాదిచి। గ్రహదరవఖ [illegible] రయెంత్ర [illegible]
వలుతెరవఛ్చివారాయత్రల [illegible] తాలింగ। నరరుడనడవ [illegible] వ [illegible] డరగ [illegible]
రాయదాభాజఖవారదెలు [illegible] అడ్డ్వధి। నుఛళఛదరవయతను ఛఛ [illegible] వదవవ [illegible]
గవరధవవాచి। వర్షణాంప్పుదరా హావ [illegible] నేనసురరాయత్రదితత్ర [illegible] తాల్డం చ్చి। [illegible]

ం చ్చి ర్వెరరుగరు కాంరలతరువలతవరు ౹ లనవాడ్రం బ్రాం న్నసిరజ్ఞరు ాగ తరంరరువ్రై వశాదం క్షి గా ర్లు [illegible] తిరవబ్రి న్జి [illegible] ంరత్న [illegible] రబ్బు లెక్కావరురు [illegible] గిబురన్ [illegible]

రసుహ్నా వ్రుర్లుకరక లరటురి౹ నిసరిత్రి నవి నె నవరు లులు ట్రి ల్లరగా౹ నడబిబిరెల్లనగ వి రెవ్వంబ్రిం చ [illegible] ప్రుబి లెర్నిం [illegible] ౹ ఏరెను నల్లు హ్రాం ర్ల ఫ ం

బిగంలిం౹ వి రిం ద్రి నె ంచె వ్రు [illegible] రాశ్రీ లవి౹ చవిగలప్పి తాంలగాలంబిటల న్నగ [illegible] గోవవసు లలు వి ల్లు వాడు [illegible] వి బి చు [illegible] డా [illegible]

రయుత్రుడుంబ్బుంత్రి౹ రయు. వ్వుంన్లు శ్రుకరయకాంలనం [illegible] భిలవు౹ -హా -చ్చి చెలన్నడి హా [illegible] గను ర్ల రె -చి౹ వి [illegible] ప్రులవి [illegible] దంత్ర వ [illegible]

కొలనపత్రి -చ్చి నెరయు ర్ల కొంరాండ్లు ఉవెసనగ౹ నలవుంద్ధరవయు కవ్వృత్తి చక్కెరరస౹ బరబిరతెరలు బ్లు ఖం త్వం రద్ది వై గొ రర [illegible] నరయ [illegible] రాంద్ర

గాగనంగెలించ్చనటతెంచ్చి రెంచ్చి। కులలవవతమ్ములు కలధరరగా నరంచ్చి। ప్రతి ధలలువధ్ఘిరంచ్చి చం[illegible] [illegible] నరం
రచిరమూగ్గొతమూరాధవు ఘటి। చింతనధర్మ తాగెవించ్చగరిడు। నంత్రవిష్ణు[illegible]రుతాలరారానతిచ్చు[illegible] [illegible] రవరు
శ్రీరాలక్షిచేన లరలవైశ్రేరర। నదరంబిబినను మరనగధలారావు। నగరాలిమిలునరలరలు[illegible] లగదారదాశి। ధు విరదవ[illegible]
తమ్ములు గావహారంచ్చతమి ఖుత్తివడవి। లర్ద్దరారవర [illegible] ఖాతవారవ[illegible] దాదూ౨ రరెగ భివిగ। ననుచలల[illegible]
రరాత్రైన తెంరతులు। న లచిగొతమ దాధి[illegible] నరంధి ధాగా[illegible] [illegible] చరగా త మకర రవదామధ్రను। [illegible]

నులు క్షణక్షణములు నలదాల్చిన నారదుండు వదుండు । వడిగంబుల [illegible] రాజులు [illegible] దా [illegible] । గడకవజు వలచితక [illegible] ధు [illegible] బది కక. లో. వంబిబి । నృ [illegible] తర
రాలడులతానకరాలకరాశాదంశ్రా గ్రమసా [illegible] । తలనుంచుని [illegible] నిరజల త్రుచ్చిచరిత్ర [illegible] గని [illegible] బంధమగరం [illegible]
దుంఅమువంత్రయయుకలయ ంకన [illegible] గాభించ్చె । వంత్ర జరాదం [illegible] గామ [illegible] వ [illegible] పునకు [illegible] దర్ద [illegible]
గగాయిబ్బయయవలిలగాంగ. చిన [illegible] రవెలువనెలు [illegible] రుగని [illegible] యులధా [illegible] గని [illegible]
డు । త్రినాతులుగావించ్చు వధ్వసంభవుని । కలబ్బంత్ర మటువలెగాంగ తూకనులులు । కబ్బించ్చు మకనెలుండ్లు గఅగడదవా [illegible]

వాజలలఁబిష్ఠలుద్వ్రు। సురభిళ్ళరాయసౌశిరం-చాశ్రుడుయాఃరగ।విరశ్వసంఖ్యాగురంగసమాహారమయిలునగ।శ్రతశ్రకరల [illegible]

గవయలు।గ [illegible] వదంబిష్ఠలుక లువణావులునగ।శ్వ్రుదలయుకమ।శ్లైలుబాంధద్దమశ్లరయలు।గా [illegible] వంత్రుగవక్రుఁత్రుఁ। త్రా

ఙ్గా [illegible] గదంగ్లమొస్త్రవయలు। [illegible] దలలు వరవాజిగవ్రుగ్గాకులునగ।వ్రూదగ [illegible] చెల్లుంగనృ్వా [illegible] గవగ్రులాద్య [illegible] దన్షలు గ్లి

[illegible] లునగ।ఖవలశగొగౌర వపుక్రఖవ్రులనరఘుకరవయ।లంత్రుంత్రగలనల [illegible] వలనగ [illegible] ఖంత్రుపల్దవంవ్రొంధ్రుద్దవంచ్ఛు

అవుధ్ల [illegible] లాశాగాధంద్దు।ఖ [illegible] విత్రవంచ [illegible] విసవ [illegible] ।వాలిదంబిష్ఠలుదైశ్లి [illegible] ంద్లు।భూరాలవయారులతవధంబిష్ఠలుఖలంశ్రీంచ్రు।శ్లైగకరఁఁల్లనవ

[illegible] వాళా [illegible] చిం త్ర [illegible] [illegible] దాన [illegible] ఖరి క్ర లనిబ [illegible] రండ [illegible] తారిని [illegible] అప్ప [illegible] వనఘావి [illegible]

వి [illegible] లల [illegible] వశాంచ్చ వివ దధా [illegible] ంలు [illegible] ంరా క్షరి చం పరా [illegible] తిం [illegible] వరారు ష్మలు। తాల త [illegible] మాల శాంత్తల [illegible]

రగా [illegible] దలవా రాష్టా రిడా తాడులు [illegible] లూవి। [illegible] గదిసిరమలు। లావ [illegible] లకర దంష్ట్ర [illegible]

వం [illegible] తింత్ర [illegible] తావు [illegible] వయాలు। ర [illegible] ధ [illegible] కరి [illegible] లకొడజు। కర [illegible]

రువ [illegible] రంట్రకర గావిదారములు। ఖచుమంద్ధఖం భావ విభీతక పాం [illegible] చుధాభయాలకని [illegible] మాక। [illegible]

ఉధరంబుబునంబూర్జపసియుం। వఉఅలియుగాతడ్డవాలవడుక్రైలి। వడైగయుగాష్ణుకద్వరంబున్గాంచ్చి। న్యందిద్దనగారం[illegible]రంబున
నడిష్టగానురంబున్లునం। పు లుగలాతామెడురూష్ణులుదాష్ణువెరంగా। ష్ణులునరారాగరంవ్వులుదావెష్ట[illegible] గా। చెంతగుడాలులులుత। షర్వ్యుర్గ
బ్బులుగారులునంషుంల్లికల ష్టల్లులునారంత్రు। న్నుషవగాగాత్వులలుత్రై[illegible]లుదరంతాడుంకి[illegible] పురు[illegible]నరంగు నత్రుకిర్తా[illegible]
విడమెటిర్లిహావిద్యకారతరు। లు। దఫ్జంద్ర్యకోంత్రులై[illegible]గోంద్ధవలులు[illegible]తారాత్రువెడిదాసవర్గులు। ఇస్త్రులవయిరైర్ప్రమ[illegible]స్థాయు
మయుష్టు। తులవెత్ప్రిప్రులతారగావయుల్లునప్రు। వెష్టవిదమగసెలవెంయుయుకంబ్లువ[illegible]దర్ల్లిచత్రులకెంవ్వులష్టాంగ్గవట్రుంబ్బలంత్రరాంత్రరవ[illegible]లంత్ర[illegible]

దాడిమ [illegible] పూగ తాంబూల [illegible] గ దళంబుల వెంధ [illegible] [illegible] [illegible] లగడ [illegible] [illegible] [illegible] లగాక । మలన [illegible] [illegible] సమ [illegible] [illegible] [illegible]
రగడ [illegible] రాలవ [illegible] [illegible] లబ్బల [illegible] [illegible] [illegible] వంధ [illegible] [illegible] నలకభా [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] । కదళీఫలంబు [illegible] [illegible] [illegible] [illegible] [illegible] నగరా [illegible] [illegible] [illegible] [illegible] । తగ [illegible] [illegible] [illegible]
[illegible] గంధ । నలదా [illegible] [illegible] [illegible] [illegible] లు । విదావ ధరా [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] మలయ [illegible] [illegible] కలవలులు । [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible]

శ్రీవయులు। ఇరుషమ చింత్యామణి చిత్రసి [illegible] వరవారం తాదిశత భద్రశిరవయల [illegible] తగాం [illegible] కాధూరయవూన। అవత [illegible] రామ [illegible]

అనఅవిధూమయఖజనవచా. ఖని రానవా ధూ [illegible] గాత్రి శా [illegible] స్వర వయ [illegible] గాధనవానర .. [illegible] రవ [illegible] ధరంఅంది। దనవా

నె వశ్చిరాయవృదవయలు [illegible] తగె వ [illegible] హూత్తిరై నె। న గెవు [illegible] దలుబ నరశ [illegible] .. గా। నాగం [illegible] యుధరాళ్లు

అరాజిశ్వరంరంగి। నాదండ్లు రనవ [illegible] చెఅ [illegible] వచి [illegible] ఖ్యిత్ర రంజిమ్ము। ఇత్తువయస్తే [illegible]

వయ [illegible] స్త్రాంలగం ఛత। ఇత్తు గిత్య శ్రా నెవహావ్లు [illegible] సార చంద్రాగస్తులు [illegible] త్రిపుంజ్ఞముగతెలుబల్లి। వినిగా [illegible]

[illegible]దా-బినరయుల్లిహూడ్యువలంలులు। విత్త ఖలవయులయుబిరగనా-[illegible]సుంతో। ఘాలుబ్రుంగద్దనాంచి[illegible] [illegible]వలఘబిన్నరయగాన్తా నవలంఢ్లు వంబిచ్చలజ్జల। జవదం త్రాంబిచ్చు[illegible] లా[illegible]
[illegible]రాచ్యాలద్రాంచిత్తవిధం ర్థ [illegible]యులు। [illegible]యువులిద్ద[illegible]లువల్లిన నవరించి [illegible] [illegible]గ్గ। ఆవివరింబ్లినత్[illegible]రం [illegible]ల్లులు నరు। గానికొలిన ఛన[illegible]
చిపిలినరం। వరూణికొవయుల [illegible] హాల్లు వోబ్లున ఘాలు। [illegible]వయు త్రివర్నులహావని[illegible]చ[illegible]ని[illegible]రుం [illegible] వలుత్[illegible]ల ఠిరయు[illegible]లునరు। [illegible]
లుర వ[illegible]నాగ నవరించ్చు ఖంచబ్లి। చలువరాలు[illegible]లంగ్ల[illegible]వ్వురంభిల్లలు[illegible]। గ[illegible]గా[illegible]న[illegible]లులు[illegible] [illegible] ర। భిరగాఘనరంభిఘ[illegible]బి-చ[illegible]
వయులు। చవరవాలంవస్లులజులుల్లులుల్లనివి। గరంవరవాటిల్లు ఢాంగరుంక విథానవయులు। ఖలనిశ్రిలవయులఖంచట్లివ[illegible]చ్చు ఖంగాచ్చు। ర[illegible]వరత్నురగ[illegible]దు[illegible]

శ్లవయులు। వరుసవు చింతామణి చిత్రసి[illegible] మహాపరివారంతాద్యత్ర భద్రఖరవములు [illegible] తనా[illegible] ధూరువమూనలవతీ[illegible] [illegible]

లనల। విధువయుఖ్యజనవచా. ఖగానవాధాన్యధనగాత్రి శావకావు [illegible] ఖ్యరవము। [illegible] గానవర [illegible] రవ [illegible] వరదంతం। దనెం

నెష్టిరయ్యుక్షిదవయులు వ[illegible] [illegible] గా। నానం [illegible] ధనరా [illegible]

రవుబిక్షిరణంతి। నానంద రసమ[illegible] [illegible] చేత్రవంతర[illegible] [illegible] రంభులు। చిత్రవయక[illegible]

లు। శీలక్షాలగందుణి। చత్రుగిత్రకాష్ఠానైవహామై[illegible] చంద్రాగస్తులు [illegible] ఖ్యవయు గతెంబులు। మనగా [illegible]

స్తంభమా। వడదల దరియించ్చి పుడి చెవ్వ లంభమా। శర [illegible] వుగాగ గల్గి కరతలంబున లవ। [illegible] చెలగంగ [illegible] వెలుగు [illegible] ధూళి [illegible] వర
రెక్కలంబడిత్రి వత్తులాంచ్చనవము। నంరవము నకా [illegible] వుయు [illegible] ల్లు [illegible] లనవ। క్రూర [illegible] సంచ్చిరి
శిలమయులగు నగ। తాన చెడ్డరా [illegible] యులు తదయింక [illegible] దేవ [illegible] యోగ [illegible] విన [illegible] ద్రుత్తిరవర్గాసుంద [illegible] వెత్తులం [illegible]
[illegible]। దనవిలవిహరించ్చి దరిబిరియుండ [illegible] వాలుమొదలుగా [illegible] లనవ। [illegible] దగ్గ [illegible]
వ్వర [illegible] బంచ్చెడి వాజ్ఞ [illegible] ల్ల॥ నెక్కు తాడునడచి [illegible] యించ్చి మణియయున్న [illegible] రావరింద్దుర [illegible] గావు [illegible]

తెకాలు। పూ౦ బలయులు శ్రీడ నలాడబ్బుడ లన బిరుచు। విరరయ్యలు [illegible] ంగ లలవిరల నలరి రర్యం [illegible] యాస్వర్గల రర్యం వానలగ భాల్యంగ స్వామి నా [illegible]

చళిగ్గొం కలనొ ఖిగలు నరాడుగ న్యాశ్రిష్ఠివైరోగంర స్మా [illegible] ంత్ర [illegible] నరరు। దళ్లురత్తు చ [illegible] వెండలసు శుండణా౦ లరయ [illegible]

లునలు। పృలుగలలతాబిత్తు ప్రు [illegible] లు। గుర౦ పులు [illegible] యుంచ [illegible] నులనలు వసిధా షినా వలు లవ [illegible] వ్య నా [illegible]

వల శ్రీర విళంభిన వసంవ్రరగ. నా వలు। గనా [illegible] లలోకు వమవ్వ [illegible] గ్రం గ్గ నయుని వళ [illegible] తుత్తి [illegible] డుల లస లు [illegible]

నిసూత్ర వైభవవయు। భువనలు తలకైనష్టిపరం భూతభవ్యువు। భవనభృత పారభాగం [illegible] చక్రభూంగరుఖిత్తల నవ్య [illegible] గా బిగా౦ [illegible] వరరత్న [illegible] భుం [illegible]

ర్గ। [illegible]రాజశేఖరామలు లపగి చవగా గిర్భ। ఘృణినె లు [illegible] సెనవృశ్రీకర [illegible] వ చకింప్పు। మహా ధిరయు [illegible] మండ్రిరవం [illegible] హ [illegible] లతాగృహా శాఖ
లు దనర [illegible] లతాగృహాము అ రయు [illegible] దట్టకివ [illegible] లు। [illegible] దట్ట చరగి [illegible] లయ [illegible] రయ రయ చ్చు రయ తుల।
లతత రాజ్యంబులు ల రారు [illegible] లు [illegible] వలు మె [illegible] వాల [illegible] దంగ్గ। రాతా [illegible]
నంబులలం [illegible] వంరయారయు। లాతతలా నిరంబు [illegible] । నెట్టన శరకహాం [illegible] రంబు।
[illegible] నగ్గి [illegible] నవ్వురాజ్ఞా నచురాజు గెను రా [illegible] వచు [illegible] చాప్పునవ [illegible] రయా [illegible]

రఘుపతులలఘూద్రి। గౌప దృష్టి బంధత్రయం బెయ్యధనా నంద్యాడ్యా। శ్రీ కన్నడ దృశాంచంపట్ట(స్తు)లబ్ధ ధనపొ [illegible] గతి వయలలక్ష్మీ [illegible] బు। గురుండొల్లు। భువనత్రయయాజవీటి
నతిపతనిఘు। రాయల ఉపటెడా డాయీ వర రాణించె। దళ వచ్చె చె [illegible] చారరె [illegible] ఖర [illegible] ంచప్ప వెన [illegible] ఖండ్ర రాయలె చట। వీయన [illegible]
ద్రి కొంపుల ఉనిరాయల భ త్రి। భద్రంఘోర్థ భావించపుభివృద్ధ ఉంచె [illegible] నార్థ [illegible] నంద [illegible] నాన భితలభోగిరాయల వేగ [illegible]
విఘుల లనాగిరి బఖ రాయత్ర ంగ్ని। కెలిబంగ్గరు [illegible] నాంచ కధనఖని [illegible] వెంర [illegible] రాయల [illegible] నొరణా ధనా నృత్యభార్గ నిఘవు
లునపు। నళగాహ హళల నెపాత్రింభుబై నెర। తంలభిరాయ రాణశ్రీ తంగ్గ ఋంగ్గ వెపు [illegible] యు। ఘుం మృ కొంపల నాలి వసాక్ష్మె [illegible] లు వ। ఘుంచ్చి నకొరాటు వమ్మ శఘనాంత కాలం

బ్రంహ్మాండ ఘటములు ... విధ। మెరసిన తమ్ములు కండ్ల ... మతిన్ను గొనరా। సురకోద్యాన ... [illegible]
ఘనా ... దనరంభి ... [illegible]
బిరిజిల్ల గలి ... రంభ ... [illegible]
గా ... [illegible]
... [illegible]

...వెశ్వు। కవిని వెన్నెలవా నవ్వగానల్లని ల్లు। చిలువరా [illegible] ముండ్ల దా వ్రి। వరిని నవట నిన్నా నవవర
భూమిలించ్చు। భూతరూవెవ [illegible] భూతరూపవెగ్గు। ఖతాంట్చరం [illegible] భూరించుఖ్ఖు। అత్యంత్రరూచూలతూహా
[illegible] చేసించు। రకాక్షులచ [illegible] శ్రీ పరంపరగాల బహుమ [illegible] వమసూషంగా। విషులు నిరు [illegible]
హరవిశ్వమూభిల్లు। నెపుర [illegible] నారాయణ [illegible] నారాయణ్ణాడు [illegible]
చ్చి। భూతం [illegible] శక్తి [illegible] వెఫుదనం। వారక నంప్తి [illegible] తనలు। గజిబిడి

[illegible] నాత[illegible]యొ[illegible]గవల్లభైన । ళు డమ[illegible]రయాడ[illegible]భూ[illegible] [illegible]
చిరత[illegible]ఘూ[illegible]దరన గం[illegible] [illegible]
[illegible]దవ[illegible] [illegible]
[illegible]
[illegible]
[illegible] । గ [illegible]భూ[illegible] [illegible]

చేతన్న నారసిక్కలహాంగ్ని చక్రధారావులు। సారణ్ణు నాప్పులలతా [illegible] యతెక్క [illegible] చునవ। వెడరక్క [illegible] రాంరప్పు విర

ని రాగిలు। గాలుచ [illegible] తుమ్మె దూరెపుషురయుం [illegible] తులు। [illegible] రక్క [illegible] తక్కడవుదుగ్గారం [illegible] చరక్కనక్కెం [illegible] నిరవుడుం

[illegible] రవతీరారాధారవులు। నగరినిరతాలక్కారంగ్న [illegible] ప్రాగ [illegible] వరవన్న [illegible] లవిశితల [illegible] యు [illegible] తాచ

[illegible] రాయ। లతలిత చ్చవిగళ్ళ రయావరింతప్పచరన్న। [illegible] ధారారావ [illegible] విమల [illegible] రుం రుంగ

ఆదళ్ళి [illegible] రనింగతి మ్మెరలు। చ్చల్లదనవులు తావి చల్లం [illegible] వరరయులు। [illegible] వర [illegible] యుగావ [illegible] నరరెళ్ళినైన గంధర

[illegible]

రయిలబిలు తొనల

[illegible]

... వ రితగు వెరివ... గు లుతురుగాక్క నగ్గిగు లువచ్చా ... [illegible]
... వ ... గాద్ద ... [illegible] ... ఛిత్తానవద ... వెన ఛ ... [illegible]
తనరు ... [illegible] ... [illegible]
లగాతె ... నర్తమౌకయు ... [illegible] ... నలుగురు ... [illegible]
లెక్క ... యులు లు నలుగ్గున ... గిరాయుం త్రుడునా త్మవహ్నాయయు నంత్ర కూ ... [illegible]

నరపత్న్గ భువనైకమ్య । గలిగె । [illegible]
దూర్తిపుడు । నంబూరి [illegible]
నవానందరమణల [illegible]
[illegible] లవెచవమణిలువివ [illegible]
[illegible] దరకృష్ణమాహాత్మ్య । మొదనిం [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] వరాహపురా [illegible]

[illegible]

[illegible]

నవస్థాన భువనైకప్ర । గలిగె । శ్రీ వైరాగ్య జ్ఞాన వంతుడవై [illegible]
ధాంత్రము ష్యుడు । నంత్రు [illegible]
నవానందరత్నాల [illegible]
మొ అవ్విధవ కులుబెవ [illegible]
ఆశ్చర్య రక్ష మాహాత్మ్య । మొదనొం [illegible]

నింగ్గత్తకు చిగాగనగ వఋచిధూమి। శ్రీలభాగ్య డంగా [illegible] నగర [illegible] దకచు। [illegible]
కృమదంబున్నతేలుచ్చు। దాఖర్త లంచ్చినతేలగ్గి నఘంబుణ్ణి। [illegible]
నిదారాగళ్ళభాగఖాగళ్ళ వరులలు [illegible] [illegible]
[illegible] యుజెన్నెంబ్బి। తోరరెంహ రిదిరినగర [illegible] గు। [illegible]
ళ్ళనెకొహరుద్రిత్తేతలు। ఏరుదాష్ట దళెల్లతాళిమ్ము నేఖుచ్చవరులలు। [illegible]

[illegible] మంత్రప్రభావ। [illegible]
[illegible] హారం [illegible]। [illegible]
[illegible] మాహాత్మ్య [illegible]।
[illegible]
[illegible]

వయిరాడు। తురగగిరివంత్తుడు గా బర్లా గ్రుడు। [illegible]
రథరాష్ట్రి భుజి రథ్యా గ్రహ స్తూరంధరుడ్ల భావ్ను [illegible]
హుంత్రింద్లు పరత్రంబశ్చిన నుదర్యాత [illegible]
[illegible] చరలుంద్ల చిరయున్నెదుష్పుడు [illegible]
ఉరవష్ణి నతాలుఖరలంద్ల రయ్యు [illegible]
చత్రి। వుముదూరుడ రయ్యు నుపరమ స్త్రాంతాత్ప॥ [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

రత్నంబుశ్రీ క్షా నరశా శ్రీ శ్రీ నంత్సు ॥ వశ్రీ నయరా హాజవరంబు ఘ

మయిలకంయుసరఖ్యు మిఁదవ ... ద లంపదధిరరా పలుర

హ్మాలులునరవా రవాధినాధు ం దద్దసరా ... తా ...

కు లంక్షాండ శుడు లలక్ష్మిల్ల ॥ ౧ నారంరంఘనవలంబ్బారు

ల్లి ంయలెస్సియునవరాశ్రీ నిలక్షా శ్రీ ్రసుంరరసంగ్గ ... ఘవలాసా ... ల

గుడన [illegible] రిరిరసుమ్మా [illegible] లుల [illegible]

[illegible] మెనరిరి [illegible]

[illegible] యెరి [illegible]

[illegible] చ [illegible] నాన రవ [illegible]

[illegible] లరి [illegible] చ [illegible]

[illegible]

వయుత్రిఖా విరచ్చు తరిడి॥ యరు మితనంబ్బదలకల [illegible]

వనిఝ్జలుండ [illegible] రిలయుం [illegible]

[illegible] లుంబఖిణావరిణదరా [illegible]

[illegible] లనుభ్రరవయతాలవి [illegible]

గభవనఖాగవులభ్రిండ్డైనతూరసాంఖ్యలు నుగ [illegible]

శ్రుభూపు. తల్లోకన్న వు నాల్య్రండ్డ తలలధ కుల స్థలు. ౦దాష [illegible]
మునస్వాగాలాక్ష నతుడినవురంపమా తువన ఉల్లిలత్రి [illegible]
[illegible]లా పు. ప్రతిమేక నతి రుల [illegible]
నచేం ఉప్పుదా వు. తనక్షరాతలన [illegible]
చ్చే. నాయ్యదులంబిషినా. ధుగా నగవా లుడివండు. ఉవఱూ [illegible]

స్తుతింపఁ దృష్టులకు [illegible] బూ [illegible] వర [illegible] ఇలా సంభూ [illegible] వర్ధిల్లి [illegible] దనలంచరా [illegible] దిలదన [illegible] వాదన
గిరిరూపు నిబలు [illegible] దనందు [illegible] సన్నరుమనుచలి [illegible] రల్లు [illegible] బలిబింతు భాభాగలు లువ [illegible] రంస్త్రు
[illegible] నలయ్యాంక [illegible] వగభారనలులు [illegible] వాలుతేరు సబల్లిం [illegible] రంగారా
[illegible] దక్షగ్రంధి [illegible] తలమ [illegible] నలం [illegible] వనరంభ్ర [illegible] లో [illegible]
నవరా ష్ట్ర [illegible] దివ్యరాయు నడరి [illegible] లక్షణమావయులలయ [illegible] నుతి నలవలదె దక్కులు బల్లులు నవు।

శక్తి నడదురగాద్రి గనవపద్ది వంత్తు [illegible]
సి [illegible] శ్రీకరలంఠద్ధవద్ది [illegible]
[illegible]
[illegible]
[illegible]

౨౮

వల్లభ నవుడు దా(ప్రి) నవత పారలకుం (వ్) ల్లద నవుడు దొ... [illegible]
మూ నక వలచి ల్లవుడు నచెలరస్త్రి ... తరుచగి ... [illegible]
భిక్షాజ నంతా ... ఫ్రి న ... [illegible]
కంతప్రభుచాలిం. ... [illegible]
లు ...
న్నప్రభ్రిలించ్రి యదు ... తరకస్త్రి ... [illegible]

ప్రజుల్తి విన్లైనా సాగింప్పు। రత నరప్పురస మలలంబద్ధ రచనా కలలు నిలలు [illegible]
నాంచిలగర్భ చలవిడ విలిప్తైలు లించ్లలిరిసలు పద్మగడత్తులు [illegible]
లవలధూనీపూరికిచితబూవు। చాంతవిరాగికిహాంత [illegible]
పువలవలుతా నరదంబ్బు చెక్కె। రతవలరాచవ [illegible]
ంచివలగువలమ్మగులవ। వలదవురవలలు లంత్రవలు [illegible]

రత్రాగలరాయుకురంన్యముకెల. వన్ని బూరగబూన్నవరిగా [illegible] ప్పువల [illegible] న్నైవదగ [illegible]
దుల్వ ఉరాబష్టిఘు ఖిరంచ్చి దురలనం చన్నిద్రారు [illegible] ప్పులలబరద్దిర [illegible] రబ్బు [illegible]
రచికతేదిలువైప్లవా ఖః చన్నగా రండ్లరబ్బల వుయలులవ [illegible]
నగులులువాలిలు. నండ్డెలువె. ఛ్ఛి రారతీ. వారరవృ [illegible]
పులువరులనగినై ద్వి. ప్రింణ్నారిబబి గతురా లుబూ వి.చ్చేరిరాంద్ధు. రంద్ద [illegible]

[illegible]తి చంద్రహాస నారాజ సంఘుంచబ్బె జుం భీవా చిరాయురా [illegible]
వనుతించ్పుడుడ గ్రీ [illegible] కలికి. రాతిలకించ్చు గద [illegible]
నరులు దుర్గనా కేశవబ్ధం డుగువ నివచరించ్చు [illegible] శ్రీలబద [illegible]
బృసు వనిపలుకగ [illegible] లు చిబాలను నం [illegible]
నంబట్టిన నుంచరాజు [illegible] తిత్రి వరచ్చుద కురంత్తు ఇరువవ [illegible] వబ్ధవ నిజ [illegible]

పదవలయువయూ రితవంబున్నదేళ్లు నన౹ నా కయియూ కవులాన్నిగలియుయు [illegible] యువు

ఘ్రు నధి(శ్రి)। ప్రినన లథు రి(గ్రి)ల నంత్ల (శ్రి)నంగ్న। గా లైకయుపు గా కగ్రి [illegible]

తల్పు శిభి శృచూ వృ। తకలి గి తనంబిల్లి(లి)గ్రి చూ ధరిగ్న। ని [illegible]

నవుంరవిధియూ వ్రు। నసంసెలన నధిపా యులకంత్తు రియు ంరత్త। [illegible] యువ

న్నరితసూ ఢంగ్న। ఘునతివం బూనరింఘృగా వతిగా ఢి। యులనల [illegible] లవు [illegible] యిరం

డు। వివితరంబున్ని చికులకుల [illegible]ాఖా(వజా। అనవృడాావుంచరా[illegible] రరలక [illegible]

దంవు చూభూావిభు డు। బొతలర్తొ చాతురత్యగాం [illegible]

ళ్ళాబూానిఇంచ్చె। వంవనలవు నెడ ఇదలవులదవత్తి నవుంచుగ [illegible]

రండు। గత్తర్త అనేను తురంత్తున రత్తంరరబాాఖ్యురంత్తు। [illegible]

[illegible] బల్లి అతివివిరులలుభూాగవులు లు। వుడుల్లఖాాఠగగల్లు వు [illegible]

స్వభుజాబ్ధి। తరుసోలలామలయాధాత్రి వరురణడ్డు। భూజభూపాలుండు డ్లవి [illegible]

త్రిరనలగో నుమితవావచ్చిందద్ద కులధిల్పవధిచబా నాయ్తి స్వామన [illegible]

నిబలలిహ్రీ। ఖడీపాండ్యవిభుండడ్డు విక్రమతర్క తన్న్వాడమా ఆనవా [illegible]

[illegible] యుతదిడప్లు గారాడివిక్రేల నాగనలునతిడిరావిత గేలిమా [illegible]

వైరిబలులడప। నరిసూబరఘరారంత్ర నవరూపుశ్వాని। రాంవిడి నిబిబసూతవి [illegible]

శాన్యమూ నంబాయక్రవుణ్ణి। నవ్వుడుమా కవనంధాధినా ధుండష్ట్ర నంవచరంవ్వుంచవుక్ష [illegible] దదరి [illegible] బపఘ్ని [illegible] వయల్లా [illegible]

శవరంబఘ్న నంబూరంధష్ట [illegible] ష్ట్రీ ఈక్రరక్రం [illegible] గా తవబ [illegible] ఘ్నీ [illegible] త్రింబఘీ గాంధనం [illegible] ంభూ [illegible]

క్ష్మిగడంద్రిళ్లఖరయిపంరఘ్నిత [illegible] ష్ట్రంరప్పుగ [illegible] గరంత్త [illegible] అంతం [illegible] (వ్రిజ్జ్రా) [illegible] డర సంరబఘ్ని [illegible] గవఘ్ని [illegible]

ఖఖల్లఘనవ। పై సగ్గ నశఖత వంవ్వుంరవవ [illegible] నం [illegible] చ [illegible] నంఘ్రిత్రి [illegible]

నక్షంచ్రుసుడు। వఖుతరవ జా ఘ్నే ంలనవురబా గా క్షులవంత్రులగన [illegible] గనవుంబ [illegible] వఠవశ్లు [illegible] రంభంధ [illegible] నవుం [illegible] వఖ్లి

ఖ్యాపాదరమునదువిడవనిమిషికి। ననవ్వుడువల్లభునలమణ్ణా గదనుఁ। వనబాస్త్ర...

ల్లసువనత్తులాస్త్రులుకొన్నవుబ కలహాస్త్రంబున్నదనటలదుగ్గకన...

విభీషణ్ణనరాజు। ఘంటవివైరులబ ములుంకృష్ణిగెడెంరధ్ధనతెత్తిరనుఁ...

వగనవులల। నవర్గ...కన్నిజతుంగ గాదద్దినగులలుప్రభిశెత్తినదవ...

నబలసరస్ముసహన్నిడులరన్నరాయలుంబ్భిద్ధి న సునవమంతు స్పుంబుంగ... తాత

త్తః పురంబున్ । తరలక్ష దివరస్త్రి దర్శన నఖాక్షతయు గిర్త్తాన స్తి తన [illegible]
స్త్రీవలయు నవా క్రొవి [illegible] దొంగ [illegible] త్రిరడిగా కస్తూరి హారడగి [illegible] రత్రి [illegible] స్తు నల్లి
నురాదించ్చి నలుదిక్కులారూఢ ఊర్వు రవము నసౌరికి గొంత్తి పోడు [illegible] ఘ్ని వచిన్న దధా [illegible] ముల
స్నా ఉబహుమాద నంపళ్ళులక్షు తవి । త్తా ఘుంబిఫ్ఫ్యులాచ నతిభిష్టివల [illegible] డంబిలు వడ రక్షా
సూచి రులరంత్రర్గా చరంత్తరయు ద్రత్తిల నవ్వుంఢ్ఢు । మరం త్తః పురంబున వధూ కన్య గారంభుళు [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] ంబ్రు। నలవెంషు చన్నారరుల బ్రలగా బ్రచూడను [illegible] । రుగా శరథి రుచిగా బ్రియు నవ [illegible]

గి। నలవ్రాకలక్షి వకాంచ్చునంబ్బిం [illegible] చ్చినరు చె। నిలవు నాసత్తే [illegible]

వ్రతశాకారసరసార్చ్హి తావన్ను [illegible] శ్రీరగాభ్ష। గవభ్ధిర్వాద [illegible]

[illegible] గనరంగ్ర। ధర్మఫవభవద్ధుతన [illegible] వాగాశ్రరశ [illegible]

[illegible] లకాంచలు నరిల జవక్తి గంచ్చు [illegible] నసరత్భు వలంబ్బి [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

ర్మేంత్రధన్మృతజ్ఞాబ్రసఖివాదాల్లిచిన్నావులుతేదాల్లినసలచుననానందద్నాకృలాదరిదావిరా [illegible]
లిపన్నే[illegible]శలుదలప్లవాపసాపరశ్రం — ఘూడ[illegible]ఠిలపృన్న[illegible]గృష్ణవోతక్ష ాలపవల[illegible]
రంజన[illegible]వత్తవా ాఖిరవులయులప్రాంచి రావందదప్రాసగాక[illegible]ధప్రతప్లిడరంల[illegible]
[illegible]కౌగ్రనాాసన[illegible]లపలజ్జిలు దిరిలప్రబలక్షి[illegible]దా ాపసాసాసావచ[illegible]
[illegible]గుడిలలసిరచిర[illegible]వ్యా[illegible]గ్రావులయులగజవులుగ్రాతి[illegible]రక్షవలిత[illegible]

ా వేంచవాగ్రి నీట నతా[illegible]వయ[illegible]న ఞిరాదితాను లిరారు[illegible]ను [illegible]ంచద్రి[illegible]
ఖ్యాగనచతత్తు[illegible] [illegible] వుంతదితా [illegible]రు[illegible]యు[illegible]
వయు[illegible]తరవయు నేద చప్పతిర లక్త్తత్తు ఖ్రీ ఖవదేల నల్లిప[illegible]
ద్భూషూ హావయు శ్రీరత్తనబిత రిఅనస్త్రీ ఖవరా వయు। చర[illegible]
[illegible]ప్పవంక్త్రి బాకరవయు। శ్రీతాళవన నిలఙవయూ తథ్య రకయు। వితాళ్ళ[illegible]వలలఙ[illegible]

[illegible] నాథుల [illegible] నాకా వధు [illegible] రాలు [illegible] ద్ధ్వశర. [illegible] రమణు।
[illegible] ర్ద హార రమణులు దనరర [illegible] పుత్ర రా [illegible]
[illegible] గర [illegible] తరాణ్యాధరవ [illegible] నా। దష్ట [illegible] రంగ [illegible]
[illegible] నంటుపతు [illegible] లవ [illegible] ద్యు [illegible] రవ [illegible] ఖిత
[illegible] చరర [illegible] లనలమణ [illegible] ॥ ౯౬

[illegible] మునిండ్రితన [illegible] ండవములవ్స్। నవ ఋగుత్స్రాంద్రుల తంద్రవములవ [illegible] ఘు వగితరధి నదరంప్ప [illegible] వరబుహ్మాప్స [illegible]
[illegible] స్త్రనిక లుం [illegible] లలరి [illegible] రులంఘ్రి [illegible] త్స్రులుగ [illegible] లుం(ఘిషరీక్ష్మి తం [illegible] గ్లూ [illegible] రఘూ
[illegible] తధా [illegible] విల్లి ఘు విఘ్నాతేన [illegible] తవలు [illegible] లబ్ధిల్ల [illegible] లతుళ్ళాగధ [illegible] వస్త్రి
[illegible] ంస్త్రిఖూనాథ। బూ వల్లభా తరాజవ। ఋంద వదల [illegible] నదగ్రి నర [illegible] దలవధాపుఘ్ని। కక్షిం [illegible]
[illegible] వలునా [illegible] వులవల భాగ వలంప్ర(ని ఖుఖిని। చిలగుల న [illegible] దరబబధి లస్త్రి [illegible] రక్ష్మా [illegible]

నన్నితోత్రావులు లనెరయుచు నెంత్రిల్లినవగాహానా౧॥ కవిత్వగిరియ్యములు లుసత్రికాదత్తరు లందా [illegible] బహువారసరవులరుల్లవరవతి [illegible] దవు॥ నవులాలు లండవనిం [illegible] రయు [illegible]
శరయనజనాదర్శనస్థలవులులు౹ — ఘూ౧॥ ధీరయహారి సరి చేతా వ్రు [illegible] సాకన [illegible] క్రియం రతవ [illegible] చ రాబటి॥ న ంర్ల నవవ [illegible]
శ్రీదన్త్రిరవణన్నభ్నిరంథ్రీవితా౧॥ శ్రీం — రాజుతాత్రువుభిరయక్షర [illegible] [illegible] బటి [illegible] ంభృరన [illegible] వరయు నత్రి [illegible]
రరవుఫ్రరభ్రుం ధృతావుచిరిక్షేనాకు — భూ౧ఖవుఠధవులవల్లవరి [illegible] [illegible] గవు నఘూనికాశ్చి రకంర ఫో [illegible] నగ॥ రాజ్లకి [illegible]
రవు౧॥ తిల్లదవుల్లులనవవుత్తివులులరాసింప్లు॥ నాచురిగ్రవు॥ రాతనలు [illegible] భిల్లు [illegible] బహు [illegible] ప్రభావు రతవిస [illegible] రల్లరి [illegible] రచరవు [illegible] కంత్ర

[illegible]

[illegible]

[illegible] రంబ్బదివనవంరం [illegible]

[illegible] దులవారికి కల్లుగరంబ్బులనలఃను [illegible]

[illegible] మనలునరి ధనారంబ్బి [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

వడుపడి చెవులు దిగివడు గుడవడు [illegible] వవరా [illegible] రంబి పడా[illegible]। అప్పుడా [illegible] దరయాచలా [illegible] వేందక్క। నలువనించు గా [illegible] (సూ)రాదన్న తవొ। థవ [illegible] వ(లి)ంవు। మారుల(కొం)ప్పులకులంధ వునగ।

మనతమోవుత్రి షష్టుడు లవం [illegible] రంఖ్యి। బిరంధ్య [illegible] తప్ప డద [illegible] నగినగి [illegible] న [illegible] వవులు। గవిరయు [illegible] సునవ [illegible] రాలు [illegible]

వస్త్రి లధరవిరన్ని విరంధ్రి। అవియా [illegible] బిరాలులాకులు మునవ్వ [illegible] లుదలి [illegible] పర్యం [illegible] వవి బిబి। [illegible]

విధులులు। సవిబిరంరూవ నఘూరాబి [illegible] బిరియురంధ్య వత్తిగ లవి [illegible] నవిమలు నవ్వు। విత్వ [illegible] కులంజ [illegible] లగనరకి [illegible] లంక్ర [illegible]

వయూలవులులు। ఘ [illegible] యురప్పు। చూను (రెం)ప్పు ప్పులులకలు పత్రగజవులు [illegible] లకరా [illegible] ప్పులకలు। బలులు యరఘరంఖ్యి లవారులర్కి [illegible] (ర [illegible] కవది [illegible] యుర ప్పి [illegible] చారు [illegible]

వనిత్రవయులక [illegible] తవినగరము నలరంచ [illegible]
లుఖ్యందప్పతిరంగలపచ్చుతవాళిలు [illegible] బలిబిన రవులష్టి [illegible]
సూవిలునగనవులవిలక్షిరయుచ్చిన [illegible] సూడలతి [illegible]
[illegible]
[illegible]

శ్రీ ను చు నసరహ్య [illegible] కదు విల్లు విరిచెను । నుకనరంబు [illegible]

పా [illegible] రు కాంగ్వా నగిరయు [illegible] మఖా వా ళి రయు [illegible]

వు ల రత్న రలరన్న [illegible] కవయు నర [illegible] మా విని నువయు । వలజా [illegible]

క వయు । నకల [illegible] కరంబున్న [illegible] మపు పురిని । దాల నమెక [illegible]

[illegible] వరు నకనవయు । నలమృ [illegible] వైభవ [illegible]

[illegible]

రాముతవ తామనున్నలలాడుచు వరుల। వ్రతడులిద్ది వనరాబ్బలలరెప్పుడనునరి [illegible]
వప్పలుసాళ్ళతుతగుతువులు ఇడిచి। రాముడత్పలబడ నారాయణవరిది [illegible]
వాంఛద్రుదలంద్ల వతిలక్ష్మనారాయ। వరులహా నపులద్దివహారాచప్పి [illegible]
సురాదిచన్నిలపదిరాయులంక్ష నా రాయ।వరగువలున్నల్ల నావలిరాయ [illegible]
నంత్రివిరసకంధరంబులులువిడ [illegible] న్నారాయణ। కటకటావిధరాయంత్ర [illegible]

గన [illegible] చంచుప [illegible] కసు। లక్ష్మి పుష్పరాలలరుకం [illegible] రవలు। త్రిపైన వలరుచ్చు [illegible] లు। లంబాకారంగ్ను నపుత్తు నియంచల్లు నవానమ్మాలవులు లు। ఖంచల్లు [illegible] లు [illegible]

చిత్రవర్ణవులలరంజిలువల్లి [illegible] గరంబులు [illegible] త్రిత్రాత్తువవులు [illegible] నవా [illegible] రూంత్తి। వులరుభుంగ [illegible] వహానరహావ [illegible] వులు [illegible]

చలవల్లు। చిరికగారుళ్ళిఖం [illegible] నవరంత్తు నవులు [illegible] రవలుబూ ఛవ [illegible] రవలు [illegible] నరిరవ [illegible] వలుచితమా [illegible] గనమ్మున [illegible] రవ్యు [illegible]

చునవడలు। నారాగ్నెంత్రిచింత్త [illegible] నుతూవ్రుక్షదను। [illegible] రవ [illegible] రూంత [illegible] పారుతబాతనంచారా। చారుతవా [illegible] నుకవ్రుక్షమరం [illegible] ఉంచర [illegible]

భాలురక్షైననవలలరైల। నంత్తికారయు గన్నైనంరువల్లి [illegible] పమానారనవ [illegible] భారవలు [illegible] నంత్తు రయుభ్రాలు చెంవవృలనరు। ఖూ [illegible] నవలుత్తు [illegible]

೬೬

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

మస్త్రరత్నతారాపుష్ప ఖండమ్మంతగలవలులాడా హ్వమడక్కిత్తి స్ఫురదవరంగ్ర [illegible] లూ [illegible] నోసకైవరకా [illegible] హృదవరవక్రతమ్ము సాగేరవరత్తతకదవక్కా [illegible] ంబుల [illegible] దిలరు [illegible]

తుహారంభమ్ములుతెరవఘూమి। ము దవముపల్లాంగ్ర నరంభమ్ముల వటులలూత్తీలావయుంలలరకై [illegible] సులాపాలుంత్తరంగ్రరంభమ్ము లుప్పనప్ప [illegible] వులలంబమ్ములు [illegible] మ్ముల్లా [illegible]

న్నారంభమ్ములగునవందక్కవలల। సెప్పవింకి రమ్యనవంరంచప్పసెప్పవిస్తుత్రుగ్రవిసాగి। సకలత్పత్ [illegible] లక్కగెప్పవి [illegible] రుగుంపఃత్రుక్కరింపులచుం: [illegible] సాప్ప [illegible]

వంచికీడుమహాసౌవిలుంధ్జి। వలువ బరసులత్తిలసులంభియునెక్కిల్లురసీ। వప్పులక్కి సాపులుమవనవత్తి రుబురంప్పవ త్రిగా [illegible] కిదా [illegible] ధవ [illegible] రుప్పి [illegible] దక్క [illegible]

హాధ్వ। మిండగల్పనాపలికిన్న [illegible] బ్బులా సాగగు। ఇదిగాక రవావనలుభిప్పు సాహ్యతిథన। బురిరంప్ప [illegible] భ్రువత్తంప్పుబి రంలిప్పి కైలంత। మా [illegible] హా ప్రసమాగతంప్పు బిరంల। [illegible] వాంబు [illegible] సప్పు

[illegible]

[illegible]

[illegible]

[illegible]

సర్వయుగ… [illegible]

[illegible]

బంతున్నం దెల్లబ్రొకాం తల్లడపుడి॥

రవన్నెన నలవలాచ నపుత్రి దావా

వులువరంధా బిల్లి నరణాయాశ్వ

[illegible]

నమొందద్దిగోక్షీ। అంత్తటుబ్రాంవర్ధులం రత్త్రుంహరించి। బంత్తోంబ్బి దరుగాం ఆప్రిత్త్రూంవలంనొమ్ముం ఆర్ఘనవయ్యవొంవనమ్రైం తదర
౪౭ దులంరబులకలచ నంనరత్త్నాగా ఘుపకరరుళ్ళూగాగడఠిధుకనలరుచలఠిరక్తోఘాచలవయునాడ్డుకాన్గరరురాబ్బ
నరవయంగ్నాఙ్ఞాభృత్యక్లైరకలహ రత్న్ఫబాడఖంచతురంర బలలవు రరురా బుచ్చుల్లిద్రిచంద్ర
ఖరారవిరాచ్ఛి తనరవత్తురంలబ్బి। కప్లు ఠవ రంకడువడి వెత్తు చుపరి రంబ్బివిఘు
రవ రంత నవర విమహాక్రాంత్తుతా రుంచబ్బి। ప్రరధు రంగనా ఘూవత

[illegible] నవగన [illegible] ంభూ [illegible] వలు [illegible] ంభూ [illegible]

[illegible] ండదద్దచలరద్దు [illegible] వసుధ [illegible] నివరికి తరవ [illegible]

చిరం [illegible] లు రాకధ [illegible] ॥ [illegible] దలు [illegible]

[illegible] ధనరలవావ [illegible] పులు ననం ధ నదత ధనంబు ధ నదభా గ్య [illegible]

వు నమః కర్ణం [illegible] ధన [illegible] వధన [illegible] గలవు నా [illegible] ధనం [illegible]

తథావిన నెఱప్పు నపువిూచనవుగా। శ్రీలగురాహ్వెనదా[illegible]దద్దరబ్బునమె[illegible]రబ్బుద[illegible]రాన్ని[illegible]రంబబ్బా[illegible]

[illegible] రస్వతి [illegible] ఉకరబ్బునలచలోకదలెని [illegible] వదాన్యప్రకా[illegible]రంబెబు వచ్చ[illegible]నా[illegible]ద[illegible]రగన్ని[illegible]కలలా[illegible]

[illegible]దలల్లన్నవలుక్తిరయలు ౧ [illegible] వ్రసరంగలసత్వ్రి[illegible]నరబ్బు[illegible]వరా[illegible]

[illegible]దగా[illegible]రబ్బునవగిదనమ్ముబు [illegible] లపాతథే[illegible]వలు[illegible]రాలు[illegible]నలారదద్ద్వ[illegible]

[illegible] వలులలు[illegible]వవులనరి[illegible]లా[illegible]తవల రాలుంద్దగ్ర[illegible]

[illegible] పావించప్రవాలిక [illegible] ముతాధు [illegible] లుఖద్దిరచప్ర [illegible] లనునరస్త్రాది । [illegible]

[illegible] రలనన్నువిక్షిలక్ష్మీచు [illegible] నలనరవనాన్నుధన [illegible] నిన్వరంలు [illegible] నతులనూతుడను [illegible]

తితి । [illegible] ననగానిత్రులుతరవిమలు [illegible] యున్ధరు । వన్నులానుధా [illegible] ధావర [illegible]

[illegible] రక [illegible] త్రరవిత్రుద్రుందావన్నధి [illegible] తేహారక [illegible] ధా [illegible]

జవలు [illegible] రంభాబలునిఢిరవావనభర్తాన్నబంధ్మునిధిర । [illegible] రాజీవలు [illegible] పులపున్రి [illegible]

[illegible] సుపుత్రుడవవస్తుంచెసుపుత్రా. సువర్ణ [illegible] ద [illegible] దిక్కు [illegible] శ్రీకృష్ణ [illegible] ఖరనామ [illegible]

ఇ వెంకట వీరయ్యగారి పుస్తకము [illegible] శ్రీ విజయనామ సంవత్సర [illegible] శ్రీ రంగ [illegible] చంద్రతారకే. [illegible]

[illegible] ॥ ॥ ॥ ॥ [illegible] శ్రీకరకృత వాల్మీకి [illegible] శ్రీ [illegible] నమః [illegible]

గురుభక్తిదాశ్శి నట్లనలంతాభిరత్నలక్ష్మీ [illegible] తవంబున [illegible] లనుగబిరంధురత్నపుత్తి నర్ద [illegible] ంచబ్బుకానుచు । కులలక్షారత్నరాయరద్ది (వేలితక్కరాజాబిభూగ [illegible] ములలక్షింద్దవరదా [illegible]
బిరామతక్కాలనులలరాయరద్దిపి ॥ వనసరంబ [illegible] రువు [illegible] రిపిదలనరరాయు । నన్నిన్నువలులు (నిరాయతతితాంధ్రవ్రిలంధ్ర । డి వగులాదా సన్ని [illegible]
తల్లదవద్రులద్రివతలనాబ్బరంచబ్బి । (సర్పవర్తరంబవులవితానతనలుబ్బి । నబ్బులలన్నునుతవత్తులంన్నవవరంకప్పు । తప్పు [illegible] వమాటతగ పుష్పార [illegible] త్త । కానా [illegible]
మానంబుచవదలండమవుదవులగిరా నతలదరయారాయుదాక్షి [illegible] నరాయమనిపౌళ్లనివిరంతరాయలుమానవ [illegible] ఉతుల [illegible]
రాలన్నవతిరంచమ్మానుగులలనట్టిన్న । దతవ [illegible] ల్లా లుపారాయనుమబక్షదినమ్మునతిర్లాయన్నలంబ [illegible] మాన [illegible] బనవము । [illegible] మానవనమ [illegible] నట్టునదతు బి [illegible]

[illegible]

దితతలగాగభావరమ్మతలశ్రీ(ర)తవ్వ [illegible] ముగాయునవప్రవయెూష్ట్రవవరనవ్వత [illegible] స్వస్థా [illegible] రవిబి।రవవరయెవి [illegible] లవిసఠరి [illegible] లప్తి సాకుయ [illegible]

కైర।మునగభాళైన(దెల్లవ) [illegible] లతులుభాగనడాదనవరుచ [illegible] ర్తుర్తఠ [illegible] రవయులారురి [illegible] కరప్ప్రపత్త్రకా।శ్రు రరాబినవు। [illegible] కర్పల్లి [illegible]

(భు)రర్ధ్రకొాన్దెరెూరల్లిట్లలుర [illegible] కరన్న।బనరుడ బనవనిరాయుశబనివర త్తు సాచా।కనలవవుర [illegible] గవత్తు)రరల్లర బిబ్బుగవిజా తక [illegible] (రి)వబుర్ధిల్లుర [illegible]

[illegible] త్మరరబిలుఖ్రుబరవతక। [illegible] త్తు [illegible] రన్నరైక్ష [illegible] వదునక్షిరత్తు [illegible] ష్ణా కృ)రబిల్లెరిడలుదురర్గకవు(రి)లకు [illegible] ూావకృష్ణ్వులరలు [illegible]

బూతిరయరప్పుబారవలక్షు [illegible] రర్లు [illegible] కహారిర్భి రర్గా వ్రతిల్లు [illegible] పువవవు।వలులవిద్లిగలస్త వుదావ।రయావికి లానుల్రబ్బ।విఘి నరరసాకుల(రి)వగలవు [illegible]

చెలువంబుండ్లు డెల్లంగ్గిన్ స్త్రీల వ [illegible] సాధుసాయమె [illegible] సమారయగవిందయె నరతమ్ము భగరయుగంగ నరత్తు దారిద్ర్య భూతకుచిత్తు రయు లయు లల్లు [illegible] నడభూడి తవ [illegible]

[illegible] యద్ధిర్య్ వయు రధాతవల [illegible] నస్త్రీ నచగి। నె [illegible] యు [illegible] లవ [illegible] రయు నవత్ర్య నస్త్రీ తవులెవదలక్క ఖ్యఖి॥ ॥ రయుండ్ర [illegible] క్రలవఖ్యంగాధనం [illegible]

ఘుస్త్రుంద్ర [illegible] డించ్ఛి హాదిం [illegible] గడు తరలవాజి [illegible] స్త్రీ [illegible] కనక్కత్రు [illegible] మన్నిగడరయుంత్తు రవిఖాతక్క ఖ్యల్లు విరు। ఖడులవనల విరంతు విడవయూ [illegible]

శక్తి కానలదారధవయు చితనస్త్రీ ఘ। తరక్కారధనవు। చింక్కతగ [illegible] చిక్కి [illegible] నవ్యు లంక్కి రత్తి [illegible] నవయు చిభవనవాగా న్యు చితాగత్తి ఆదవాభా వుళ్ళార [illegible] అవ్యు ఘానక [illegible]

నరయుగయు చయు। శ్రీవయు విద్యం గ్గిన యయు క్తి వి ల [illegible] ంభ్రవి రయు। త్తుభ్ రయునద్ద నస్త్ర [illegible] గభక్షి వళ్లీ। [illegible] త్రు [illegible] వుభ విధయు। పై ర్స్త్రవల్ల రయు [illegible] పై నయు [illegible] నగాచి [illegible] విత్తు రయు యుత్తి వుదిరగ్గ [illegible]

దెవతలగాగధానరచెన్నతలచ్చి [illegible]
కన్నెర। మునగఖూదైనాదెల్లఖి [illegible]
భురద్దికొన్నైరెలిరల్లమ్మలుర [illegible]
[illegible] త్నరరంచెబిలుభ్రుచలివతర॥ [illegible]
బాలిరుఖరచ్చిభూనరలఫ్లదిగ్గుంరరల్ల [illegible]

ములు ... ప్రతికాత్త్వ మయమై నజపవ ... గాలిక యమునా [illegible]
ర్తి వయలు హారివదధ్యాన యోగానం [illegible]
వ నంబచన నుండి నుత శివః పూర్ణ విగ్ర [illegible]
క్షుంని చిరతవః క్లైశావు నుష విరప్పుచుడ [illegible]
ములకి యూవు హావు హూడు నాయోడ [illegible]

ప్రియం పుష్పరసాను చెప్పె మిం చెప్పవ త్రివేద వ్యాసుడు వయులు యుధరక్ శశలక్ష్మి నాష్ట వసుర్వుగలు యెలసు నాహ్యాపాలక్ష్మి రతివాసుదేవ యలఖత్రారంగ్యాద ... గ చా శ్రీ ... గ్ము
వీ శ్రీకాంతులక్షుకోచనయుత్తి — వయుతానె బచిన నైసంగ యో లు నయుర్యంద్దిర్రత నారుసా నాడిం త్తి వి శ్రోందులవు సుడులు ఘూవా నః ... ల ... తి న ... వా ...
చవు చిత్రియుక్తి వృ వక దిలగ్నత్తి ... యడ వింత్తి రా ... నా ... వయు వవత్వుద్రయు దివి ర్పిడ గా రత్తుయుడి ష్ట్ల దనరలు త్రివులు గ్రిష్టు దా నవది — ష్టు ... ది ... దు ... వ ... లు ...
టన వి ... త్రిరద్దు గా దిలుపు వితా యుడి అట్లత్రి ... నవరా ... ది నవా వనా ... నిక ... గా ... వివేనల నా ... వివృష్టివి ని దింక్ష ట నయ వరదర్లు ... ద ... త్రి వవా ... దివరు ... ది ...
నా దైవలకెవ యుయా వ్యూపాలక్ష్మి విం క్షం శ్విశ ద్దివృభుబ యనృవుమంచయ సు ... వు ... వ ... తుమా వంగ్గ ... యుం ద్ది రం ద్ది రవైనవ క్ష్మి పాంలవుక వుదవ ద్రి నా ... త్తు ... తా ... పా వి ... దక

॰ శిరస్సు నాశ్యార్ణదుష్కృతము। వలనమహాదలః ఋవాధ్యలో [illegible] ముక్తి। నెరవృగా నేక ద్రిమ్మ నృత్తిన్ను నాంగకెనెగ్గాంబ్లిన త్రికకడ త్రిదగ్గదవి। దయనఘాత్ర శరణు నివనన [illegible] నవనవి [illegible]

౪౮ ష్ణుంగన్నా। రయోగనడేశారి। కనలవి। శ్రీ చూచి యెరూగంబన్నసరనే [illegible] విశ్వమునభూస్మురవర్యు త్రితబడ త్రిలావయు నబన్న వయు [illegible] నవృవ [illegible] తచితావరా నవిం దుల

చెంత్రవులంత్రిప్రైరయులంక్షి। దాన ఇష్టవులు త్రినదత్త్రంత్ర [illegible] లువరలహారంఞ్లుగ వృతులవాభరంఞ్ణి। నెరలలకల్లికినిష్ఠ్యనవ డలకల [illegible]

త్రిరయులికె। వలునాకిశైయయుం। వ్రుపారంబబవభు [illegible] వులన [illegible] యగా తదలః ఋవయులు [illegible] నచ్చైనా న। తనత్రివృర్ణ నలదిపరత్తర త్రిలయ [illegible] రాలీ

పురుషూ తవయుఋష్యు। తివ శైన్నసౌరబ్బనియడ విభృగలత్రి। వినవ కారాకరామయువే [illegible] రంబబ్బ దత్తెదనం। [illegible] వరగ్గదలంతవయుశవలంబ్ని రలశగలుగు। వవ [illegible] లహకృపా [illegible] వల్ల [illegible] వహూల

దట్టకడుదీవ్రులౌనంగ। వనస్థలవనమాలన — ఆదావనరప్పు। ఇవలలహారంబుల ... వేడ వనస్థలదేవర। కవల నరరులకరంబు చక్రివలు ఇరలగడలు నరులదేర [illegible] నాంబులు బూవు। [illegible] రులవలు —
నావనలల న్యకరకలంత్థలవలు। ల లరంజ్ఞలాననరాంనగవలుల నిల్పు। బలవనదిగ్గి వదాలువనదవరప్పిన నగ [illegible] వర్గి ఆ ముంబుకరక్త నా [illegible] వలులు [illegible] స్థరవలు। ల నపవస్థు ఘంబ కేతుర్
లరంన్నదరంబిలు నవు। ఇమజ్ఞిఇమరయు ఊన్నాంరవన్నడులుత్తరప్పు। నచ్చిడెరంక్థినులు బూదచరగన్నడు [illegible] నర్లి నంధ్రరవలు — లుకమిక్థినక్థి। వుర [illegible] గ్ర వలుజరల
వలంజ్ఞెరవలులునవు। ఇలరచప్పులుర్ రతనరప్పుడెరలగల నన్నలులునవు। ఇంరచప్పులు [illegible] ప్పులర్ ఇలంభిరానరప్పు। బగడెల ల్లనాక్రిమిరి [illegible] కరంబు [illegible] డానవలులచ [illegible]
నవు [illegible] క్కరిలు। బక్కిలానరయుర్వరప్పు ఉగలవంధ్యత్రిడలు। ఇక్కిలక్కినగ్గవుర్ మెస్తు। వక్క [illegible] వు [illegible] రువు పాలంవస్తు రుబూవువ [illegible] ప్పులనావగు। కెఠకరంబులడరంబు గలఘుబ [illegible] లె [illegible] వు।

నమో ... ఫ్రా త్రిచంద్ర ముఖ నేలకోరిచ్ఛ వలంద్విర రంబొబ్బు ప్పుంగ్న గా తప్పి । ఇక లచిత్తు రత్న ... బొప్పు రక్షి తన్మోహ ... మయి దిరాయె లఖిహో ద్భుత్పూరాయెడ త్రిను వలుం దత్తు పదిన్నై దివరసలి బిడ్డిరంచి రాలుం దర్ల ।

౫౦ గృటకనంబ్బు గుడిక్రిపలరాలుంబట ౭ సా నేఁ జటకరవగారాలుగ ల్పు౦ప్పి స్త్రీరాలు ... లరాయె ... దద్దరతేకకలరాలు ఒట్టగలు సు । కలశరంబు ... వొచినవదిరాయె ... స్త్రీ ... సూర్య

నసప్పచెల్లరక్షిరంప్పు । తాద్రిరాయారూప ... బ్బదాప్పావచ్పుటరామ్ప । బవుల ... కద్రు శప్పు త్రిబగదచ్పు రలుం దర్శ । దవరాల నరిన ... ప్రిత వఖవయు నే ది రది । నా దుఘా హృదశ్రీ టబ్బనక్షత్ర శప్పు డగలు చలు । జదివృ

త్రహా వలు నద్రినగలు మోక్షా రి । చూచి చూద్రిదనాక ద్రాలలరాలు ద్రైనవ చవు । వప్పిరాయాహవనంబ్బు వడిబ్రద్ర ద్రిరంచి । వరగ గొపురవలు దాడిదాపర ... లు ప ... దిరకిరంచి వలు గివలుంబ్బవవలు

అవేదిక లు । వలిరాయగ నెల్ల నలచల హూల వలయల క్షే ... యులు । నరల వలహానిమా నాంత్తరలవప్పు నవల గ్రీ । చింత్తా వలు గివలు రాలు బందహా సనవలున । కారత వలు ... ల బ్బు క దవిరంజ్ఞి ల్లా । క్లా న్తు వల నీరాయి

ములు। ఢిలసగుడు వలుచుచవ్వ శ్రీవిరక్తి తిస్సు।రదిలక్షిరచ్చియుతద్రదర్శితవిక్రలరన్న। ఘయువిస్త్రుగూనటస్తవక్తి దైవ్యవలులు।శరయుక్తరప్పుపులక్షసంభ్రమవలులక్ష్మి ... యుతక్షనుర్వివియుక్త ... నఘూచి। ౨
పుతమిఘాసవిభ్రమక్తి భుదలిదాప్పు వలులు।గులరిరయుక్తరవ్వతలిచిక్కగారక్రివల్లి ... డిచూ చుచు శిస్తైవలదక్కు ... వవలు। నగా॥ అప్పుడు ... పువ్వాస్వచిసావభ్రమాత్మసక్తత్త్రమ్మ సవిల్లిదిరి
రతువక్షిరచ్చినక్షిస్త్రు।బదిరయుక్కాడ కలపుడిచల్లవిక్రమ్మ కలునాదలిరప్పుచుకర ... తిక్క।సూలరత్న విన్నత ... లవిరక్ష్మి।కవిక్ష రంబుబనలక్ష్మి కరలగిరి ... వస్తు।చిరతల్లై
శృర్యురబ్బుచిత్తసంపుదవలు।వరపు త్రిసరప్పుడవైష్ణవరబ్బులునా।బనవ్వాబ్యతరయు ... సరగ్సుడుదిక్కలి।బ ... నగఘక్షవలునరద్దశనియు ... శ్రీక్షిశ్రవులంక్షదర్శి ... సౌసం
సుదుతుడసను।ముఁదద్గగాచిక్కునవమునంకగల్గు।నవిరయూనతిచ్చి ... యలులుసగ్గిరయుపు ... ప్పునవ ... ర్తిరవముదానునగనలురప్పుడ ... ।అంత్తుడనావి ... క్షిమిగాను।కైరత్తయులువిరాణరచ్చి

వృషాగణములు దరలక్ష్మి ప్రాతులకైయు । శ్రీవత్సము నవలక్ష్మి చిడాదులవర్తవయి । నాల్గు నల్లితలు [illegible] లనాటులగాత్రు వల్లభదత్త దేవిమాదలు నగ భవు । పాలకడచి పల్లివ [illegible] శ్రీల శ్రీల
౨౯ నక్షత్రనాలుగు నవమాళి । కరుణాకరస వులుగులక్ష్మీకరం ప్రదంవయులులు నవు । దిరులనవ్య [illegible] నెవెల్లి నవులు । వర్ణకాంత్రి తంపృష్ణ నంద్ది [illegible] ములులక్ష్మి । [illegible]
చెలువు భూరంభ । వృంగారకా — మునగలక్ష్మి నమ్మి నటులు । శ్రీరంగారవిమరకవయా [illegible] ఫలభాగ్యరంభ నవుచ — [illegible]
పుచుప్రతులవృ తిరాగ నిలువ్వనం — బాలకృమనూ నిర్భవ మల్లి — నారుచు [illegible] మాళన టులు । నల్లి నౌరులగవలులు క్రైత్త ఘరంచ్చి । దయ — [illegible] వచ్చిత [illegible] మంద్దినరామటులు । నానంద్ద
మంత్రదయనాతిక్ష నరంచ్చి । ఇచ్ఛా నతంపృదవలసల్లుపదుత్తులు । నతతంబుచ్చి నిరులత్తిపవలల [illegible] వంచ్చి । తతర నా ద్రవతలలపల్లినటులు । ధారులనాగారం కచ్చితపవ [illegible] లవల [illegible] పుష్ణి వయులు [illegible] శ్రీవైనదయ

ఈశ్వరాంత్రపదభక్తి ఇలసంగ్లశిరులు । హైక్లా నిక్లాన్నె శ్లక్లదులు సుఖాబుచ్చి గనఘనకలధముగ్రంబులుగ లువృదులనలంత్రి । సకలమునంబ్లులు నన్న షాచలన మాపవలు సకలదిగ నిత్య నివాసవురా

చలనుచు । హరిచర గ్రంబుచుచు దాన్య యొగరంబు । సా ధింబ్చి రయొనర్యైసరసాచ సరంభ । వారిధిలగముక్ష హరిర్ష్వ సనారచ్చి ... ప్రణ్యతరంబుచ్చి నిర్భరులు

రవవు బుష్పముల్లనుగలు సుత్తు లసునావద తెల్లదు లితరంబుచ్చిచు నానగు లసుచాపవ క్తి బుద్ధి మరత్తరయు నునాంవృదు నలఘూ ... సల్లుక్షులు ... లకు

మూనసుకుకు సంశ్లేషణ్నశిలిపా (నిండ్కె) ఉల్ల ధావరంబు । శిరు తిరంధక్క వవ రయు సువ్వె దురిందక్క । వరవుత్తవులు రెట్టు వరగు నవ్వుఖా ... సురాగంభు మని దులు

కొపనా తుం । ధనలమొద వులరవుసుత్నది దిల్లు దెనగాని । బనుదత్తి (నిండ్కె) మూర్తి దీరంబుచ్చి సకలపు నవానాన్నె ర్నెలెకదిగాఖు సమునననగనగరాజకన్యకా నాయకుని త్రిపురహరలింగముగా తెలుత

రసెదర్బ్రావాసుద్రిలునృనవుండ్డిరస్త్రీకరాక్షితరరయు। దలదలంచ్చిసంత్రతచింత్రతాండానా నంద్ర[illegible]ంబ్బులడేరకన్నవనును। ద్రినుడవడ అక్ష[illegible]మ్మల్లద్రిషురవి। సాంప్రవి[illegible]నా(ప్ర)వాహంబున నంద్యు। ద్రిషుంబు
లనుదిష్టిసద్రిలకొాస్రుధక్తి। స్త్రిపేంక్తి (ఉశ్వారంఉశాంత్తంచన్నుకొానుచు। ధావరంబ్బులరనాత్రిధావరంబ్బు[illegible]షరు। తలవుతాతరలునృంత్ర నటిహానిరయుం ఓ। [illegible]సాగసూారవిందమ్ము[illegible]వ్వు ఉర[illegible]
౬౧ (ప్రం)న్ద్రిదానవుగాంచ్చిన్నిదివిర్వ రుండప్ప। పున్న ననవ్వృప్రవుస్త్రికాాటవరంబు। ప[illegible]ంప్లునిబుాతప్పు। కరింబ్బునేతవరధ నభూాషగాప్రార వయు[illegible]నవద్రిచెలుమర్శ్మనుద[illegible]
త్రిరయునుద్విలుపంట్టుషరంచ్చిషు: క్రిరవిరలయు। వృాడువృాడుకలహాచ్ఛైవుత్రులు(ద్రి)పగవాబిల్లవిద్యులక్రోధి(ద్రిక)[illegible]నిగిత్తిమాయుఉలశం స్పుదమించప్పునిండ్లకినిడు[illegible]
ఖుంగస్వరత్రించప్పనపుడు। హారలుబంధ్ధవునోపంక్తితాత్రములు। దూరంబ్బైదుకొనకిస్తుతులుద్రిరయుంగ్ర। వచ్చిరయుచ్చైలు వినావరకుమారులను। గృహిత్రికొానడుద్రిచలకొారర[illegible]

ణాగవిసంపద్విలసితం ధర్మక్షేత్రె కద్యాఖ్యం విద్విలసిత నగరాధ్రితాగర్వలాత్ర్యస్తులక్ష్మీ ఏటతద్విలసిత వసుశ్రీ పావనలలసితా నాతర్ధ వన్ద్రకలండా యన్మైస్వర్గమ్ పాతకం విద్విలధర విప్రవరవృథా
విరలంద్విత్వనవలదిభాగా వయం · ద్విత్వవలుంద్విరసత్వతు వసుకయుధ్యవలుక్షలంద్వి సతగలంద్విలలిత ధర్మవయోగావిత్వ ధర్మవాడవం · విదిసధూరాయంద్విసహాస్ర వలంత్ర క్రియాం
త్రితిత్యాంత్రవత్ర్యసన వంత్ర సక్తుం · ద్వత్తుర్వుగవనాకైంలవ · బ్రాహ్మణత్వ తద్విలవరసవద్విత్వయుడు · బ్రాహ్మణ్య వయువరవరత్రింద్విస్వచ్ఛుడు · నవలసత్వస్వలత్వ ధర్మతవవయు · సవరం
శ్రీరఘునాథ సత్యతత్వవులులకలు · షహారంద్విగాన వలలవిదావరులలసిద్ధ తపత్కంలద్విపుడు సద్విం ద్విరయలక్ష్మీ తత్వయులమాహాత్మ్య · వలక్ష్మీదివిత్వ · నెదుల్లగవ సుందర్య సౌరదాత్మ్య
దిహాసద్యుక్తి యలక్ష్మీ అర్ధవలు వాత్సతవం దయ్యవలుద్వి భావ్యద్విసలడు వలువుత్సానాస్వ తవలు వద్ధూనసురడ్రుకడు · దివంయసంస్వ సత్వం ద్విద్విష్ణు వక్తుండద్వి · కలరాతద్విత్వ నాడవుసద్యాన్త్రము రవి · తొలుబవ

లారత్నవమున నరుదారక్షలసంయుల ఖ్యాజజంయులు చుండ్రరత్నా విరంన్ధిముక్కారవిస్తమైన (వెుండద్దెగమున ధ్వా-మావటిర్ధలంబుట్టు గండ్లి గారిధ్రింష్రీ కడునన్న గంబుట్టు దండ్రుష్రి గయు
నత్తురినాభిలంబుట్టు కవి (వెశ్వరులండద్ద రాగరిగనక్కతన్నకవిలతిర్ధసంబరయ్యెకడుగావనవయుగ నందద్దవు శరద్ధరామ్యమతులయూ్నర్లు (కం ౯ ద్దవధిరియురంచ్ఛిర్ధా - (చ్చిరితిరులు (క
౫౭ నబునర్తికవలతిర్ధనా (ధావంబట్టు - వజ్రసంపు(ప్రంచ్చాదరవి (నావయుబంద్రుదిడ్డపా (గలర్ధయు (పోవంబట్టు (దిలగతవరావెటినలంచ్చు నతివావనలుతిరులు (న - గవరవు
ఢిలవిందుతిర్ధనాదిక్షతిర్ధవహారంష్ట్రు వాంవిరి (నెగలవవిన్నక్షిన తిధనయూనవుంన్నా (దకంబట్టుపుమలు రద్ధచర్ధ వరలనాకుమారులండ్డ గదలతిర్తి (హారవ్యాటరయియిలంపు హ
నఘూత్మడగుచు తనటాక్షనక్షవడవాలుదానయెప్పు ఇనగనాతిర్ధసంబుబ్బవిభవ వపుకైలర్లి వర్నినైదునరవయిలువంబాద్రుయుధవయులయు (బ్రయువమునహాధిన్నలిబ్బి నప్పింద్దకతన నవిర్తంబ్యుదర్లి శా

(మ్మ)। వలరాయలు నవ్వహారులందద్దవలపాతతథనంబబ్బు। లకరయులంగవయాడలగ్గొ త్లధగ్గొ విరయులవులకలవ్వావికిత్రా దక్కారసాంబబ్బు సలచల। సబలపర్షదబాలబ్బు సావిమ్పుప్పురిసగి। యలవిగ్రియలబరయతావ
యులలసల్లుతథసజాలమాక్షిలన రఘుసరబలరంబబ్బేలనుమ।(విలక్కానరయలంపద్దనవ్వవిప్రితసాలు।(డిలవిచారంచన్నిద్రి యబ్బుధక్కాలయా బ్బ।వలునతిపాండ్డవులరసాజ్యమలలసంప్పు
రంప్పు।గనుక్కృష్ణడులజరయలంబబ్బుగ లుసవారలకలు(శ్రీనవాసాచల నిఖరంబబ్బునందద్దు।వ్వా నవత్సనధవులతతప్పు।సగ్నోదకవులల(స్నాతుల్లైకి రుణవలంబబ్బునబ్బుతతెసిగాజ్యత్తనాపైరలల
ఖంత్తిరంక్రిజరయవలు।గ్రైక్కానరయల దరరంపప్పుకరలసాబాధిరప్పు।(దిక్కానరయలరయలుతిష్ఠరవలుఖ్యోతివ్వు।రక్షిపా।రడ్డాబరయలుస్నానరసే। క్షి।వతిష్ఠనరవ్వు(త్సైవరంసలతథసరంబబ్బు।
చెంత్తావాసవలు(షిజ(శ్రీవతగిలబ్బు।(యలంత్తధవులబరయు(విలుంద్దయలలం యలవిరదిరయల।(పాండ్డవతథసరంబబ్బుపావనరంబ్బుక్షి।క్కాంద్దసలంద్దతిగసలక్కాల దయలవు(గులలు।వక్షితియలు(విండ్డి తాగంబ్బు

౨౪ మునతనదురితకర్మములు త్రిశవక్రాప్తుక్షా పవనశావవమున నలవాణిక్కైనంబ్రాయమ్మిత్త। ఇలవు। తధర్మరాయరాత్రిరాల యాలంచెప్పిదివ్యంబిబ్బలైన। తధర్మపుణ్యం త్రిరాయుతతక్రియంచిక్రానమమ। భూమిత్రదక్షి సారం

బిబ్బనుభిరయుగడంగిక్రోమవిసుము లక్ష్మీనైక్యానవివరక్తి। నాత్రిరంము విదురరిం చప్పనవృదుపస్పష్ట ముననవారిచూష్టుడుక్ష। వవాదికిల్లవిరయెరంగా విషయవముభూ నలవవరు వేంక్ష ఉత్తరా। మున

నవ్రధస్వతధర్మములునగలవరదక్షు। నెం కవివరంబిబ్బనుస్తునత్రిమునరిరంచెప్పవారులకుధర్మరాయరాత్రాఫలరంబిబిసక్లిం చెప్ప। ధరవిరంక్ష్య పొరిత్రదక్షి నాంరంబిబనమమప్పురునుమ్ము కంటెరిచెప్పఘా

ప్రదక్షి నామయుధల ననల్పఫలంబిబి వనతలక్షైన। కలుగునవ్యత్ప్లతాకెలగనవిచి। రత్తతదువనరంబిబివనాశ్శ్రుత్వవియంచ్చి। వితకయచెనను ధంచ్చివింక్షా చలవమ్ముక్తెయనానశ్రవించ్చి

కభలతధర్మరంబిబ్బి। మునునకొా విరయరంచ్చి తమ్ము విగయాగిరికి। వైనగప్రదక్షి నారంబిబ్బి నుసఫైవప్పుడే। దునుగ నాతవిశెల్లెయుస్లునరంప్పుదలు। కానృ నవక్షి వేంక్ష్య ఉగరివముభావముధావించ్చి యెటరంత్ర విబలునకక్ష్యం

వయు లాగహావయు లు వలభిప వాళదత్రాద ంబుబివిధ్ధా వధవులు లు నవిఖ తంబుభి త్రి కలవవి యయు నేుస్క్ల సంయవయు నందద్దన్త్రశ్రీ వయుక్తే చె లంగపు। నా గరక్షి ఖవా నాక్షెబా ఖ। యయా గంద్భ లక్షలదాశ్చ

నైక్ష్యాకరిత్ర। యయకవిత కవకాలి
గావిరంచ్చక్షుచంద్ధవయునే। హావి
లునైభృగులుశలడు। భివిశిరి కాంత్ర

యెయిరప్పునవలంద్దు నైకవిత రత్రిక్ష్యంగ్రా న్తుంబుయాష్టు। నైకవిత్రిష వినై డికృంబుబి దా లప్పునులు యయు
రాళగరయులు మాయులు లు నైయులు పలదద్ల। నష్టహాగరవత్రి నఘరంచప్పవారి। కి చ్చిలయు తా ఖవభి
ంబుచె విబానవ్వసత్రులు డులు। విచప్పను। ంట్టనత నడబిద చప్పబత్రవిబ్బ। ప్రాచప్పదయ్యవయు ఖత్రిశాం చప్పకాం

కత్రివత్ర రూపు నరక్షన తప్పు। హావమాయు
నెల్లకొరకలు। ధువయుంగకనులా వవయు
త్రిసుడుల। నుక్ష్మావా ఖకి ఖచమాడ్లలానంగ్ర

దాత। నైడ్డరావికిమాలు నైలివిడుబా గా। యయాత్రిరక్ష్య టనగంబుబనంత్ర రంగ్గవయు న। ధావింభి నైవంత్రప్పంపరధ్రవింనలగాక్షేయా। వనడింక్ష్య నధ్బత్ర త్తాంత్ర వైయు కబి। పునడుక్షైవిల ఖదిత్తు గావింట్లివలం నప్లు।

ఘనతను వృద్ధికి వాణివరవలవై నిజగణా గెలువగా నావింక్షి శిష్యురునా నంబ్రొవాదంబ్రు। పాపుబడి వృథ్వి సాగించె నంబడి జెస। పావు బడి ఎవర వంద్గు ఘనువు నాయవి లెకు। అవ్వు దుర్గా రావయ్యాదు నాయంబ్ల నాడిరి।
శ్రీపనువక్షిం బ్రి రాయా హెలనవిల్లు ... స్త్రీ। హానువం తత్రగను నాననతదు హెలిన్దే శ్రీ। వినయుంచ్చుత్రాన ల్లవిన్నిబించ్చుదరాయు ... ॥ భూమయున చిరునవ్వు వ్యులకళ్ళా త్రంగా।
రాముడ ల్లిగనునంచ్చురరాయువయు ... నతర వివన చరస్త్రి స్పువయుర్వ ధినడువరిగ్నే వనవులు నిరులు గంపూరవులు నదర। ధర సాగివడం ... కృష్ణవులు లుబిదర। సైరణల్లా నువిన
పృవినగదరబరంబి బ్రాదండ్ల గానిరం హృ ... నాదవయు శ్రీరాయువా। రరం। హారాండ్ల వృద్ధి వనిర్ బ్రించ్చువారు। వింపింద ద్విస్తుల్వయుతెవి కలిర చ్చు ... వారు। శ్రీరంపును నళి నిరయుల వాస్త్రి దరవా
రు। నిగువుతా నెంర డ్డరుతె శ్రీనుగిదు వారు। బురుగులరాఘవు వా మిన్ చ్చువారలు నృ। విని వదివిహా రంబ్రు వింక్షి తా చలవయు। వృది నెళ్లి ముక్కున వనబకలా వ్యరు వారహా రాసి ... వయువు

పుంగవులు। దగు గొగ్రెక్కలాపగు ఛిటత్తా వుంగినకులు। మగువల తొంనాడు మంగిపుత్రికెలుమ। వా లుంచ్చుక నెత్రొ గురువాదుల్లోం డ్డవలు లు। పొందుకవిహలెంచద్దు పద్యాకరవలు
కొంక్షునవలగిప్రబలనక్షిరయలనల। తహిమింఛ్రి కొంధినూర్యప్రకాశవలున। సంధర్వనగరధిక్కారి రయ్యెమా రిబరధుకరస్రిలచిఘానిల్లువురం వలుస్త్రి ఘూమి నిరలు స్రివిరంవ్వుకా రిప్రాష
౧౨ వరంబష్ణునవరంధ్దబరగుచుచుతృ। మా రలులవలుకృలుస్రుద్ధనవ్వరంబ్బి। మారిక్రాల్పగలలక్షిరయ్యకుచునలుండ్లనల్లుసరిక్రిరంద్రలు। సవుకగంధవలఘుబగరిప్రరవరవురంగ
వుక్షిలుదలుద్రివరునగనద్రిరక్కస్త్రి రుమారయుదవిరయలుండ్దలుద్రిబత్రుఘావరంబ్బిక్షి నదరన్నవనద్రిమాబాంరల్లద్రిల్లు షగవరంత్తుద్రి దానిఘావిరంవ్వుద్రెనాపు నక్షత్ర। వలునలరావలు
డాదశవలుమునియరక్షిరంప్పు। వనచరసినతాంవచ్చుచుండ్దరన్న। నరంబ్బనాద్రిబదయ హనుమంత్తు చూడ। రంబిల్లు చటుమ్రి రిరఘునకెతుగారంబ్బి। ప్రూనామిల్లిదివరంయూరావగం సురుని। రగావసునగిలువదు

ను। వందే లక్ష్మీనృసింహాగాంభీర్యధురంధ్రీతా వసుంధ్ర। కరుంధ్రరితాంత్రరంగంబులతోడ। నరసింహ (వి)క్రమార్క [illegible] ద్రాక్షారంభము (వ) చరిత వెతా ఉనగా నరాక నెలంకొట్టరులు। (కలు(క్షి) వచ్చ కరించవ్రు

రస్సు। చాశక్రక్రపకపులు గావవచ్చె వరదళ్ళ। మెండన్నుదిక్క్రు నెలంత్రు ఖవరంబు (దరణ్ణ తన్నగా [illegible] రద్దళదత్తరదాక్షిల్లక్షారంపు నవ ఆవ దయాకారవిడ్డాపురవవు గాగాంభీరయర్ఱు

రవరక్తకరుచిరనరశుగ॥ శ్లో॥ బహు రత్నతోరణాభోగాసాదసౌధ। గృహావళీ [illegible] లహరి తుంగాతపులు। వుంద్రపరంబులు వలగివయని పరాన్నవలులు (మెండవశ్చగాక్షను (సిం రాజ్య

వెుదలుచవన్నార। అరంధ్రరళపండద్దుడు తాంబ్బరథఘలులు సుంధ్రరత్నాస్తంభశోభితవస్త్రు। అంబుజాక్షులు సమూహరాపుతచతుఖాశివాసు। అ బప్పధరణ్యాభపఘంనాధరావయి। లంఘ్రి

తత్రంద్ర్య చక్రాదిసాధనులు। చంద్రస్థిరింభో ఛనకలశూషణులు। వరవెన్నగాంథారవంకనమన్నరు। తాంజులి (విషములు తథంచయ। రంధ్రినాగా। యదునదుచు నివ్వెరగంద్ద యద్భుతగంగ నైదు ఉాఘనవద [illegible]

నీ। తరంబున వరాహ ద్రవ్యసంక్షిప్తి వ చ్చ్రా నుగ్రహద్వి వారిజభవత్ర్యు। ఘంట్టుస్థి తత్త్వరంబులయు శౌక్షత్రంత్రసంతప్త। ద్వియున రించ్చ సొగ్రెత్తాపు। మొరత్తగళ్లి నవరత్తనాల నెల్లవా
౬౨ నతిదళస్థ ఘ్రాణాలుపనిచి। దనపిం ఛిద్రిన్యు మొరత్తరయియా దనయులు వగడుంధప్పఖలు హాకనన ప్పెల్లవా ద్రు। బహనబవన నులది ద్రైనంబు ఛరరంబులవృధు। సొమత్రి రయినరా
పుచంద్రుడు పసరణ। నెమలుంబులు నలడంత నలక్షైత్రి న్యుహ్నా చరించి రాలస్యప్రధ్యా ధపచాస్తి రయుల ద్రి వనర్తుడు నుగ్రవృద్ధ్ నెలలువు। పరమ్మ దరంబున ననుండద్దు నవు ద్రులుంబున నందద్ద।
నరంష్ణ హొధరవయు నన నవ్వతొ పూ నఘలవలులు కరంక్ష వయి శ్రీదిరంచి రుయుంచిఖ్ర చెలనత్తి నెలుగు రిచెలరిన గ్రినవరఘురులవశద రులశెలశవరుల నొవలనుం। తరలన
గొరంబులవ్రారంగ్న। తటవులలనింట్ల। జవలెలచె వాలచర రయియుంప్రు చుంద్రీంత్రీః నవరయనబనవాక్ష్యగంధవన్నాధన్నులు। మురవ్వరథనుద్రిగా శైరంధచ్చిచదులలు। తరలయియా స్త్రాన్య చిక్త్రి రిపిగురుశ్వతల

క్క బవవల్లి రిప్పినాళుం। కదుట్నో దృష్టుడై క్షీరాబ్ధి సమగాయులవలమూర్తుల సూరావముల [illegible] తవలం ద్రుపదిని రాయభార్య ఈ వర్ణింపు। ఖాతం బచ్చి క్షోణి సలు చరులులు నుల్చితక్షి। హరి వగాయం

గప్పినానా గరితోనా। గుబరుల త్రిభువనక్ష తి కన్నృవ్యరి రాయులుని। మనుధరాయంద్ధ [illegible] రి దృష్టుడుఁ [illegible] తరుగా సూలవశింపజూతరినుం రాయురేఖ్య॥ శ్లో॥ అరయ్యవస్తుఁ వమునరంధ్ర

రా మునాద్యం త్రిపురాయ్య నవష్ఠ్యం గం ౦ బబతా నరంక్తవాదిగ్ బవవులు లుబదిగ్‌ష సువార్తృత్వ రాయ్య॥ తవవత్ల్లి సుభుంబ్బం క్షి త్రిగుల తరయుః వసనరఁ త్రినతావగమాదవదిత నతి

తిః గతిష్ఠి వతిలంక్షీ క్షో॥ లన్నలువ క్షిరంజ్ఞి లావురక్షి సులు। స్వర్గరంజ్ఞి రావిసూ గుదిరంజ్ఞి సబుమ్ము రాయరిసూఘా [illegible] నరుల వృథానా త్రితనారరం భ్కి త్రిరి పఢా

[illegible] క్కు ధైర్యుబల్యో భుభుసలువక్షైన సామ్రాజ్య పదవులంక్షి విలది ।। శ్లో॥ కావ్య నవక్షి వెంక్ష్ తఘాధరస్థ ఖావంబి ఖావంభి వపధృ ధవులు [illegible] రెడ్డి త్రిరి తప్పురుషుగం ధవగబనవయు [illegible] ౧

నవ్విరంచై నందనూ [illegible] ॥ శ్రీకరంతవాను ండన్నవానుద్రవ్వు ఁడన్న। గ్రీనాంత్ర ధరంబాయయు చిరంగ్గవిరమండ్డ [illegible] శ్రీమ్మభవిరంవ్వ। చాలక్కారంజ్ఞరరవిలుచ్చి వరిరిరపవాపనాన వాన్నవ [illegible]
౬౪ వగానన్నసౌరాజవ్వృగుభూగతవ ప్రాననవుసనసాజననుకై నవ్వు పగన్నెరంబ్బు [illegible] వాణిగానూనుదనవాకుణానువ్వున। చిలుక్కిరరద్దణా భిదక్షిగావాంగిభూనగాజలజ్జవ్వదరస్యం
ధిచక్ర వులువమెరరాయ।చిరయనవ్వు ద్విన్నెలజిలుగలచెక్కిన్న। వెరుదరన్న [illegible] రంన్గ [illegible] మున్తగారి।వ్వునగవుగా నైరవరన్గవునుగుడు [illegible] తులుర। రీలంగవునన్గూగజగగుపిసుణపరాచ్ఛిభిరం
[illegible] నన్నన్నభవరవులుత్ కైప్రవరాయక. వులులు।వినన్నలవ్వూషసౌ కైద్రుదరద్వవయులాగు।భ [illegible] ంన్న నవురాయవవురద్యుతులులు।లబ్బును గాజధాన్న తద్రుధవన్నిరించ్చు కైలులువ్వం
ద [illegible] నవుసెవవవచరులుల।తలక్కివురంద్దనమెన్నిదంద్దమాన్నరంద్దు।వవురక్కన్న [illegible] రంవ్వవా [illegible] ంక్కిరావ్వునుచునులవారులచరయ్యునవురలి।వలవచ్చినక్షిశ్రీవన్నగుహాక్షైలువిరవిక్కంద్ద

వదప్పుల్లారడ్డరుచయూర్కగా గూఢిరిష్ణుకళాదర్భలు క్రొత్తలుచరక్షి। విడికా విశ[illegible]లు [illegible] విని యుండ్చి జలకవు [illegible]డ్డలులు। వడిగ్రెలఁగ వెంచ్చి వల్లి అంచుల్లు యిలు వు। నిడుదదం
[illegible] హరిప్రెలసత్తి జపప [illegible] రంబచ్చులు త్రెలసరధిరంచ్చి చాలినుపాతవులు [illegible] యు [illegible] రుద్రాక్ష [illegible] దికవ మెడప్రె చి[illegible]॥ [illegible] బూ [illegible] ద్రాలి చి [illegible] వవు
లును దలతునకాశ్కాలలరుంరం దృడచడంగళ్ళ నత్తి వకారుకలక్షా రపుడ్చ్చి వ [illegible] వేడరి। రయు మరులద్ర్రి గ్గరంచ్చు రులష్టి దిక్కు [illegible]॥ [illegible] వువయునదూ [illegible] లక్ష్మిల్లి నగా
చు [illegible] గ్రంథ్ల సభక్తి గొలు శ్రేనలు వగనల నా [illegible] గా [illegible] కనాక చెల్ల [illegible] సకల [illegible] దా తన్యా సకల నిమా [illegible] శరక్ష సు [illegible] రుల [illegible] సంచా తాగ్రహ
సొగా నినుచ్చిరచ నుదించ్చి నారి। వురుదుగా గరుగించ్చి రులప్ర రుబూగదవి। అలశిర [illegible] భావ హాయు నరంద్ద వర [illegible] రద్ద గవా [illegible] కర్పవోఱి। [illegible] లుక్రాని

శా లరంత్తై న। అ(న)తి ల్పవణధన్పరయం౦బు నవతణి। వసుతప్పు నవున్ను నలతోవ నరంరంబు [illegible] (మూాస్కలవనగవె [illegible] సుం(డి)వరశ(వ్రే) [illegible] సగంన్న సబ్బు। [illegible]

[illegible] ఉష్ప్రాఖలుగారంచ్చె। నెవ్వరి ఖయం నుంగ్రహించ్చె నెవాభరి। [illegible] రంప్పి నుఖవస్కుతు। కవు రయ్యి ది [illegible] రయుల [illegible] గురుఖ్ధలరంబ్బు [illegible] నాచులు।

దడ్డదురయూహించ్చి రసెరత్తేరయు సంత్తసరంబ్బు। [illegible] సుఖారసాయ్యవవలక్ష [illegible] సు(ప్పు)వరంబ్బి।

[illegible] రండనుద్ధై తప్పులుభూాతవరక్తేవ్వలు లంధ్పెరంద్ధికె తాల్లగరంబ్బిల [illegible] వరతవిప్పు వరగవ [illegible] వను

లుదన్నవులు। చెరంచుచువతారంచ్చు [illegible] వచుచు। నాతమూాగస్త్వగగనవ్వ(ప్ర)కరంక్కి [illegible] మూాతరన్న [illegible] కలత్ను। వరతరంత్తు [illegible] రథాచ్చుఖవ(వ)ప్పు [illegible] [illegible]

శ్రీ నేలయులధితప్పుల నదులంప్పినలదల విన్నలందత్తు కలశాప్పి చెంత్రకలకదలవడ కొంతప్ప సోంద. చల్లి నాకా చదరసావులతగ నినాకరలసొంద్ధి దనలచరాత్త సతతగహాచ్చి । చలచ ... దనస

కలలొకవులలు తలకి నితికి — (శ్రీ)వాపుదవులతెప్పుబుకదక । అనిరయూరణిరంచ్చి రయరయ్యుంబబ్బిచాన నలరడు । తనకైత్పవ్వా ఇరంచ్చి తరఇరయలదద్దిఇచ్చ । విరత్తదాగిపు

నిదవెంగల వెళ్ళొరదుడుడునుం . ద్దిద్దిచ నలదిరంచ్చి వెలల్లనతిన్ని । తప్పుచు. ఇకిత్తి తిత్తాచనత్తువులలు । నెల్లెక్కా నడిచిచ్చినినలుచునన్న లునవ । రయాతచికలర ... వలనత్తరయ ...

శ్రీ । సాతంత్రిత్రిజా ఇనాగా యిర సొంరత్తు । వైకులంరవులు ననం వృత్తాతాత్తిరాప్పు । కిరాంత్తి కిరి ఇద్దెలనలునరయులు నన్ను డిలిం. యెల్లంద్దు త్రుత్తుక్కె శైలయాన్నరల గనలదలు చ్చిప్పద్ద

సాధి రంపవిప్పు సొా చచిత్రి । శ్రీదిరుంగ్గు. దులవల్లినిత్తం నిరయులునిరి । నావుదుత రంభి కాలా ... ంద్దు నిరయెలు ... నరందనలచలచాత్తవి ... వనరలహావలం ద్దిరావాత్తెరలక్కు ... డిగ ।

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

వదనసుతులనైనవమాగినవరణ్ణిరంభో। యుదిరంగెయిష్టకర్తలపాంబికరిశ్రీవిశ్వేశులు। దశ[illegible] నెసరస్వతిధ్యానంబు। యుదిరంగె చెంసవాంఛ్రిద్వారాపదము। చెదరంబు। దర[illegible]
లుచెలిక్కాడగన్నవిన్నవితాశ్రీ ఖండరత్నవిల్లి। చెవులమారగసాధించవ్రాసి వృద్ధిదయ। యెల్లతక్కరంబులు నెలకుమగడువు నంచల్లనాధరియుంచల్ల[illegible]
నిధినౌగుదాలసుచుష్టనాగవు యంరబ్బులైనవస్త్రలకు। తనరుమాసిద్ధి। తావితానవమలలు। చిత్రవర్ణరంబులైచెలరు వస్త్రగవులలు। చిత్రరూపవంల[illegible]
ఛ్రినవిహారన్నవులులు। బవాంశా నవులలగాచుదవృత్తిరన్నవులలు। ఫహా[illegible] వలవులలఫౌవృద్ధిసవాదములలు। వృద్ధిదాసూత్రు వహారప్పుబాలంబురభూనలులు। వడ
ఫలవులవిచ్చినవక్లుతరుధుయు। కవునెరన్నుపదవచవక్కఘనెగ్గుదవరంబ్డి। తనన్నుష్టినామంరెంత్రదయుత్తిగ్గ[illegible]నారిత్రపుష్టిసెంరవస్తులు[illegible]చవరంత్రిశ్రీరవగ్గ్రాయవరంరెంరచిత్తచెనై[illegible]

ఇంప్పుబుద్ధిగా నొంద్ధింద్భి। కడువడి స్త్రీరాష్ట్రకథ(గినయుందర్థ। శ్రీరాంత్రగా నవకట్ట్యంబ్బ... విప్రకులంతప్రిరక్షిభాగవతనందర్భక్షాంధ్రశా...త్తవన శత్రుంధ్ర్యా గాధౌద్యాతివిధిరతివనమాదచ్చ ద్రిత్రుద్ర

...త్కులుతెలు। ననుబుధానిరయుందర్థవ వృగన్హారాయు(లి)డులు। భసువయుల్తరి(వి)ద...(ర)హ్మాంబ్బునందర్థ। నెలకొరి(శ్రీ)భూరామశ్రీలుదానంశి... ఇలాపసముల్తెనుందర్థచలన్యుడలి।నా...

డులవసుడెరుయురత్తయులుబింత్త తొండ్ర(దివరనడినయుగాదవ్యు)పవర్తవలు। ఏ...(రె)యరులయప్పుడవహి నాడ్రుగాడి ప్రిరావ్యుదతయ్య నెలబ్బున నవిన...తలుగా నసులపా

చాలసరత్త్రనల్లుబలనవి। నలతలవి నవప్పునులగూచల్కటన న(విన)। తైకాచలలప్పబ్బు చెలువిల్లఘూబి(క్షి)తారయువలిందప్రు(క్తి)నచంజు విందెలి। రయు విందెలి గావలలు...

రయుంద్ధిరాంవమునవి। పదవయులకలబిసల్లుమానవ్వు నాడెనసలి। నిదిరత్తు నధర్హా నిండ్ల్యుడబిద్యు। వలుక్తవయుసధరిరయుందప్పువలుక్లుటత్రుంబెటి। రయుదెబనంబ్బులక(హి)ల్లరయుల(క)వ్యా

లు తల రి వ ధత్తిన నెన్న నృత్తి నన్నుడు రిమ్మి లక్ష్ముడు లిలి తిను నన్నదాన్ని ంత్రుడు క్షినయలి బాధ్యిదరలు ంమృత్యు ము। నా నాయంత్ర నంబున నాపు బిష్ణు ప్రొరి గారి। చాంయు కుండ్రి వవర్ధ వంనవచ్చు ఉయయు [illegible] త్రు తం త్తు డూ

అంయునవుడి యుక్తు బిగి। నె త్తిన వాయు బత్తి రంగెల్లు। బిన్నుబంఘ్ర వయు కైంపద్ధ విద। రంగ్న దరమి। యునృగధాం బత్రు త్తు [illegible] తైతా నె। కరంగాం చ్ఛు దనక్క దుప్త రవి నతపవప్పు। ఇరతరంబు న

వింద్ధ త్రిరయుదవు నవు చు। పరవి త్తిన నగయు లంరెప్పి నవాయులయులు। కర త్రుయుప్తి త ఏ బి [illegible] ప్రోరగాని న్నసంబు। సలత తవనంత్రి యుక్తు ఉకల్లు। సరగాని। త్రిలి రయు సరక్తు [illegible] లావి విసరవ [illegible]

కొంద్ధ రుక్తి నెక్కి లంరతథనవు లా। కొంద్ధరు తురంబు రు కొనత థనవు లుల। [illegible] కొం ద్ధరు సన [illegible] రంత ధనవు నవు పద్య ంద్ధరం దక్క నవగాథ ధాంక నవు। న యున్న [illegible] ంద్ధర

యుగ్మకొవగంద్న। జయయున కొంద్ధరు వ త్రు ఉథనవు నక్కి తమ తు కె త్రిం ద్ధరు క్రి త్తి థనవు న। పతు [illegible] లుక్కి। ద్ధరు నవక్క థనవు న త్రి [illegible] యులు కొం। ద్ధ వంద్రా [illegible] థనవులు। యు యా రభాగ తవ [illegible]

నకా నలశ్రమినుచవచవనఙ్గనలకలను. రనుచుచ వర ఖతో నులజూఖ నెళ్ళ వళ్ల వరనె. మారనె నుళూ మనునగౌ డయుల్లో ల్లవిధకి। హ్మా నలిమి ఖమిక్క వలాసహరాయు। నేటుశ్రీ
గిరనుండ్లమ్రి శ్రైరులుఖబేలు। ఘటులవేరారులులుబ్బ్నాగ్రిగా ఖాలుగ్రి తదతప్ర తరిపగివ్రిత నరహారంబశ్చి। వ్రతతమిమ్మత్రిన్ని శ్రీ రంబష్టనరత్త్రరాయునచ
ఖారువి వినరనంష్ణరదర్లప్రిత వనారత్త్రరమెనుబరక్కిం. దప్పవాడ। బతనఖరచ్చ్రినుబరచ్ఛిసరరురుఖవరులులువితళోవా రాయలనేర్చిగ్నవలకిల్లుచుత్తు। త్వనా శ్రీ
వలిహి తులులదలచితలరచ్ఛివన ఖాతవయునుజూచ్చివన ఖాతవ్వవ్ర రథుగ్రిగ। శ్రీరత్తుట నావితానులలంచ్ఛరురనరదర్ల। వరత్తు గ్రి న లుచరువి వినకరష్ణరవలులు। నవరాయు
వలవిరత్త్రరౌనల్లివ్యుర నవయులు। హరిరయురచ్చ్రిఖావిరత్తుర రచ్ఛిక్క చెంచప్పు। తలక్కిరచ్చిన రోవాసుదివ్రిడరయురచ్చ్రి దలచిక్కి ల్యాతృత్తురత్త్రరిచవు। వైలన। వులుగునునసనంగా ప్రురుశోత్తరుడ ఖ। శ్రీ

లఃక్షిరతరంగ తవరంబుచ్చి యులుచుమ నురంస్త్ర [illegible] అప్పుడ యుసాధ్యాసాధుడా దశరధుడట. విష్ణుబుద్ధి [illegible] వులలవిలక్ష్మి లాఛ్యావా లనదియుచుచు భావరంబున్న నందమున్నా లులులు లో ఋషిధ

రఘోత్తము నుంచిత్తు కులలవు లద్ధరిం పురాణ కాండకులులు లోవి [illegible] ఈరెవు తోభాగరంబున్న లో మతికా కాండ్లకులులు లోవితి కలవ [illegible] దే. కొండకులులు లోని [illegible] రారాజ్య

దే. కాండకులులు లో నివెంత్కాంరత యోచ్చా దే. కొండకులులు లో [illegible] రాజ్యాడి. యునుచు [illegible] నడరవనూర్పు చునునతనగులరు నివ [illegible] డినవ

తడుత్స్రాసావరాత్రవయునవచ్చిరవల సట్టన్న వత్రపుణా తుడ్డియులతవికాత [illegible] లవిరయు [illegible] నవరంశ్వ దైవ్యతరంబివకానాడు. షువ. శోకవ [illegible] తవ్వసాషా లుడన [illegible]

నవునకరుణా చివిలఘావులలనవు. మాని తరంబున్ననవుతవరాణ్య దనెవి. యురంత్త [illegible] రంద్ది యుపుబుతవఖబ్బ్య [illegible] నుతురండశ్య చనిరయులురంప్పగు నికి. నాదుః ఖవింతులారుణ వరకవింటుల్ల

రయుతావృలనుశ్రీరఙ్గలుభూఋశ్రీశ సుధుండ్లంగ్ని॥ నారదాగస్త్యకశ్యప్రవయుఋలునునారనారనుడు...నవిశ్వర్యం। తతవులనవ్వ్రుతరవృలక్రిరక్ష్మ। చతులత చరాలవవయు

౬౩ నవ్వుంగ్రఙ్గు నాగ। రయాజనారాను
వంబ్బ। రయోక్తాగ్రుబత్తద్రైయాశ్ను
సుదుగాడ్వర్ధయాహరవు ౹

శ్రీరాధలనాత్రులయు। నానాగ్రవులకల్పనరా నవులు...దర। అక్షు మగావక్రలు...రయరద్ధి
రునైదలు। కైకొవధాన్యనవులు రెడ్డియు బుదిక్రులు। తరనగచరాద...త్తదివులకవిలసనరన
గను। గుడుచుచు రెబగతనాగేనకిరత్నైనా। వరంధ్రయరంబబులవక్రాంచ్చినక్షత్రకా। నారద॥

మత్రగ్రాహ్యస్త్రాంగనానృనవ...
వయుత్రావారినావలకవడూ...త్రధ
మూనసవులక్ష్మీరత్నధరవృరద్ధ। వ

పఠచప్పనబన్నవప్రతవులపనది। వెనవరకాయప్రవిష్ణుతాఛాచి। తనవులుంరద్ధిడురతతవు...। దనరెడుచాయ్యర్వతవృరయాన్నంద్ధ। ఘరతుత్రిభ్రంవస్త్రీనుఘవవైభవవు

దావిడినాన। చెరువులు దున్నటి లోనళ్ళి దిశ్లె నిరక్కోనాని। నాలనులనాలు గన్నెలు తర్వాత నడిక్కోనిలలబియడలనసర్వచారవాదిరాడ (గ్రి) ల్లైరవ్వు దర్శధరిందబ్బద్మైతనిలుతరిక్కి। (గ్రి) రులగతిభా

ప్రైనెండ్ర్లమూర్తులనువల్లియల తక్కూనవమతభారరద్వ। నడ్ల నిల్లుమనినె [illegible] ద్దనిభండ్ల రయాడు। (వే)యుత్తమైతలాభాలుభాలు నరయాని। వయుత్తిదయుండమ్మలలలవెయు

నిలిదాపుంద్ధినాతరితానెండ్ర (దిగా నతెగవ్వరలు వాతలావాసర్వబడతికె (దిరి)। పడవడికానవ్వ (చిధా) ను యయాన [illegible] చెబ్బ। వదితె (గ్రి) ననగడిప్పా (తిర్య) (హూచ్చై)। దరడబ్బినెర్లదబ్బ [illegible] మయువద్దిదా

చునరవయులోగ యలనసుదినాడు వృలిసగ్రి। వృ (గ్రి) గవయుల్వరిచిక్క వ్ల [illegible] ర్లు। వయునల [illegible] నుయుడిరనవ్వుర్తువు [illegible] సు అగ్రి। రవి। ఉభ్యవతీక్షవయుల్రావిలిలపిందెయి ద్దిద్దిద్దా

బ్బారతవయులత్తరిస్రబియుంచ్చే। యులనానగరకిక్కైయున్ఫూవిరప్రు। వలయయు [illegible] రనవడ్లవులదిచప [illegible] నయుచలిదిన్దబిభాత్సచనుదాంయదలగని। వయు [illegible] రయు [illegible] (గ్రి) దుర్లైస్ర్వవయులక్కుడినావ

వృషము త్రెంచి విరచెంప్పుందర్ప హరంబు। వెరుగక మ్రింగినా నవ్వుడు గ్రక్కిన నవనరహింద్ర నగ్గవు లుత్కర దురవడరా తోపు నవుడర్వ్రు ంబులు గలనవర్ణ నులల హ్రీ నందవందయూ రక్తి వెలయు నట్టంక్తి।
నెంబి గ్రామ్యలు నలవున్నృత్యముల్ చరాడ। నెంబి జీంద్ర కవకరంగ నవపరంబి చెలగె। అప్పు డిచ్చి పునుండ్ర వడ యురాఘమి డెంచ్చు గొమ్ము నెందల నవ లవిచ్చి నల విడి నండ్రంచ్చి। వెయిగ
రజరంద్ర నడరన్న వియు గర్వత్రి ది। నగిన ననవ్విరల నవవములై దయల డె నరిదరంబి చె స్త్రీ లు నరంవ్యా నూ కరనవయు విరదయ నచ్చి నెత్తెంయు డె రఘు రహ్రే। బగ ఆరెవు గావ్లి
జనవ్యుండ్డ సంగ్రు। వగరాన గలుదానవు రితపాకవయు లు। నలబ్బ డినరంబి వదాప్రా ఇ దయ తనె లపేడ్రవిలంట్ట నవ్యున వ్యరలు బ్రూంరత వరంబి గ వ్లెనల చెంన
చైరవ్వు। వారనందశ్వరధ వీదన్నరుండు। గురు నివెంబ్బి నట్టి కొండ్ర దయంత్త దయంన। వరల నజూ చ దజి చెన్ప్ర వి। వు వ్ర రసె చెందయుండ్ర న్రూ పా ల శ్రీ పురుడవుడు। ఘూరి ప్రుచెట్ట్రె కొంబ్బులు ప్రె

రమ్యానీ వలతానువృద్ధి డగానవలరలం డజ్జ వృవృ విల్లుజబబ్బగాలా బంత్రనగా(గ్రీ). నవ్వి డప్పు నలులవ ... వలసనవవ్వులతవం బబ్బగావించు చలంక్ష రన్న. నన న్నలితదా వాన్ని వలధృవలు

న సన్నుతతపవులంత్తి రయెలువృ్రి నంత్రుతరలగుల్లి వాంబబ్బదగులలద ... బ్బా. విరహా దవవ ... నరత్త నవగన్నా రెరు గులదమ్మురబబ్బవా హావులులతులపురక

రన్న నువర్తి తులకరవిరర ... అంబుజా స్పృదుగ్గ నులప్పువా ... రాంబబ్బద బబ్బనబల్ల రమవుర వివ్వురంతజ్జదరత్తి ంచ్చిన దయమ్మతతగ్గంచ్చైగానగ వలందడ్డ ...

లుక్షెంద్రవిలదన్నతులరన్న. దవవబ్బ దవికాతతక్కల్లలరంబబ్బి. దదితెన్నైనానవదదరనరెకా డియూనాలు. ఘునవుత్తగబవులకరతకరవు లూ. యలనటల్లువానలూనలరినదద్దం

దత్తవిలల్లమిల్లి నక్కలువిలులు నుడిగగ. మల్లి తినరమ్యభృమదక్కరిఘటలు విరుగులన్నినగర ... సితవెదలకమూవి. నరబినట్టులజడ్డూవలుకడదనరె. కదలిలూవిలుగులుదేకరంబబ్బలుదావు. నెడవుడుం

లగాత్ర ఢగలచలు। సవలు దగ్ర వలగల వ్యాప్త చవలె౯ంబ్బ నందల్ల। నాసనాళ న... యలదతరా సక్తి। నాస గ్రులగ్న స్త్ర నలు స్త్రింద్ధ తనేదల। ద్రుష్ట భాఞ్హ వలకలత ద్ధదత్ర౯ంఛ్రి వలదవ। యలప్త ప్ర
ఠవుంత్రు వధ్రు ఖరొష్ట్ర చలనల। న్వల ద్రుసత్మ౦బ్బ న శ్రొ ఖిల్లు చుంద్ధ। న...తగను గెల వ్గయల తవిన్న రయవు ... స్త్రి నర్భి నరాటవు యు్రు వ్గజూ ...ఛ। వలకప్రవనలవ నిన్న (వేరా...
యల ల్ల వయొల। ॥శ్రీ॥ తఢయ (రోవ। ఱిఖిం క్ర్ర దన్వరధ భూపాకడలవ ఢనౌవులుపు ప్రరి నొత్తొ నంబ్బ। స...మిధల్పు దుసంక్రి ల్లు వలనల చల (ధలువ న్ఛ్రుభ ఢ...సంభ్రు ...
ద్గఅని। తధృసంబ్బలర్సృంక్తిత చనక నలనవులుబ్రా ఛిసంఘ్రి గలరలవ్గ యలపొన్న ... (త్రు వలుబలీంవు। చలనల వాస...(దివు శిత్రునవాసుభావింవట్టి
కొనలచల త్రు తరంబ్బదె క్రొవ్గనతతరంబ్బ। ఘనభక్తి తతూప్లట గావింవు చలంద్రి। ॥శ్రీ॥ ...త్త ...నాచింత ...రిత్త। ...త్త...యలింత్ర యలుసంత్ర తరంబ్బ నలచల। శ... క్షొ కాఖఘు...రకరాత్రు రవలు।

రాలు చలంతర్త్ర గొండ్ల కులవెయన్ని లు కుంభి ననగా ఖ్మింద్లంద్వి చగావు లంబబ్ బక్ష్ము ల్లు నంద్మ (ప్ర) అ... త్రిపించ చద్రి వలధ్రు। వన తద్విలంక్ష్మ కవరలు వారలు న్నా। సెంద్లరు వసి లా కులత్రక
బరత్తి। సెందృగ కొసుభ్రుత్తిన దక్షత్తు లయు। అ ఇర్తం బబ్బ నక్షి నాహా త్రిత్తిరంద్రి కను... చప్పు నంత్ర విభూడ నలం డల్ల వారు। కొంద ఢరా న... నరా చుళ్లి చరా త్రి వ్రుం
ద్దగా నానా గ్రవులు నగలు కొ। త్తి। హ్రుదరాగం బబ్బు బరం బబ్బిన కెర్భ్రర్థ ల కొత్తి। ప దరకనా నంద్దధ రతుల వా... నరం దర్శ కొందర్ల రుక శాలాసన స్తతులు। వెంకటనరద్లకేసా
రుత్రుత్రిన వానులు భావరంచ్ఛిత్రుత ం — మునా ప్రనావబవం బబ్బి। నా విం ప్రు చునృ తన నలప జిల్ల వారు। తెసకొం దర రమా... కవిం ర్థ లోచ నల్లు। దిసతరం త్తు నిర్భ నాడి ప్రుత్తి భూ వల
ధ్ర్యు। వులు నవిల్లు హున రోగ వులు నభా గావులు లన్ను। తనవశం బబ్బి నటి ఇత నగి డలవారు। నాను చలనవుస్త నివర్యు లలలా... వులు న। బగదా చకతన లహా బల లబసంధ్య వు ఢు। నవ లవి రోగ్ర వద్తు

నఖశు నెరాహారవులగా నలరారు నక్షి ప్రతిరి యయగా తమ్ము భవనంబుగాంచి ... మదతుగా నిండుద్దనా సంగయ్య మెచ్చి రులులు శ్రుతదక్షి వక్షతక్ష తగ్రుంత్రదడవ్రు తతవిచగా చుచుం బిల్లు తలచిరయగా

చి విడమాయగా నింబ్చి విరగు జాలంచి వ్రుడబుజాగవత్రినుక్రి ... దినఖంచి కడువదిర్వి క్షాంత్రగనుని ... నుచు వెలరాగా వెన్నగ్రిక్షువుర్తమ్మాంచి దాన్వరంబచ్చి జారగ

గాదావ్రరతాలక్షులు లుచంద్రప్రచం. డ్లలప్పు అసుంద్దనాచు చందుదృత్తిని ... ర సుతుతదము కల్గసన్పదారవులు లువునగ. డబియంక్రుడనుండ్డగ విభరయువిభయు

లసుప్రతహారులసంత్రవెదుట సుక నుగెలు నరయాస్థానఘనమందు ... నాధవత్త ... వులక్కలువిత్త సివారులు లునుగ్రాలువగ నైకదండ

స్రాక్షరలి వెలగుగబ్బల ... మాచనకత్రవాచోనడి చెలి యొలకదండ్డచక ... రాత్తులె దాతు చక ... వంద్రాన్ను నిరచి నయగునవ రక్షిబపత్ర నవ ... లమకవుల శ్రీ రయువయువెంద్ద

విత్తాబిత్తావాన్నిదిత్తిక్కెలవలులు। ధృవతారాసహస్ర్యివిదధ్యక్షుడాభారవలు। నవ[illegible]నరద్ధచంద్రాత[illegible]వలు[illegible]లోకా[illegible]భువనమునీసమదయదధ్యులులు నిజకటినానా[illegible]గ్రహరవిలందద్ధ
చందద్దవయునా దాత్వల్యమానత్రిజః పుంజమెయుకటి। యయుబ్బెలాకారనైయ[illegible]ద్ధవిరంచ[illegible]వలయునుత్రిల్లనదబ్బితవలం ద్ధి। మెచ్చ[illegible]ద్దలుటుమెరలునుట్లనిలన
౯౭ గా। త్రింబ్బుడిగంధరవిశ్రులసాదం। బబి। లరబ్బురంబబినవిరద్ధినాడరబ్బురవలునా। నరత్త్రబ[illegible]ధరబరంధ[illegible]వలర[illegible]రాతి। కారత్తూరా। బబ్రొదమ్మగంధర్వబబ్బలడ(త్రి। రయుక్తనాం
బబ్బదయురద్ర్మినక్షిసారత్త్రు। నక్షి త్రికహ్యలనటువాటిల్లి। హటకన[illegible]పురహావల్బ్యవలంష్టవక(వాటిత్రి[illegible]నవరవివమానం బబి। మానిక్యములలబ్రిరలత్రెవోకి[illegible]నావ స
తులు। గానిరించవ్వికోసిగ్రిలురమునా శైహాభిల్లు। చిత్రరూపరబ్బిద్రైచిక్కదన[illegible]బ్బలరలు। పుత్రికల్చావలరరబ్బిలువి[illegible]చ[illegible]। కవకపతాకికల్గావిక్షిసదవి। భునలవాక్షతలంప్రరక్షవిదచల్లు[illegible]లంష్ఠ।

తా ని॥ తొ౦దష్టా౦తద్రువు ప్రా౦త్య విధికను॥ భూగా తీవ్రైభవము౦లబా [illegible]

భా౦వి౦చ్చి॥ రాగా నర౦ద్ద బా౦వ్వి౦చి [illegible] ౦లధరనత౦స౦చ్చి॥ దెవా [illegible]

చ్చి॥ (శొ౦రికై౦ల మురచిరాగా నుబ్బి॥ [illegible]

[illegible]

[illegible]

ప్రభా వృత్తరసరాజ్ఞ్యవరుదత్త) స్వధిం ద్ధకవరరవరవా॥ ఖ్యధలుమనువృంనక్వులుద్బి [illegible] దక్షా వాచవరకరల [illegible] లదక్షవరతరమ యుధిక్షి క్షే॥ధకరపరిన నవ్రరంక్షి ల్లెడరవా వావధనాం౦బధిజా॥ మాధ

వాంచధవయా నయాక్షిదవుతుం ప్రధలనకరరలతావృ్యవా వార్ర [illegible] తత్వ [illegible] వరుద్ధ [illegible] ౦నవువనవు౦చప్ప వునరఉం౦బు॥ వా [illegible] రసొరన్తా౦బధిజా

కరవయనసలరాకరరమొయపుతప్పు తాకనరనవవా॥ వృరరశాధవయ లుపూ౦ల్లెవృడరదదక్షా॥ [illegible] ల్లధనరిక్షవల్లా వా॥ త్రైనరక్షారక్షిల్లనయనగనా॥ వృతవయ॥

కనరబల్లబానరకం౦క్షినావయుల వావ॥ లుకనదం౦బ్లినూచుడం౦డక్ష ద [illegible] వరరబ్లి వననవుల౦ట్రనక్షా [illegible] ల్లవా వ్రవర దహానప్రధవరవసవా॥ చక్షా రదానూ

ధుచిరఖునతెలుతమ్మే॥ తాకఖు౦బ్రుకనరంచప్పు తా॥ కిలువాకారకరలబ౦న్లరర్తా లనప్పుదవా॥ లుబవిత్ర్ర౦న్నద్రక్షినషాదం౦బప్పువా వా॥ చాలవకర్తలకలనక్షివయులువరకం౦చప్పు [illegible] లరవిధం౦బప్పునా నలక్షాప్పు

రగావుణ ఠఠసుతుడి వడ్డి నద్రవరాజ్యం బె॥ బంతదప్ప కా(ద్రిన క్కాగా రాయలదిక్కార॥ నన్నరాయలంబ్లై ప్పై [illegible]

ధనుఠవత్రైనబాధం శ్రీనాగాం ద్రిదరా సులనుననద్రినద ద్రిలుంబ్దినదగా ద్రిదరాత్రు డిలలంబ్లైబవం [illegible]

బద్ది తాగాడ॥ సర్వతా(కైశ్వరసవారంత్త రాత్రు॥ సవస్వత్తిక్కనవస్వకదాడిక్క [illegible]

ఖంస్తైదవులుసప్పదిదాడులవ్రు॥ నవప్తే రులుంప్పినఅఠఐఘారధ వులునవ [illegible]

ఠనవగలురలుంక్కరంబ్బులుంద్రాదులలవగరాయులవగరాయుడర్గఠవత్తివాకివంకృవల [illegible]

సులలు సకలాత్మ అందు జైన్నారదులందున్ ద్వినాదంబుబిలంత్ర రాయుతడవు స్వాత్మంత్ర విలస్త్ర ధాయ తనదిబవు హాకశ్రారవు నహా త్రివయు వైజనరంబులకైజ్ఞ వయుంద్ధరహా త్రిజరగనవిరండలు ధర్మనానె

౬౫ త్రిసవదిధవరప్పజన్నాహా సిద్ధి। రయూహాచక్రత సంచిరాయాలెవు రమ్మరగ్గ ... నడియకృ ... శరసన్ని శ్రుతి ... దెలుపనుల నిరప్పును స్రుంపును స్తిరయులనా విరప్పు రవిద్దయు

భూసనవతి। రాయుస్వతబిలంస్తూంస్థ. సుల్లాసవిసుయంద్దిగన్నులబ్రంహ్మ ... సునడరుచ్చు ... తెవ్వుడుదీకిరధా ... ష్టబ్బలాదసుల। విప్పుతా కన్నుల వెస వెసబూని। రయూనం

ద్దభవతలద్ధ్రైరాయలంనబిలంచ్చి। వ్వా వియులంక్షత విరచంబున ఖత్తి బిలంప్సు। త్రికాంతత్రగుసావులు లుబిలత్తరం ... ల్లు। శ్రీకర విబాలను తెంప్పు శ్రీ కర్గుబుబడెలసు। అక్షు డుబ్రుసన్న

దిగరూశ్రిలవాను। డులవగూడతనావ్యజ్ఞ వయూ విధాతిలరాయ। నడులబ్రంహ్మాదులనాదలరప్పు సుసును। పతులగరదశీరధూశ్ సాధాశీసావులుల। ధూరలిప్పు తవప్పుటిప్పి లిత్తవసులు। లీలతన లప్పుదిర్తీ బిం

ారభూచరంత్రసులలయురన్న నిలాక్షరశురక్షి నల నిఖండింపచప్పువాడా దనయుఘులప్పూవమాత్రతలయిద్రుప్పండ్లా। పనుపు త్రిలసాజనయుపక్ష్మసాంచెపి నక్షరజతి రయుక్షసుఖమును తావరయిరంపు నడిండ్లా న

తుసుడుక్కాంక్షించప్పు నల్లివరదచ్చి। దిష్టిదనిబాన్నుడనెడదక్ష నవృడి। యుష్పసెండ్లయునకు నైవునక నయినం [illegible] సానునక్షంతావిండిపుగాతు లోకములనం

ఖవుడుక్షరుసాంచెప్పి విధి విన్నకను సెన్నవినక్ష। యురనిక్షర నమాకుల నృమునకగలరి। నినుబూబినలభించప్ప నిత్యుదప్పుద లుయునను [illegible] నషలించప్పు నిఖిలవృన్నాపకులు [illegible]

తించ్చినన గల్లునిరతఘా గృములు। నున్నసు తించిని నవాయును నష్టరా [illegible] మునులు కలప్పాక్షిడిరయు కలదిదా హంచ్చి। [illegible] వృత్తమును। స్తోవనలు నుత్రిత్తు నే। ఆనందకుయు

డవానల్లి ర్వగాంచ్చు। ఆనందరసమాలలా। డిదమపృడమయురయుక్షరనవిల్ల మమపడ్డిదడ్డి। మరువర దాను [illegible] మధుక్షైతి ధారావర్ధమాత్ర నవిండద్దకృసిరాబనరవు। న్దురసలంగ

౬ బలరంభిబ్బ నవారుచధ్యులునాగారుడుల యయాగావగుఢనలవతుత్తనాస్త్ర న[illegible]చరుచలకల[illegible]హ్యచుసునానాసురసి[illegible]నలు[illegible]గాగారుఢిబంధ్ధిరంఛ్బి గ్గావులారంగులలనుడుఖాంలచరు[illegible]

ష్యుపు గేంబ్లి।దధిరంధ్రాన ఇబబ్లిలి షలలకకక్లి।దవలోగాకవుచాఫ్లిప్ప్య[illegible]ద్దికి।హాలు[illegible]రాయలడిధిర[illegible]గగి[illegible]రక్కిబు।క్కైలా షవరిన ధీక్షి షు హై ఖు।దివర[illegible]క్షవి

౭౦ ఙులవుచునలు।భ్రాపగన లవా రభిలరయురప్ప్రవలరాయు।వృత్తిధ్ర వగనరభిషునుద్ధై తప్పు।రాగితనగదక్లి[illegible]బచ్చి ధివ[illegible]న్న్యు।షు రత్తురుచుబషారరవుచఫవిచల్లినలు[illegible]

నెరత్తురుయుచ్చాధిరప్పు।నిడలరి వప్పుగాననరసావారంచప్పుగా శధ్రవరా కే।నారరయరక్కకలలనప్యులునత్తుధ్రి।పురనురంబవి[illegible]వర చరనురంఖ్లివహాకవుకరంనురఫ్రిచుపు

భ్రాపగదధివుఙకలరధ్ధ[illegible]।అనబరప్పుబంఛ్బినయాఘ్రిగవానుగుఢనునవుకరుగుగరసాక్షి(దబంచ్బి।బిరునప్పు[illegible]నబంధ్దలు[illegible]క్కి।పురవుఘాపులుఘారిప్పాగధిరపుచునునుర౬

కనువట్టి చూను చెల్లెలిక్కి నలరుచు చూచి హాలంత్తు నాకల్లు వలుగను॥ అనియల్బ భర్తృ నకు నా వతిలుయిచ్చి। తనకెకషొ క్కిం చ్చి నక్షర ధర విభు వినా హ్రితవ్రువ నాధ సావ వుస్తు ప్పి వినిచ్చి కౌ వ

భిణి తగా నీ। భర్తృ రాక్త తపావ వివ హాంబిషి చలగెశ్రీ పరంప్పుర వెకుడికులు ఒకనటు। నాలుగు సుర్ణెకవులు తెననృసులంచ్చి। చాలనర క్షభిరంచ్చి నవ్వ తంచ్చి

నటునవర్గలోక విశ్రుతులు ప్రోర మొబ్బలవహా రాజ్యలక్ష్మీ నాలు బలవారాక్ర వువులవు తలెవ్వారు। నలు సౌరు వకునంద్ద నలు సగ్గిదరు। చన

విప్లనరంత్రం బిబినరద్ది। దనరంన వబ్బమిధరంబిబితా విరప్పు। ఖావశక్త ముఖరంద్రు డిరద్దునా చారప్పు। విలరారు గచాలు నవివి. రసా నిరప్పు। విరిరారు

దలక్రతాధగ। తనుముకలరద్దనకుప్రదక్షు నానతులుగా విరంప్రి యాననంష్ట గవిశాక్రి దగుచు। ప్రవిరప్పువ తి క్ష విప్లు వకుమ్మ కలవిరారు। రిపాధ్రు కలకదల రాయిగల టరారు। తల

త్రిదేలువంద్దనిబిధ్రుశ్యతనిష్టిమం ద్దరముననక్త్రవర్యుడ్రైరాయుండ్లవలెందాయిమాతల్లి(శ్రీ) దివరాయుజునినిష్టి(శ్రీ)వెలసెల్లినాదరంబున నుండ్లిరాలభదిత్రిరత్న(శ్రీ)రగాంత్రర
శ్రీనగాడి(శ్రీ)రగారవిలల(దే)వి హారిరప్పు॥ గారుచున్నదిశితా నికలంబురితొ కిత్యు॥ సూనం మాయిదరలలు లులురి ర్థరలు॥ (దే)నును పొ ధిగంత్తునిష్టురవేమెలి
౭౦ (శ్రీ)దాయుజు వనిధానాయు లగల్లుజనవులరిస్తార్థతతులు॥ దిరిబుమైనంగుచదిలువ్రిండ్లవలదాయు॥ నుండ్లరక్తరి॥ దాయుగరంబుబని0ము
నల్లుమిన్యు(రి)వలంబున(ని)॥ళి లుబలౌవాదాయులగుదురువారి॥ కల్లురతరులిలఘునఘలంబాన్లనని॥రక్షిరప్పువలదాయువరం (శ్రీ)(ది)రాయునివాక్షివావ
॥రిజ్లనిరాయెనుశ్లోకములనరంఫవమూరుకాండ్రింబ్రిన టులు॥ విములరూపంబున(వి)ంక్తుపొవలవులు॥(శ్రీ)రగారంత్రురంబున దిలగునుదివయ్యూతిగరంనారంద్దబూవిసవర్నువవర్భ

ఖాష్ణిత్రోలాపాలముగు। నాచిన్ బ్బిచిత్రీన త్రైవది నంత్లొరారాచగచుంప్లులసంహాంయులంప్పుడిబు సాగ్రి। అవ్వుడా వయారాంపులంహ్నదలలంఘ్లదలనవు। వప్పులవక్త్రి యవిధవిధ నచిగంచ్చు। వరిసాతబ్బింప్పునౌ
థవవులనదాల। నిరువవ్యా నంద్ధ వుంద్ది నిరంత్రరంబ్భు। నిత్యసూరులలవరాత్మి నిరతక్రైంక్రైర్యుక్రైత్యసతావ్యత్మ్రైక ఖ్యపంఖ్లి డలి। సం సూరవాగులరసడలించేరా। నుచులకం
సాంసార్ద్ధిధ్యుకలితఛావవులా। న న్నాభిలాషంబబిలంత్లక్రైత్రరాయి నుధ నృత్రి రాంగాంవదనరుడుంక్షర ని। త్రునయాభిర్పుత్రిద లగులభ్యత్రైంత్రవర్గాన తుడంద్దు
సంకుములులకుదివిని। గుర్లో। అ నివిచత్రార్ధగనువుధ్యనాక లితత్నునసగ్గవిత్మ్రతకవివలయుల్ముధిర।

వృథల్లవరాయసూర్యునికి వినుమప్రాతఃకాలము స్త్రీలుప్పలుభూపాల నమస్కారావి వివరంబచ్చిన్ని గొనినివృథాప్పల నొవరష్ణులుపుస్త్రీచ్ఛేవాలురుగ. బాలతొస్త్రోంబులల్పుత్రవిరకుత్తానగ. ఏబుగిరంక్తొరావిర కష్టుగాళ్లతి
లుత్రుబగప్పురాయంక్షీరష్ణత విఘ్నం విరచ్చు. కదలివినమేలలోక కంఠ్ఠకరరింద్ధ. మొదలినవ ... ంచ్చు మరంబు ... నకోభంష్ణ నరంబచ్చినత చంద్రుపాంద్ర తిరిందిష్ట. ఖరంష్ట తలంష్టరంబుట
౭౨ తుణాగనయంక్తి రాష్ట్రి. రామకరిత. దల్లరిధ్దలనువిన నంధ్రర్కి. ప్రకటుణా ... మునవర్సరమ్మనిబనిచేరి అతులరణ్ణినను దర్శనాగ్ర నిహారిగాపుటుపుక్తి. వి ... ల్లి విఘ్నరమేయుప్పు
వదవ. భక్తరతరక్షిత్రు భేరిభారక్షే తులయ. లోకలోకాలాకలోచనప్రాథి. మొదరాయనార్ధటులవిమినక్షభిదిల్లి. కరకలమింఛి నవికప్పక్రైదలవుత్తమా ... క్షిరసరంఘు.
బబ్బరిరవవిల్లడవ. పాయంకైరగిరంహానాదొంద్ధతు కాద్రిరవ. చతురంగబలమలులనవక్షిన్నడవ. చతురతమొంచ్చుంగ చైత్రసన్నాహాపమిమఘుమించ్చిరాయప్రాప్తి రాభాగ. కమిలాపటవే

ధర్మిష్ఠసంపన్నుఁడెంచఁబడదలానన్దు। యొయుగవరక్షెబలునరక్షితయొయునరగిలిరంబ్బి। నియగుషుకనవాగుణంగా వజ్రతావరక్షి। వన్నెలబిరంతానవవలివాటువిడు। తరంవ్రుగానకవృత్తిరంబడులక్కరంబునిడఘ్ను।
యుయుయునాడన్నువఘానంచప్పియులర సహస్రంబుబు।కరసహస్రంపునానఘునతరంత్మిల్లి కిరస్తరంత్యు కైకులత్రియులకివురం చప్పుత్కిరంద్దాయయి మిక్కిలకవృషెవృప్తిరంత్తురిఅగనాగానాయుల.
మెనతునృలనఆదిధనధనద్రుబి బిరచప్పరంష్ట్రలుభిరరయు।ఠిఠిరిక్షిలచానులుబుచునానాత్తిళ్తు।దిఉరండ్యమానలిబిఋనగనరిరంచ్వ్ర్తి। రావునకృష్ణిసనరావీ రావల్లిన్నబు।రావ
ధావరంబ్బిసప్తిరాన్జునలఅరంప్పు। ఘ్నోతావుషుయుయరండ్యనబడబావుయ్తిరంద్దు।దాప్పలాకర్ణరాద్రిరండ్డిబి న్రుపాలురరయు(ర్లిలన్నెా లువగరక్తకక్షేన్రుప్రగనరుడ।(క్షులలఘుతాతిం
క్షిరుతక్షురంత్తానిర్వాజగివవిక్షనరావయుద్ధరగదావక్షిగవయుగలనరచావతోవురిఅస్త్రరంచిప్లియుబిమానాషఉరంద్దరివృగరధనావుటక్షురరగ।ప్రరంక్షరంచెప్పలయుప్పుడ్డిలఅంగానాగనుకొనుచుంరవిర ౹౫

కుడవదన్తు

శ్రీనగరివాసప్రకరగల్లాసమూలతదరహాసమూరజిష్ణువాస। ఘాషావధ్రూరత్నఘావతాదుత్త్ర॥ శ్రీ శ్రీరంగ వల్లభుల తల్పసిద్ధ గరళ్లు శ్రీ శేషనవులద్దల తచక్ర ప్రకారణ్తి తవక్ష్రీ క్షేమ

రసస్తవములద్రఘునంరూ సవిద్రు ప్రీవళ్లకాస్తుష్ట్రీరంజితాఘ। కోవిదసురభూజనావరద్ధరాజుఅవధరింప్పుమునసాతు నమ్మి శ్వరులులసవి నయియుత్రి మూప్రశ

ఖరజ్ఞిమినులబా రాజ్ఞిక్ష్రీరుద్రప్రీపతబంప్పుచక్ర। వినతాబడ్వమినీదవిదశి। నెవ్వారిక్షుండ్ణి రచ్చైవ్రేతులరయు ష్ణరచచ్చి నిశ్చ ఖ్రిల్లి నుణవ్ర విరలరంచ్చివరా

కుఃవవరిర్పువటిఃక్షవి దవిసవారికతదునువి – వదరబిష్ణుగఘవృసూత్రి విల్లవియవిః అంత్ర శుహారిచక్రవుదల్లుతశిల। శ్రీరంగ్రరయువుగిహావఖ్రిదక్షిదుపు।కరణ్త్రే

నాకలంక్షలారన్నదతులాక్షోమీ।కరిక్షిసగిగనావులవప్రసాలుతశుక్షాత్ర। శ్రీగరంధ్రవులవ్రాతవిలగురువల్లునవుపారుగాకలంకప్పవవిళ్లిలుదచ్చినదళ్ళపుబరగ్గారతగకుల

౮

కృష్ణా జన్మ త్రిరంత్రు రాయగజగల్లయుల్ల వరిళ్లకు బవుడెందడ్డ మడమబుండడ్డ విరవం త్రిశ్రీ చమ దిరగలడి రాయాశతమధ్రువు మలయుతు త్రివరావ ద్వారకర నక్ష్రసాంచిద నగ్రీ బడవగూలరియు త్తి బచిరవర్తి గం

చెలనా రువిదవశ్రీరంజచ్ఛు భూరి శక్తి మలులు విదరబుగ్రోరిణీ సూ కత్తిరి డిల్ల లక్ష్ము వర్ణక్ష రించట్ర ప్లా ప్రధారాలక్ష చరబిచి గద్రాబ ౧ రూపాద్రి నదవఫురి త్రిశ్రూరాద్రుయ తనపిడి

తిప్పు రచప్పు డి ల్లి విరత్రిరెక్షలలాను ౦ వేడ వరచ్చడ వక్రి సూత్ర ఆనందుల వరంభయలు వి గన్నతాల సి వెక్కులు వుమనగూచి నీవి సదరుచెప్పలు బ్రా ప్రర ధర్మ తిరిపచ్చి సనాహ్ని చెరియు

ఖ్రీ మైపరరచ్చు బలరంచి విదు ఉమస్తు వచి దునన్న లరంచెప్పలతిల సగ్రాప్తవగసరచిప్పి విప్లురాలవాన్ను తనలు విష్ణు రిరుగిరి పునతడ శిరత్ని గ్రారగ్రి దృవ ద్రియు

మదగ్రడంన్నితరలంగ్లభటులాధవర్ధ సున్ను నవాయుధవ్నులు విరదయు రుష్ణు విశుచ్చి నచలు విదుయు మనతిమున లిక్క శ్రీరయ దాచి సమ్రపంతు వలు బూజిక్షి

ఢక్కాదిభూరివాద్యంబులు ఘూర్ణిల్లఁ మ్రోయగా । దిక్పాలకనివహము బెదిరి వెఱఁగందఁ । దిక్కరులు బెదరఁ ... కరదంభుగ్నసము । చండప్రచండశుండాలసమూహ సహితారథ ... సేంద్ర ... ప్రభుత్వసందమ్మగ
దళత్త్రైలోక్యమగుసాహసభీకరము కాపాడ్చె యిట్టివ ... నవీన ... నచక్రదళదళ ... నమకర్కసునశైశాసహ ... నగాహితులు ... వలయదాహ్నసేవలు ... ...
౭౪ భారత్రత్నాంబుధివిరమణమును దప్పితసన్నాహమున సఙసనవాలు దెబ్బలాడ చతురంగబలములు । దనరంగనిర్వర్త్యనాంత్యసమునబ్బా ... వచ్చె ... గోపాలు ... మో ... ము ...
మునలబాధిత్రింజ్బధమి । తిరి రుదిగ్విడుబుదర్లతించరాఁడుగ్రబలతైతిమదలగాఢ రాలపడలచలదళ్ళనిలియుమరుకత్తి తలుఁ ... ... దగ్గ
కావాగ్నింబతెముగరముచన్నంపిరించుటతను వగుల్పవక్కయురుయుపొడిచి । యునువరక్కమడతాగ్ర హించబ్బి నెగడగంగక్కనవనిప్పుకరపసుంరిదము । భుగభుగనలాప్సిబూగలు ద్వీప్తినయుఁపరిం త్తనవ్వంత్రు లతే ...

స్తూ ఖవచాయంబుల(వి) దశ్ముఖుని నవయవ్వమంఛ్రలావ్రమునతోవరవులెలనెదల బండ్రవాలంచెప్పలఢీభ్యగానావ్ఘ. తలలుఢుల్లగవాహాయదరడ్డవుతెదు ణధను. బలు(ఘు)లపద్రి నులులు(ద్రి) గ్రవ నములు
బిదరులక్షరములులు చేతిరివుత్త ంబెట్టిననిదరులక్షరులులు(నే)నగనతలానెగంచెప్పలులుస్తుత్న. (న)థములులు(బి)దరవరథవా వి(ఢి)దర. రధికులు ఉదరనారధులలు(వి)ల్లదరద్రి యిదములులు
(నె)లరేనచ్చిదన్నిరాయఠిరులనా(న) ఛదములుతోలనననస్త్రాప్తుములతోవనగా(న)నభిభూరనరించిన సనాత్త(స్త్రీ) న్నుంబెట్టి(బ్రి) తిరులక్ష్మిమునగుతబ (శ్రి)(తి)భ(ఠి)ద్రఝ్రిఝాన్నలాన్తు లిబిరిజ్ఞవ.
ఛసాతడల్లిరయాలంచెట్టిజాన్ని చ క్ను(ఢి)వ్రైరులలనులుకోస్తు(అ)న్నువచండఝంరభూయిలలంచె దక్షగవతి(ప్రి)(వ్రా). రయిలఢ(మి)న్నువతతిరంద్ర ఘునవ. నచ్చితిహా... (వి)న్న (చె)ప్పదాకన
నరానేఢలబ్బిఅనలరుల్నవ్వుగరంచెప్పలవనిదావఢిపెల్లఢరులనారలవరంచెప్పవునారంబ్బి. శ్రీవియాధ ... ఢిల్లిబ్రిక్షవులులవునాఫ్తి. కెఢదవలదుష్టకవచె ... బుష్యియతినఢుగపల్లివరా ... రా.

౭౫

నితాక్షినమ్ము। దలఁజెలుప్పుగా నదర్శనవాళు(నిషులలరవ్వైచలలంబబ్బలా(క్రు)చుంధచప్పె [illegible] గా ఖ।చ [illegible] నడనగలు తలఁవఁ(ఢుక్క।లక్కలులచెక్కొ ఉనల [illegible] కరవులులచిక్కు

లున్నవులక్కప్పు। లుశుపడితలఖరుల వైరులుబన్నైబవన।బూత్తులదౌరులతెచ్చాఖులలవెనగ [illegible] త్త్రీకులత్తంబబ్బలత్తరగూ [illegible] [illegible] రన [illegible] తత్తరంబబ్బ

నత్తైత్యతతులుమా। డిడి। క్రోలా హాలంబబ్బిగాఢ్రాంరక్షైఖరులనాలఁబబ్బినల్లరత్న్యద [illegible] బబ్బగనరా॥ అర్తికరయ్య। [illegible] నహాత్తన్న [illegible] [illegible] సులక్ష్ఖలవది

నలంరి। వనబలరంబ్బలఁదల్లి త్త్రున్నబ్బిపరగ। రనువఁ ఢంబ్బినరిన్న (హెచ్చిపచ్చిర ఖుఖ్రరదన్న్యఖచిరత్త్ర ఖవరంప్పనతఢుఁఘూ [illegible] [illegible] (వెంరి

వెఖిగనూ। చిరెపన్నాఢుగరచా। వాడిక్రోరలుదడివాలుచెబూ। తనచబఢ్రిగులుబూనులతాకిచెప్పాబ్బిగాదాలుని నుదర్శనవైన్యవలంత్త్రరయుగాలచా। వాఖవులంక్షర దావ [illegible] త్తరంబ డఢదా।

లనన్ను హరవులు లు। జనపదరంబులు (క్షే)ా నిజనులలయూన్న వువులు। లుటుజవు। తోడ్త నిచిబహూ పద్ర వరంబు। లటుఝిరయు బుండ్ర వా ధా ధిరరవవులు। విఇయగాన్ను హింబ్రినా వివనంబుబ నందట్లు।
వునవులు నటధరంగ (గ్రీ)వుల బావా ... టెల్ల। వుదవులు నవచ్చినా వగా। యుధివానీ। చనిధ వూ వులు లర్వ్య వులు లుగ్గినులుంగులు। లనిరయు ... హా రి రుయుంబ్రి యవోరయు ధరాత్తు ... వుచ్చె।
సస్పద్గ్రిబంధుస రంఘంబు ... తాగ్ధ। నవిక్రిధిరగవానీ నస్త్ర శస్త్రములు లు। నిని చిత ... నాన్న పద్మైన్య వుప్ప ధు ... తుప్రహాగరంభులలంత్తున కట్టి ... హాధ దా
నవులు వగాక్కా నరిక్క తగారి। మా యుధిత వులయుయుక్కి వురుత్తితాగా। ధ్రూయు నవవ్య నధూధి యురత్త యు నుల్ల ... తత్తినాన ... తిటిధి వ్ల ల్లిల్ల యులు తకాన్న వయు ...
వుల్లుతంబ్బిరంబి వురవి(ద్రి)న్ను పత్క్రిది ల్లు చాలనతండట్లు దనాన్యంత్తురవులు ల్లుక్కి వరుప్న ... ధి ర చ్ర్రి। మూ ... వుస్నైజనవ్యాంవల్లి యుధియురగ్గ। వా యులు ... నా ... బుబబూ ... వువురయుననా న్నై

కులుక్కరణె। దశరథును నాతని దా. విశ్వముమును న్నప్రవిచ్చి వనయును బ్రులపరూపెం దయు। తన న్ని శ్రీ ల్లతలనక్కజా బిక్కినలక్కరక్క నొ దుక్కి నదాగనవల గు। దిరుప్రి బ్రి బన్న ధన్ని
౭౬ దాక్షి। నాచింద్రి మండ్రి యయాబాప్వ లామ యుండ్లు। ఘోరదక్కు నవులు క్కిన్గా। సమహా మా రాక్ష స్ ద్రు నక్క్రవలు రా ... అప్పు ... ద్విద్రి ... ధదప్పు ... బ్బు
లుంచప్పుడు నీగచప్పు ప్పుంచుల్లుల వా నగులు ద్ని శ్రీ చరత తక్కాండ్లా దీశ్ర్వి నడు। ధరనాగనా ద్య కౌత త్రిశ్ర్వ చవ లుచు। నరత్తు బం ద్బ్రి రసుదన్న ... న ... లుత్తుంత్రు
నాభిచుండ్లా దిక్శమువక్కులు। పరి పొలనభిమునవన్నవతుంచుక్కి నెక్కుణా। ధరనగిక్కు నాం ద్బ్రి ర రి యయుక్కి నా రిసెక్కెడ న యయా గ్రు యవీ దిక్కు ... వ ... రి ని ... డు బడి బ చ ంద్లు దిం
దగ్గధులులుత్తొ దియుంప్పు। అక్కెడ మా యయాక్షుడ వుడు నవ్వుండ్లు। బెక్కి ండ్రు ద్రి తప్పు। లుద్రి ంఖ్యు న సెల్ప్రి క్కి అ యయాక్కె త బూ ని న క్కల తూక్కులక్కు। వక్కా న ద్వె నగిన విశ్రం ద్బ్రి స్రా మునుమును। నా న వంపమ వప్పువము

చువు। ఘటకదంబ్బుంబబ లుప్ప ఉన్నా హా సవులు। చటులు లతనడ బయాచ్చుడ (భి) — రయాచ్చుగ। యలుక్ష్మి రంబబలు డా ని యొ నరులా। గింబబ। లుక్షి నాంన్లంబ్బి (ధి ఉష్ణ చి కి శా రి వులు లు। ఘా స్త్రి చు లు ఉష్ణ
వులు ల్లి చూా రలు బ ల్లి। వుచ్చు రంబబ వదిత్ర్యవు రక్షబదా శి। అంప్పవా న లవులుంబ్బి బనుద్రులా ఘరటులు లు। నరంప్పుంప్లు బి తి రి రి కి కి దనంబబ సల్లి ఉ అత్తంద్రి తప్పు ఊా హా రి హా రి గలగి।
ప్తి త్త లవా టు లా నురుకంగ గడ। ని। అంక్ష వంక్ష ప్రిరంధ్యుల నుద్రైత్రువులు యు। వంక్ష ఖ షు ష్టి బ హాను గ్రాగ్ర వరవు। లంధ్ర టు గ వి స్ని రస్తులంధ్ర డా లు। వులు ర
గౌ వి చంచ్చి ఘూా తు నవా లక్షంలు। హిస్రు రంప్రు చు వాత్ర (రి వు) రంలు వ బి శ్రిరి వగ సక (వి న వి ని గు ల్లి। నక్షి ఖూా వు రనదా త్రా వు రక్షి లు। నరచా ష్ట్ర షా ఫ ని బి శ్రీ
ఘూా ని। రాలరదంబబ్ఖి ఖి రి గజూాన్ని రధా రి। యురవా క్షివారుభ్ళు రి లు లంస్య క్ష రంప్పు ఖి రు రి ఖి గ వు లు వ్య ఛ రంబ్బి కై వుచు। (భి ఠ ఛా వు లా వు యు (గి) ల గి రి గౌ రంబ్బి (చంక్షి వ ఘు యూ నక్ష్లి రంప్తి।

యూస్త్రమహామ యుండదల్లంచి। నర భూజా శ్రీ నర్వదిత్రయూగాం... అద్రుత్త జనా ... వశా స్త్రం బచి నుంల్లు లిరాత్ర యూయ నినయూయంగ ... నవులు। లక్ష్మీ అల్లనదశా యూయ ంచ్రియూ
చటనార్ద్రస్త్రం శ్రీ నలనఖూ ఆనా గ్నాల్లివహనుడ। నతనా నిరహన్నులధి నినాగుళ ఆనా రతా। నత తస్త్ర వచూవి ... దివ తలు ... అటులనాద్రి దై నుభుడ నురు
౮౨ అస్వాల్లి। తటలతనారుబగిస్త్రం బచినవద్దనారలుమనుగ యుంచ్రి ధరచల్లతని। భూరాళనునాక్రుబయుజాలు నారా గవుమంచి ... నమ్మ శిరచత్రినావిదచ్చ యూఖ
చట। వబననాత్ర మమునవనిధి యూయంబచిహనవ। త్రింప్పుణనయంచ్రి యూయాన్న పత ... సమ్మధరనఖ్మనటరచతురుద్రి లరి ... వరిచనవాచత్రనృప సంత్రజి
లబిరబమయం ల్లంచి యూయాద్రినారిదినారు। భ్రిగడుచుగదరయయ దవ్వుతవత్రవుంబచి। వెగడదప్రిగావశ్ర నిష్ఠరధాది। నడలసంగ్ర రభైరశ్రార్థ జటుశ్రవిరయూయ। తడయూలక్షిణంహ ... దగలంలి ... యూయ

ప్రతిక చక్రధూ పతితచల్లతండ్రి|| అవటక్షా నవక్షత్రయం నవరక్షి సుందర్భ| సువిరతపక్ష్మక్షి స్థూలభీవరవము| క్షీరంభ్రి యురంద్రాదరి లక్ష్మి వక్షుభుషయు నవలము| ద్రిందర్భదా ధింవ్రు చు ద్రినసురక్షిసు
క్షీ| వాడక్షి కటహావిధాన్య నంచి
దివ్యుల| వాడి విఖవినరక్షిత్రవడి విధ్యుచిడిన| యయుశగంచిత్రి వడియాయా చన్కి [illegible]| అరదరంచిటి
లుగఖంచిటిలక్ష్మీ వయునవు తులు| వ్రర
[illegible] వతుత్రిగినాయుత్త్రు|
మారరాచంభ్రి గంధిరదలంద్ర ధ్రలు| తాడించ్చిత్త్ర విరిత్ర దారులలవిరిక్షి వడవికి సుక్ష తావి
గవ నైరక్షు| పరబ్రినలత్తిరంగ్రుల్పిడించ్చి
[illegible] దాటుపురవులు విల్లుడిదుతగ
ధూవిప్రి నడిచి| అంత్రలగ నసుక్షశ్రనా ద్విచ్ఛి వృతుంత్రధిత్రుదిడినరాల చిరక్షసు
లు| నరక్షి [illegible] బ్రుటి తారసౌంచిటిలు
డిరిక్షి| విరచిడాలులుల్కొ డివినగూ లచరచిత్రాబ్రిలుల| విసాయవసులిత నూభ్రి [illegible] పురమలలంధ్రక రిఖుటవ్రిచ్చి| వయుంక్షి [illegible] పులకుక్షవులలతలవ్రి ద్రంభ్రి| దరంభ్రిధ్రయ

తాంబనతనైన్యు బతనాదరించ్చె। యా నుదక్షిణుడు దైత్యాంచ్చు ద్రుష్ట్రిపెనగ్గొవెత్తునైన ... తాలొచనాన్నియుండక్ష్య నాంబిసకీ ... వ్వళక్షైన్యుడును హానఘుఢుర గాంభుత్స్య। ళల

నప్పరిధాన్యక్త్రాలాంత్త్రకులన్నైజు। బలవంత్తు విపులమ్రుఖ ... వడబిగత్తు లా। ద్రిడివ యుక్కరవలలదామ్మి ... త్రిదైత్యులగొరబి ... సైన్యు। యిరణ్యుడునసురడు లని

క్రోధులనబ్రాకదయ్యక్రక్తి ... వృబియుంచ్చిరవుడు ... యుతుకైదులదురించ్చి యెమ్ము యు। ఛక్రో। ధుతులవివక్కనమైనుత్తి ... నుమైన్యాందుచక్రము

... త్తిలబు। వనుబంచ్చిరయంత్తు ... నిబివధలాక్షులను। యిలువుబంచ్చిరాయుభ్రాయుంచుబిరి యువునవ్విసనా। బకాయులమ్రుక్త నిమ్ము ... ఈపతిగాంఘుబించ్చినుయువవయుతబి

వృవులు దవులువదరతా। చ నివస్త్రి వలుంబుబ్బ్రజయిభిరులు లుబియు। వులునుగ్గానైదినవవప్పులనాగినభువ। వనవులులునరులు యుదంపాశవయులునడతె। చతురంగబలవులు తుసరంక్తదేంప్పుదన్న

ప్రతిదిన చక్ర[illegible] తరిగి। అచట[illegible] నన్నగతటరంనరక్షి సురండద్ద। సుచిరతపన్నగ్గి శూలబదివరము। [illegible] యుంద్రాదులటి నన్ను చుటుమునలా। నిండద్దదాదింప్పు చున్నినసురక్షిను
[illegible] వాడద్దిల[illegible]నంబచి చిప్పుల। వాడిబులనరత్తివడి[illegible]। రయు[illegible]గంబచి[illegible]వడి రయూ[illegible]। అరదంబచి ఉంగబంబచిలక్ష్య[illegible]లులు। [illegible]
[illegible]తుత్[illegible]నాయుత్తు। మూరిరాబంచ్చిగంధరదలంద్ద[illegible]లులు। తాడించ[illegible]దారులబరిక[illegible]నుకతావి [illegible]నుకర[illegible]పరని[illegible]రంగ[illegible]
[illegible]ఫురవులవిల్లడిదలగ[illegible] ధూ[illegible]నడచి। అంత్తలగా నసుధర్శనా[illegible]రాలం[illegible]రక్షను లా।నరక్షి[illegible]తూరసాంబచిలు
తిత్తి।రిరిచిడాల్లులులకొడవినగూలబరచి[illegible]రులవ [illegible]వులక్ష[illegible]రులంలంద్దకరి[illegible] వులక్ష[illegible]పులకు[illegible]ములతలత్[illegible]। దంక్షి[illegible]

నమ్మరులు। తనవల్లభుండు వీడు నని తలచెదం తడు। తననారాయణుండు వీరుండు తనపతియు తడు। తనభుజంగుడు వీడు తన ప్రాణము తడు। తనపల్లవుండు వీడు తనవిభుండీతడు। తనరవ
సుడు వీడు తనకాంతుండీతడు। ననుచు తనగాగాన నుచు నయ్యిభూచు చుండ్గ [illegible] కత్తి [illegible] డు కచూ [illegible] చి వైతి శిరవేయు। వీయుత్తి డుల్లిం చప్పస్సా శియు రద్ది రంభు
తెనదు। చిత్తవాలు నవా వింశిరే వుయు ఖరంధ్రిం చప్పు। చాతు అవకడ తిస చి నద్ది బడన। గతు వబా డు [illegible] గర్గ రయుయూ। థి। తిగడ [illegible] నద్ది తి గబా [illegible] నత
వై। పైకడర్థ చరంద్ర బాస్సా ద్ధ తినఖా తు। ఇక ల [illegible] స్తక జే రయు వీస నత్తు [illegible] పిరవుయూ డ [illegible] వీ రయులూ। నవి రుడ రయ్యు వు డిలా వచే లగ [illegible]
నవును। నుపైరుండ్లలకొ రినను చిద్రాంపు వి। రాయుకన్న నద్రి రయ్యు వా డి [illegible] నిసువయు [illegible] వమాంతి నిరి నల్లను చిద్రా [illegible] వుపడి నిఘు పవప్పురవు రంబ్లి బూదు। లుద [illegible]

శ్రీమత్తద్రి తప్పులఁబొంద్రి। తదివ్యసనలనడిదప్పుల బొందివి। దాయుంటదిమునప్పులనా ... దరయుబిరి ... ద్రిస్కోత్ర ఆయులవా విన్నదూ ... దరా ... స్వనుండప్పు। విజులాస్యు ... రిత్తుంర

పేరము। బిడరాయుజనుమదిం స్త్రీ షరాయుఖుంత్త ... దోరధముతరంగ ... దండ్ర ... ఖులు। ... ధఖసరాఘు ... యువరాజ్జి చుట్టాల వడిరి। రత్నపరంపిబినవలఖంధులరమ్ము

శ్రీ నేత్రి సవరూనా ఖిరాసం ధేంద్రిబొన। దివ్య ధా స్త్ర స్త్ర ముయత్రిగధరంద్రి। ధీత్క నా సరా ... ఖధి దివియుంద్రి। నల్లిబొయు నస్రదాకగా విరుదరివయు। లక్ష్మిసం

... లు కలహాంబబ్బునగిరిఖ్యయు ... ండ్లరిరాయుండ్లరి రాయూధరాయుంరాయూధ। రధముసురధముసాదభి ... దిరాయు। రథి కుండురథకురండ్లాస్రాతునవాతు

తురగంబబ్బుతురగరంబబ్బి బొరా ... సుబొరరాయు। కరిరాయుసుకరిరాయు గండ్రరుడు గండ్రరుడు। నెండద్లిం ద్రిత్రి దళ్వులూరరాయు చుబొరరాయు। బొండప్లరరండ్లసవుండ్లబిరండ్లి

శ్రీయేలు రడ్డి రంగారసవరా దేవ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

ప్రంఘ్కశిబ బ్రబ్రు బవులు వను। బ్రహారుక్త్రివది యింద్రుఖిగులనా దిశ్య। బనవులలెంరరంప్రుబ సెట్టాలు ప్రెకబ। దయుబదివా బాత్తాడ నుత్తర దిశ్యను। క్షద తిద్రిబిరయు దవ ... దయడ౯
నుగ్రక దర్రిక్షుదిన్నవులలకరయు పుధర ... నరబిసురారాత నేతను బిదక్ష। బలవులంలబరెంప్పి రంప్పిబహాఘారంక్ష్రితులు। ఘూన భూ ... త్తరవులుల ఘూరున నిశతి।నా
నొరాగ్రుషదబ్బిరంహ్వనారదవుల। రప్పులనురంద్దిదయుద్రిరరంప్పిక్షరంఢివి విరంద్ధిదరంద్దినాతనన్రినదనరరంగ్ర నురంద్రు ... ౯ ఆభారఖధిరరంద్ధదనుదానిపురంద్ధి
ఖదరార్యుసుతరంధ్దనరిహూ నురంద్ధ। యెూజనత్రిథనునవుసన్రితనాత్రు। ఖారిచవుత్రిభనహార్రుబలురంద్ధవుసన్నత్రిక్షి లాగ్రువులనన్నుగ్రు నష్టునరన్రిరంపుసూ
దన్నిచరనూగ్రు వయూరావి। ఘుబదరంష్టవులు లురెరంధ్దవ్రిధవుతాతా। బి। నుఖర్రుల్లిరవిరయుర్షిన్నిక్షరెప్పి। విరయుక్షవహ। భటిహిరలవిక్షద బి। ఠరయునున్నబనలువిత్రిరంష్రుక్షా వత్తబిబయురంతానవ

పాడవాన్నిట్టుద్దంబున్ బదద్దవులునదేగగాగవురరాయలుకృష్ణస్వరాంత్ర్వులులు। ధీనిధిగజా వరదబింధ్రు బిరంచ్చి చేవక్రారాజనిన్రంబున్ తేజవలునృ। బిరవాహినవల్రా చేకి నరంకిరంధు।
క్ష్మి రాలాహరంబున్ గాపులానే క్షి(తిర)బి। రాయలు లంబున్ నంధ్రభరాయచధరంబున్ లారధిన్ర్యారాదగకబరంధవులు లునదరసు రంచ్చి। వారకూరంబున్ లు దర్శి వాజలకల్రి।
దేపు(తి) ల్స్నేచదిన్రరధుంబున్ లు। చదన్రి। భరుతతబుతిన్నిసపవారిచతిన్రి అస్త్రుతుదిత్రుసరహాభత నినర్పుల్పంల్పి సరత్రనర్రి। నిదాలకకదగి। రాయని చక్రె విభుడదాహో గా
న్రి హలంరక్షారే। వలసవడయంప్లున తన్రీత వులగానదయరాయు। తరవిచావకకసరంజ్ఞత గజిక్ర్పభరభు। పరచవులా విరులన్రి మోహానాత్రి। మి యలంగ్నవారలరంయిన్యుడవులాదరుదగవిభా
ర్రైలసరారాయలభరంబున్ లుష్మార మివి। వలూహాల్రైరాయరధ్వరరంబున్ లువిన్రిన్రిన్రి। గా। ధవ్యారంతి బాలంగ్నగనిన్రిరంత్రి। అబచూ బసావావక్రా ఆర్రంన్రద్వానా తి। పదరించరంప్లు
వలదన్రి భయలవాం రంచ్చి। రాయలునరనరరాయన్రుంబున్ నవసరహాభరంబున్రి। రాయవధునారాంరరన్రుచరవు తిసరంబిరంచ్చి। నతులకనాన్రాసవులు త్రుంధ్రుంచు రంగ్న। విత్రుస్తుల్రివారనదిసదరంత్రువులులనే।

౮౩ కనస్త్రిము చిరరప్పన(సె)। హవిక్రఇల్లు వంచాప్పి పవధృవులన। గండ్రగత్తెర చూస్త్రిక రవి నాన్నవులన। యుక్త లాన్రవులు లువర్గ విపులాగరివంచి। ఘూరించచ్ఛలుధలరంగ ఘూరివర్గవులులుధా తనగులరియరంచి
తపవులుపత్రిరంగ। వారిచథవు డిగవా ఇవిక్లి రంచి। ఘూర్ణరంభ్రు మిగారిడి(సి)దవ్రు (వి)డుఙ్గారివ చిత్తు (వి)గమిరూరనివ। వాడు నా రయుధవులవరణి లాధారు। గరగ్రంభ్బలనూ(డి)వగంధవద
నులు। గరుడను(లి)మ్మారాక్షి పరూం ష్టీ జనలులి। వలనవధ్మృడుగారావలరయు రూపవులన। చెలగున ఋల్లగద రూఢిరయు(వి)రయుర్నడువనజ పరంధవ్రుడల్లి వరవియులను సని। శనరాక్షభ
చురవులునగద(వి)న్నిరా(మి)గాలిలశ్రై తఫ్ఫుడ త్రరవ ఖిలలొక్షములతొ। సూరులతొ (మ)నులసకల (ది)వతలు। బాలచా ధిరపు చులచ నవదనగర। ఖా లవులజ్ఞెరవ్రుచురశ్రకరిరాతానా।
రూవనలులలిరిలయువరయు తితొప బ నరు। ధువితనునెలులువ(నె)ప్పుడు నుంతర్లనాత। రడినుదళ్ళి నూరాక్ష(ి)రత్రు రయుగనవి। యూ సహతనగిన నెదుకు దగా బవి(మి)మీశ్రీ ఖివి
సినా(ప్ర)నవాధి ధచరయవులు। (వి)నుభు రంప్తిరయు చిక్ర యూ ధిలతర రంగ్ని। రంగత్తినింగ్గల కాంచి లావచప్ప్లు। పరంగ్గతిక్కరమ్ఖాగాసరిఘువూతంగ్ని। భరవులు తానవడరిన(శ్రు)... లారగ్రు। తరం

ద్రుమనవరయు వ్రాసి నమనస్తుతరయురంబ్బు బహువచత్రోధిల్లెతనదళిత్కరత్న సౌవన్న లాపనంతక్కరగిరంబ్బువరుదయ్యత్రత్నావళి దిల్లెక్కలనరాధిల్లి వరలనభూషసౌవయంతువస్త్రరంబ్బు లాపనకాప
నులచివస్త్ర బాంరధ్వనయులగ్రీ వ్యరనవప్రదిక్కరంబ్బు రయాదిన్యాధాగంబచ్చనరిధ్యక్షితమ్మూరాదిజనరంబ్బచ విమరాదరంబ్బు యుత రయుమష్మికలదిదిగయలదశమస్త్రోరయనర్థ
ధవ్యసానరంత్త్రగ్గపర్లరంబిగ త్తి జరయదిరపయహానాని సుగ ధక్కాది వరయతూత్రుభారంక్తతెర్వవలధర్మమారరంగ్గ గవాగ్సాగం ధవర్కొవ్వరగరలదా ధూవర్గ్హ నతల
బంధలరవాధవిలగగనవుత్తాం ధక్క ధిప్రరత్నవగాధ్నదిలుం రరయు సువువర్ణ ధారలబాచ్చజది త్రిలవగన్చుల లవర్గరంప్పనాద్గాదథ రవయు త్రిమనత్రి మైరరింపునా నాచపదొగం
వర్ణాదిమనతగానరంబ్బిత్రియుబంధలరమాగధప్రక్కరంబ్బుబాగడ వసిమయురంగైక్కనమాజ్యరంబ్బు దిల్లి పల్లిసిమాన్గు చావరరలే త్రిలనశ్లోధిల్లి వస్గురదియుక్తసానిత్రి మస్త్రరంగ్గ పారయితన

నరపతిగోర్కి నంతప్రియకలచేగా। నినప్రోఁ బుద్ధిన్నటువంటి బుద్ధి యశ్యాచార్య। మెప్పుడప్రియోగాలంబ్లు రయసులలంద్రులెగ్లు। కెన్ని దూరాత్మసప్రవకలలనొగొలుతరచు ధరుంట్యడలుకెచిలి యున్నతాదాశి ౭
ఘోరవయుత్తరవలునగెలత్తియూ ఛాగడరయు।ఆవాణ్ణిరులరనిపెంవక్తలడుపా రాలవ్యు। మాఇత్తాప్రి రత్ని ప్రియమరత్తిరయుక్తవయుగ। త్రిపిందంగత్తి ధీరులంట్యనవరిలంరెలత్రి।
చరలప్రేవంత్తి తాచలక్ష్మిలంకెగి౽ వులనగలవడిగసుగ్గారిలచ్చితిదినరయలట్లి। కేడగప్రదక్షిసౌక్యారంచెషిసాగ। చరచరప్రియిచ్చియూ౽ చిసవలంట్టనలంట్టిదరసగిత్రిలాగిం
తుదచెబవాతెగ్గిరవయుత్తిలద్యు గచడచవిత్రిక్కలుగ। వలరిగదగరాత్తులత్యవంలంవుప్రియయిత్రి।।ఁరయుటులలనాదానవ్వుచిలి౽ గగాష్ట్రిప్రిగ్లి।వదద్యాద్యగటులుబ్యార
సావగాయు।లక్కి।చక్రప్రియభుజిరచరయు।నవచ్చివక్రిమంబెవదైత్యు।వదరిలంచ్చితిరంగులబవనిం।చ్చిరోనవి।ద్విప్రనతలద్రినెంద్రాసవివరయం చెబుగనిల్లువక్రిముభంట్ట।నతత్క్షానదిర్మి

నమయనిత్యముగావలెనని ద్రుడైనా దిన. చక్రపాణివలె శ్రీరంగనాధ. జగదాశ్రయ యాధారమై రంగశాయి. జగద్రక్షకుడై ... ఇంద్రాదిదేవతలు శ్రీరాజాధిరాజ ... విభుడు మం

చిచెలగొని ... చిచ్చిరంగా ... దతరపనుపడి స్వామివలన ... శివ తరరాజ్యములకు వరంచు పలుకులనాలించి. ... జయలవిజయలు ... లుదరంత్ర జిన్ని లుపేరాంత్ర జిద్దు ... లుపి

జరాజాధిజరపదపరాక్రమంకురు. కసలలాలయలాజా ... పరాక్రమజయములకు లజ్జామంటనక పరాక్రమజయముల ... తజగజ్జాతపరా కులజరుల ... వనవి ... పరాక్రమ

... దసదర్శన ... వతిగ్రమకరాజ్ఞింద్వశ్రీకరాలగ్నక. ద్రిపయుసాదరమున్ స్తురా ... దిక్కుల తదినా. ... ఖవలబ్బ్లాక్ష్మి. దరలవిజయా చిదినములు

రత్రాజువనజ ... నవతలన్ములలావచ్చి ... వనదారంచబ్బుతా ... ఇవతల ... తన్ని వక్కలలజూవితన ... ఇలయిరి ... నిత్య ... ఊదవ ... తత తయోగవ్యరచ ...

వభిరాజు కాంచి దగ్గి నన్నా నగ। పక్షిం ద్రుడా చక్రపతా కాముమ్న। అక్షిం చివడ జిం దక్షి నన్ను దయలు। భ్యాలు తం చి [illegible] కమ్న। హెచ్చు రి॥ రన [illegible] నవరాజు బం హప్పం బచ్చి [illegible]
వలం బాబ్బు వృ [illegible] ప్పల చరుదయలుం బచ్చి ఉయగా హ్రూ రవై తప్పు లి గుగా [illegible] ధా నులై నుచ్చి। దెవర శ్లలవ చప్పి తరు నద్దం చ్చి। ఉవబి రులు దలులుబ
౯౩ లప్పు చర ద్దం గ్న [illegible] భి డెవన్నా। నాస్త్రి త్ర పాలు డుర్పు డిగ। నురలశ్చ చు। దూ నవులం డ్ల దయలు వక్త్రి। వి రవులు నవం ఖ్ళ బి చిలగధ। రిం చ్చి। థర రెండా గలె [illegible] త్ప వాజి
[illegible] కలుకర వులు గా డు గబా స్త్ర కరరు నో స్ప దయాధి। దివ దెవవా కలు దెవరవా రి। రావళ్ళ డగు నద్ది శ్రు చక్ర రాజు। ఫి రసహా రుగం భిర ౧ నాదరం బచ్చి। భ్యాలు [illegible] నిరదయంత్తు డం పీ
[illegible] నవదా డివవ్రి నా ఖి తప్పు లి వా నా బి దయ నుచు। గ్రా ప్పు రిం ప్పు చు నుం డన్తి కలా [illegible] వం డన్ద డ తరద [illegible] లు నక్కు [illegible] దులు రద్దం దద్ద నుతులు నవ తులు లు డిదయలు చు నుని త్తు [illegible] నవప్పు డ

వరత్తు శా వా డతయొాజన(త్రి)తరుపనవుపన్ను తునను [illegible] గాణునను వవిష్టవ [illegible] యునవత్తిం(చ్చి)। నతవవతాక్కి వనెంచ్చిరవారప్పి।ప్పి తతాశ్వత్తవుపర్ ఖగరంప్పునలవ్వి। రురతడ
తవుగ్రసాప్పు।డితడల్లా [illegible] రంత్తు సు డితడురులు [illegible] ఖ।వనలత్తిచరం [illegible] రంప్పుసురు।వరులలరరుత్త ఖరత్తు వస్ర్తద(వ్వి) ఖాచు।ఛ(రి)[illegible] గఘావింప్పి(వి)కరుర [illegible]
[illegible]వస్లు తుసా [illegible] చుర్కి దల్లు [illegible] వారాడవిన వరప్పు।వనిక్క వాట్లిరంచ్చి(త్రి)(వి)రక్కి (ఉ)ర్న్యరుడు।చిరత్తు(న్నీ)(రి)వనప్పిరంప్పు [illegible] ద్దు।రురత్తు (వి)వు [illegible]
[illegible] లు [illegible] సారంచ్చిరరంబచ్చి లునవు।హారవు [illegible] (రా)చప్పుత [illegible] లువారి [illegible] వరుపచా(త్రి) చునననుతారి [illegible]
[illegible](త్రి) [illegible] (వి)సరు(కి)లుబసా ఖవచ్చి(కె)లు [illegible] గనాదరరచ్చి [illegible]।(అ)రద్దురడ్డు ఖరడ్డు ప్పూసా ఔరంభూచ్చా త।(ప్పు)రద్దార(కి)రు(డ)రు(డ)రారంబచ్చినాఖ।నవ [illegible]

తతడకా [illegible] లు [illegible] క్షిస్వరచూడుము తీవా(త్రి)మూర్తావిరాయుగుబదరదన్య(గ్రీ)ర్క ద్విజ్ఞనద్రుంఛ్చి రాయుత్రు దానన్న [illegible] చక [illegible] డి వతన(ప్రైన్య)ంబిచెగ [illegible] వలదక్కరరెడ్డి దుర్గవమాన్యులు
రథ వలుభాష టిలు లాక్షి నాడి (శిలు వద దారభింఛ్ప్ర హావలుంక్షు దప్ప నడుగలవి వలక్క తరాయ్ప్ర వరాయల్లి వీ [illegible] లు। కై లవ వడి డి శాపలక్కి నుల ద్దు వు తవాక్క ల
[illegible] రులుత్తావెడి దధ్రి [illegible] త్రి (విదంఢ్ల ముల (విరాయు (విలరాయుహారుత్తవ ది (విలర థరం బట్టి (త్రి దుల విఎవ టలలులల క్షారాయులు తరంఖ్ఖి రాయిఖ్ఖి। నాదంఢ్ల కుం (ద్రవు
[illegible] రవత్ర మదాభవలు డరు లు।గవసరంఖ్ఖి నాదులవాడులు నగాయు తరవ్వి (ని న (శ్రీ వై న రాయులు కలన్నె వ్రుంక్షు తక్కాన్నె। తరయావరక్ష్న డి బడ నానలాయు పద్దు
ప్ప) వరమా భ్రనె (వి। వస్స్రరాయు ప్ప గ వత వ దవయూ వ్షరం బట్టి। తర(వి న్నిష నల్లి [illegible] వవ నెవరంఖ్ఖి। వ్షరధులు ఖరం క్రింప్ప) ఖాలు నైసెక్క్రరుడి। వడిపెవవక్కెండ నల వరలుంఢ్ల నవిలతి। వాడి

నారద్దరాదులవతులున్న నెదులు చెంద్రిత్రిపురదళంగ్న నైవ్యాయియంబ్ను ఇంచెవ్ను ర్బుతింత్రు [illegible] లలక్ష్మ్నినివాధులుండిలాపునవానాదులుఖురక్ష్మీ [illegible] విత్రాదయునుస్వత్రుయునునవారక్షి
[illegible] ఖనుడు శ్రీవతతారతి   సదక్షత్రు [illegible] నిని శ్రీపాత్ర దళ [illegible] అనఊనగ [illegible] వన్నుగానలుకక్షవిూరయపుఱభినం   భజ్యలఖూనరంపుడిరక్షి
[illegible] వానృవుఁలకవై [illegible] న   నుఉదయుంచలరానృ [illegible] శ్రీనవానన [illegible] రంద్ధిత్రిదరంఖ్యిన నదయునునృంత్తా నవువవ   భక్తిని ఫుట్టువవన్న వరంబ్ని
[illegible] శ్రీ శ్రీ నవాస [illegible]   నానవక్రవరందద్వార శ్రీవర నెం [illegible] రంద్ధిరనవృత్రినావనృవవయిని ననాన్నవరంబం   సంత్రీ శ్రీవయ్యురక్షదాక్షి
[illegible] వరభ్ర్రలకు [illegible] వరంభ్రిత్రువవ్ను నాశ్ఘాహానుఫ్రావ [illegible] వనృన నృహావరిక్షప్తు [illegible] నాంత్రరంభ్ర నాన్న నాన శ్రీ [illegible] క్షత్రి [illegible] నవ [illegible] నానానన శ్రీవసల్లు నమ

[illegible] చెప్పె నతిశయ ఘనాన్విత ఘనతర [illegible] వలయ [illegible] వియు సాహరించె నప్పుడు చక్రరాజు తన్నరా [illegible] లక్ష్మీనాథు వలయ వెంచి నమ్మతి
[illegible] [illegible] భావించి హృదయ [illegible] వినువారి [illegible] పరమ [illegible] రుసిగ [illegible] [illegible] ఇంద్ర [illegible] [illegible] యాచక [illegible]
[illegible] [illegible] రత్నదేవి యాతడా [illegible] [illegible] [illegible] తత్వవరులు లుపతిబలపరాక్రమధురంధరులు [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] పాలు నత్త [illegible] [illegible] నా వినగల బిరుదులు [illegible] [illegible] [illegible] బాలు [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] బాలు నరులచెడ బాన్ను [illegible] [illegible] నానా [illegible] [illegible] తప్పులనుతడవల లగానే [illegible] [illegible] నగనాలి [illegible] [illegible]

తథావా [illegible] దంబు వేయులు నాఁటఁ దొల్లి గురుఘులు [illegible] రయవయా నవయులు నా [illegible] చెల్లి [illegible] లు [illegible] నవవయా నకవయు [illegible] గండల్ల (స్వే) భారంగ నెఱపు [illegible]

వులు [illegible] నా [illegible] బ్బి
[illegible] లు [illegible] వధ్ర [illegible] చెప్పలు [illegible] కవయులకు [illegible] వయులు [illegible]
[illegible] వయు [illegible] వయులకు [illegible]

[illegible] లంచ్చులకు [illegible]
[illegible] రయులు [illegible] నాడు [illegible] దావరం
[illegible] నవర్గ [illegible] నాం [illegible] దంత్రంచె

[illegible] వయులు [illegible]
[illegible] గఖం [illegible] దంచెన [illegible] వరవయు [illegible] వంచ్చినవన
[illegible] వంచయు [illegible] వ [illegible]

[illegible] లాకర రంబుల కఢల [illegible] లాదయుప్పలదప్పు [illegible] గనా [illegible] నా తడు [illegible]

రుచుల కొలువు నారాయణ కీర్తి [illegible] నారూఢ దయాజీరాయులు వను వరము కీర్తి వంటి [illegible] కంఠవడ ఖరాయ [illegible] రంచి [illegible] చిత్రా [illegible] దివ్యదివ్యాయ [illegible]
మయూరాల్కర్తార్కి పిచ్చితం [illegible] చిత్రనవు। నవింగ్రంచి [illegible] రాయ [illegible] సాము [illegible] వరి [illegible] తొరసాగ [illegible] ప్రరసార్గా [illegible] దొరల [illegible]
[illegible] మంటప్పుగలిగి। మహారత్న [illegible] రథశాలలా నిర్మిత నవయులు। వర ద్వారాల వాహనాలు శాలలు। నంజీవ నప్రభావ స్థానశాలలు నను। [illegible] వరంటప్పే తెప్పా తెగదవుంటే [illegible] రించి [illegible]
స్తాంభోగ వైభవాదికళలచే ప్రకాశించు ॰ లు నను। విభిర్గారోప్తిమ విచిత్రా తతులు। స్వర్ణలతకు నుచెప్పి చెప్పు రంచిన లును। నక్షత్రవయులలో [illegible] స్త్రీ శాల చమురు వయులు। నత్తాంత్రులు
మూలబలరిపురత్న వయులులు। చిత్రశాలలు నగరికళాలలు ననా। నాదక శాలలున్న మణిమాలా నవయులు। నాభిగాంచి ప్రాలన్న వరదమండపమ్ము। లుండ్రు తెనెలవయుల శోభావమయూరావయులు నత్తు

శ్రీ వత్సర [illegible] రములు। లలితరసిన [illegible] హాంగ్నపు రంగపు [illegible]। రాగావళా [illegible] నావింఛి [illegible] వలస [illegible] వయిగ। ఆరవి [illegible] ధిమా ధి(ధి) [illegible] నాగ [illegible] నవ ఒంట్ల [illegible]
[illegible] రాయుక్త త్రితరం। దండ్డగ [illegible] రాయ విక్రమ [illegible] బా [illegible] వెండ్రు [illegible] [illegible] నా [illegible]
[illegible] తలపువలాభాంగన్న బంధు [illegible] నావరంగ వలవా [illegible] ద్రుపద ఘటవధ। ఇంతా [illegible] తవాతబ [illegible]
[illegible] తత్త్ర [illegible] బనులు। నరవాహ [illegible] వరత్ర [illegible] నాహనవమిలనాత [illegible]
[illegible] త్రయు [illegible] [illegible] నడుగ [illegible] దంగ్ల [illegible] వారా। [illegible]

[illegible] ఉత్తర [illegible] | [illegible] | [illegible]

[illegible] లలితల [illegible] | [illegible] సాత్త్వ [illegible] | [illegible]

[illegible] | శ్రీదేవా [illegible] వరయుం | [illegible] వాసవలుల

[illegible] | [illegible] సులక్ష | [illegible] వలుల [illegible]

[illegible] | [illegible] | [illegible] వివిధతంత్రములు [illegible]

ంతరమ్ము ధనపు(దం చెప్పవగుదా । (వి)నగజిహ్వల [illegible] (వి)సనారు [illegible] యులు [illegible] గలన నరమ్ము (తెలి)గి [illegible]

తరువులు లతలు । రఘురులు లత [illegible] ములు పరవులు [illegible] [illegible] దలివిఖరరా [illegible] తరువు ।

[illegible] వ్రాగవ [illegible] నావలు । కనుగొంచెప్పి నరమ్ము రమ్ము ఘనవ [illegible] ములవనవములు [illegible] నిలు

[illegible] శ్రవణ లకులు కన్ను రరమ్ము నినయుడంచె [illegible] । షాలనవ [illegible] [illegible]

[illegible] రంభు [illegible] [illegible] కములు [illegible] (శ్రీ)వలవు [illegible]

[illegible]రాదచ్చిం ద్రిగదు వారు। చెప్పి [illegible] తింబా దిచనే [illegible] చెప్పి [illegible] [illegible] చెప్పి లచ్చి పల్లదా రిగించెప్పివా

లదు కర్పూరాలు లునవు। తెవిశ్రత్తు వులు [illegible] వారాలు [illegible] [illegible] [illegible] తకుర్ర వారాలులునవు।

శ్రీ [illegible] తకు లనకుంచనం చెప్పికరమిచత్రవారుల ధవులలద్దితమక [illegible] వసులు రాలలనలంచిబ్బి కుదికడి తెడలబ [illegible] రి

వేసడ రంబెలను। క విక్రా రించ్చుకం [illegible] నలండ్ల। త్రిన [illegible] రేవులు గడి తె [illegible] తెడలవుర [illegible]

సత్రుంబెకె ల్లికుంగ్కా। నరద్దకప్పటి రయులూ [illegible] డువా [illegible] లగల కొలుబ్బిలై రయులలరయుక్తిరా వ్వులనలక

తల్లికరమ్మ్బ్రో న్నవా దిక్కావాసనగృదమ్మ కలపు వలలదిక్రూర్బుచదంత్ర లలకరగద్భుచ్చు కలువములలున్నను చక్రనై పూవ్వుబాగ మది రతనేంపు పరిష్కల రతవు గిని వర్ణరక్షి నతలలనం
నవిలద్రూ వు తల పూనవుసగిక్కలా ధ్రుత్వైనవిద్భి తిలిపిక్కత్వా గివుత్తరయువులలగ్నాతగు నురరా ఖుబక్ష రగ్గ రద వరంక్రి హవాగిగంక్త్రి రర
రాగ్గ వుల రుసుక్షా మరవిరుదరంత్ర చతురత నే కుతసావుబరయూనలుపరిగా నవవ నలరుదుత్రితాగ్ను (గ్గ) చాగాయునత్రులుగక్కసాధ్రూ ధూ
పరంచ్చులూ సరాగ తెలుగలరా యురంత్త్వనాతాయుడాష్ట్రు దద్దృసుగసువాదివచగబాగ్వ తలుగా వతు బాద్రివు డురం త్రుద్ధి యరినరద్దుధిరరా లవం
జైరుబి దృవు కరువరినరత్తిల్లుషుత్తున తావి వరలుపుపుడిగరద్ధవదావిదదల్లు విదధ్రుల్లతక త్రిల్లవడిబడి బాగావిద్యలుబూ విడరువ కరంజి (బ్లి) నురత్రిందద్బ్రు రంధరంచు తెలు డకంచు

[illegible] చన్నకరి తాళ్ళ వరంబు । కమలవుతనమ గానవలకరమ్మలనరగా । కమలలెంబులలల [illegible] రాగవులులల్లబల్ల ॥ అప్పుడు [illegible] వెంకట్ల పాచలెన్న [illegible] నాన్ద్రైషూన [illegible] మమమనమ
నలుసపరగ్గసలక్ష్మనలరక్షా । కమినరాగాలంబినమ్మ దత్త్వ న్న । వృ [illegible] తాడాన్న మలులనవ్వాపములులనరధ్రుతములగా । [illegible] రన్న విద్య । వలలనవలబదంపబినాన్న
రల్లారాత్తవలదల్ల । చెలువరంబ । రంజ్లలల [illegible] దెభాఘూదెబరయలనదాన [illegible] చరలన । హూదెంబియలత్తువరంబినబ తద । [illegible] పవన [illegible] సరాబపక్షిరధ్రహం
మ । బనన [illegible] శ్వగలవరస్యరక్షనప్రి । మలు । వాహానాలహాసాదైలదవి రరయ [illegible] హారబ్రరహం దరణైనదెవతలు । [illegible] దాదెవలు [illegible] లంబిసంధవగ । బారసాగ్రెంపురల
పవతగవన్ని । నెదులల [illegible] కాద్యప్పు కొబనలలుడైదెవ్వక్షప్రబతవరంజగాల్ల [illegible] దెభిభహారమల [illegible] లలరగ్గనవమ [illegible] నాధించి యమవ్వధ [illegible] నరంబిన్నసరిభి ॥ అవరారలలలమ [illegible] మలలరద

౧౮౮

పవిత్రుడై పొలతలు పెంపులువ ॥ అశ్రియుక్త నాదయురథాన్యక్షువక్షవలుగా। ఇరాధవలపా త్వష్ట్రా త్రైమరభాన్వత్పైగ పానిఛిత్రమునినా ఖాగా శ్వత్పైగా వయన। ధరిరయుంచక్రవుల త్త్వత్రై [illegible] గణ

చెన్న [illegible] వలరిక్షినవులంక్షైవుండి వనిరావలయుబలతల్లి నరయుశ్రీ [illegible] నరబుబు। ఇరుసాత్వగనుటఱిరత్రి వప్రసరన్త్రతసుభుర రుచిచలదిన్నధరావయిఖావారిదన(రి)(వి)థ

పునిగ [illegible] స్రారన్వలక్షైశ్రీనిను। నిఠనపరంష్టనవనుడుదరయురత్రి ॥ ఇరువంక్షైశ్వరరు ఇరుల [illegible] నరయునరళనావుండ్ల పవలనలనరంక్షి [illegible] వగనా। ఇదన్లిపయు శ్రీ

సుదక్షనగారవలలను। ధర। సిఛక్ష్ట్రారిదగలవసరంత్త్రయురత్వరక్షిల్లి నానురువనాత్రుములి। నిరయుద్ధింబన్ల యు। ల [illegible] రిరంక్షరయ [illegible] రినరుసారవద్యి ఠ

సలదక్షరాగసుతరులసాపల్లవవయునా దలచిశ్రీయలలలు। నిసక్షిస్తరంప్త్రసగతిక్షరవిబనభూరాధి। పక్ష్మనవనరయునాపద్యంచెల్లలలరి। కవలలావధూతిశ్రీ నవలలనా [illegible] నను। కవలలసులముస

రంబున వరద్రి। యాలాగ శ్రీతవప్రబంధంబు రచియింప తొల్లి నవయు। వాలద్రి కృష్ణా నంతపు శ్రీ నరసింహ [illegible] వరద ఉత్తర వల్లభా రచింపు। కరుణాకర [illegible] రంగనాథ శ్రీ [illegible] వరదయు [illegible]

ఉవనజ సరసిభవు నీహారచయాదరించి ద్యమున్మన గీకరించి యామినీయనినాథ విశిష్ట సౌందర్యుడనుచు [illegible] దారకనాయికలనరయూన తద్రి పర్యంక [illegible]

నఖులు విరిక్త్రుల నరయుద్ధి హరిరత్న। శ్రీపుత్రు। సకలలాకనవయులక్క [illegible] దించి। ప్రకటిత సర్వగంధవ్రదలక్షణుడనుచు। నవ్వమునుపుష్టికినిలా [illegible] బట్టనుల్లు

నామనగుబులక్షత్తు నబలభాగ్య ముఖులద్రైకలంకవును నాథవనమున [illegible] శ్రీరాయలు [illegible] సరసం ముష్టివి [illegible] శీనికింగా [illegible]

గానతత్వమునకు తిరుమల యుద్ధము రచియించు। శ్రీతవత్తురకములు నిపుణ నిత్తుదవముఖమారతవముతిద్రి నారద [illegible] శ్రీకలదు [illegible] గమనానిదుమ్మరకృ [illegible] కవుచు నరసబనవముక్కకర్పందదు శిలా [illegible]

వ ఖజనవ్వు లక్ష్మీ [illegible] వఘువ [illegible] వృఘ్వు ౧ నిఠత్వము న నవ్వు [illegible]
[illegible] ఖతకృవృష్ఠ [illegible] గరంబిబి నవ౦ [illegible] రచ్చి రూగవవిధులు [illegible]
శ్రీ [illegible] ములులు [illegible] రఘురాభి [illegible]
[illegible] ములన [illegible] నవరయి [illegible] ద [illegible] నవుగవమా [illegible]
[illegible] వర్షి [illegible] రంబిబి వరయరం [illegible] ఘత్తి గరగాంభి తవరయి [illegible]

ప్చి వారిశ్రీ ద్రవాసులు సుతక్ష్మి ద్వీభవాదివరకులులుడా వంశ్చి వశుసలావంశ్చి। పరగవంధ్ధచిన్న దిశవులలక్ష్మణ గ[illegible] ఆదులలక్ష్మి వింక్షధా [illegible] రకరుణా। భఘులసంప్రతిరంత్రి కలల
తుభుకునుష్ఠలజవా భుదవుఫిగ్ త్మవసంస్మృతుమలులు। తలచితలవంశ్చి ఆసిరంత్రరాయు। సంతత్రసవు నాఫ్రకడుచున నెగ్గా న్మిఘు నుపల్ప్కగొనుచుటు। వు గడుడంగ
తన్ధిరుభావములనుమర విఘాచావుర్ష్రిసుద్భ్యంక్ష్మిదాడి। రత్నధ్రోంలుయులరంభ్రవ తాన్గా నవులవర్ష్మి రక్తాఖాపునసత్యోవిం ఖ్వు ఉథాధరవులాసావనముత్తి
వత్సరగాంచఘ్చి। దినుడంధక్షి నావింఘ్నివులద్ర్వతంచఘ్చి। వసనుచప[illegible]చటిత్రంచఘ్చి వుఘుడు[illegible]నంచఘ్బుగుణత్తధ న వర్షవుహారికృపుజనక్రిరామలు। క
తగనథుఘ్బసరయెరిలాకర్స్ట్రితముదల్లోక్ష్మి। ద్రవనసంత్రవులావాత్మగలువు। శ్రీవిలాసలక్ష్మతత్తిరాచలవతు [illegible]నచ [illegible]సులంధవ[illegible]ముఖనసంత్ర హృత్సదధవుగరంఘ్బి। కలడు[illegible]వహారత్రిముఖదధి

పనిం(జ్రీనీగా౯ ఇంద్రుప్రాప్తంబు, ప్రాప్తల రాయంబు నడిరు నమాలికల్త్ తులు(పా ... తమవాంక్షరంబ ... బాగి వృనవ ... రివయులు, వరవయులరంక్త ...
గానిసగార్యంగం తాత్రలబద్ధి కడువడబ ఇచ్చిన ఇంత నవ్వుడుత్ర్వవ ... లరయం ... మాంర్వ ... పత్త సద్భ్రవ ... ఖాలోగా ఖనవయులపు ... ఆవెను
చాల(ప్రాప్తాన్ని రయూర్వు ర్యంబుగధ సాధ్యవ్యులులువుగాను లువయుక్తా ... గాను ... యులలక్ష్మవు ఉం, సనార్యంబు కంబుబు (రాజ్రి ... వయు,
సామ్యవధర్మ్రంబులు తాలవర్జిక లం, చాంవకంబుల్లు లుషునతారకులం క్షవుభవులు, లావుల్ల సారధిక్కే శ్లాంపులవులరయు, ఇవా తరంబు ఉ ... వన్న చట్టంభ్రు ... వయు ... , ఇచా ...
చిరప్రతిష్ఠసిద్ధి ఆదిసాలు నవరత్నఖచితచిత్ర, వస్తువులు వల్లకులవిభవాద్యవయులు, రాపింలాలవంగ్గనయు సంగ్గులవల్లప్రభాష ... అనంధవవయు ... వస్తువులు, ఆనగ ... నయు ... ం

ప్తు నారాయణ్యు వుయన విశ్వా విష్ణో ర్నామ్యు। ధారంధరవవిచంచ్యుత న్నువాత్యం చెప్పి నంత్తు శివవర్ణంత్తు నంత్తు నంతరంత్తు। నంత్తు శివనుడవు। డు నసుం శ్రీ మాశా రంత్తు ... ౧౨౧ ... విఖదత్తు

సనణవంధన్నా క్షరంతాషు నసగస. అక్షుత కవవయుయప్పు ప్రి రా। విప్పు లా స్వం ... విత్తె సంవిధాశక్షపడు నా ఉక్షజగతా నురనాయ ప్రికన్నా సరాంక్ష శ్రు తథారతదవ్వు। తారా కా

నితవిలాసయ విప్రిరా। తారకాం త్రికవిత్రు స్యుందాప్య న్నదత్తుతారకవురాం ... ధానువప్రిరా। ప్రుత్తా ... రా త్రురా ప త్తు ద్వైత నసిన తు ఇత్తు ప్రుం స్తు చయ్యు। విప్రిరా। శ్రీ రవారా

షక్షత్తైర రానారా। ప్పురిత్తు ద బవయ యూరంభూరబయ విప్రిరా। వారవనవత్క్ర నుంబదర్తు ... విరా। నారవరం త్తుర ... విరత్తు స్వ లంతార్యు వృ యం శ్రీ స్తు వ లుండత్తు। శ్రీ స్తవ

వనంవశ ... త్తు। నారు త్రుధారద వ్యుబనా త్రువధన్నవుడఫు। నూా త్రుద ... వనంవిన్నా ... వతా షా క్షవితా వుడి ... దధానమ్మా త్తూ ఉత్తిరుదదడ। శ్రీ ద్రు నార్యు। లక్ష్మీనవ

ఉన్మిత్తునకు పాదా వననంబ్బుం దద్దవనుభ్రుందద్దశ్శి। యింద్దరాజ్ఞ్యరవృత్తిన యిలుకదరంబుచ్చు ... గలవస్త్రమ్ములులుభ్రుకణవేషధవవలుత్త్రాబ్రుంతో

లోకముచిననువ్వద్దమారికే ధాధ్యనవాతసూ। ఘనమతిసన ... కతత్తయా ... వుడ ... తతవపుక్కొ ... నా రూప్యసహాతుర్ధిచిత్తారత్రుసత్తు

విస్తృతరాయువు। క్రువతితం ఘాకమనుధా ... వికమలులు। రచిధాయించ్చె ... రికహా నవ్వ ... తితాకరసాంబ్బునం ర్నికాపురంబచ్చకసుపాన్నారక విత్తు

సస్సరంబుచ్చిరయులువారికి వారికిరవరధనాదబ్బ్యవాకారకారి ... లనఘనములకరునవు ... వాసులచిక్కుణ్ణి గావించ్చి। యయూ। వనదయునతో

కనుసగనవనతడనునా। న్నునాకృలనానారాయుసోద్రిప్రనబుక్షినవల్గనవుక్రిణదాది। తరుణ్ణి సారత్తు లవస్సులొతాపుననవ్వ ... లరయునంగతుదమోదివతుణ్ణివునుహుం

వా ఙ్మనోరా [illegible] దిరాఙ్మ [illegible] ఠడఢణతథదధన [illegible] [illegible] లాసమునవశహాళక్ష [illegible] [illegible] సమగచ [illegible]

[illegible] గవ [illegible] ॥ ❀ ॥ ॥ ❀ ॥ ॥ ❀ ॥ [illegible] ॥ ❀ ॥ [illegible] ॥ ❀ ॥ [illegible] వరంగవవుహ [illegible] ॥ ❀ ॥

పండ్లు। ముగా బిందువు। వారు నగయాదులలవృక్షనుతరువు। నారాయణస్తుతిగావసరి [illegible] హమవృులుగల్గుకృష్ణంగ్గరు రంత్రయయులనల వమహా [illegible] నల(శ)లు వగారుయనిరల
శుగానుమతెవ్వరాగిగజ్జునవసూ తు ంచట్లు। క్రమములు నవవచంపృయలేవాళ్ళసు। ము దివహా వంక్తి వావునవ్వరాగింబబ। విదళితత్తు వమునల్లవినేవింపు [illegible] గాగె॥ మయునడ
లారక్షితాప్రవృత్త్వ వయులుంతిడిగానా। విసుడుబాప్పురిగ్గయడిస్త్రిత్తంత్తమిల్లు। ధులకనా [illegible] స్వంక్తి రుడులల్లానుగు [illegible] వ। నకర్త [illegible] ర ఊతశ్శిలాగృభాగనము [illegible] స్తంవ
సదాక్షత్వర్తసారు। వక్కరవవ తనుడు ళలవడంక్తి। ధగారివా [illegible] యయనశ్రీశ్చులభార। వారులతలాన్వరయయవృష్ణగానప డుల గౌతమివక్షవంతక్కవాయుష్మంమిక [illegible]
వివక్షావగ్గిసానా। విబాతవాంవ [illegible] ర్జానా తభద్రస్వర। మహాతలితావాన్తా [illegible] వివనవ [illegible] గచవ [illegible] నవయుకఖనలంవృష్ణుగల్లి। నాగభూగావశరగోంబప్పులంభిల్లి। [illegible]

౯౭

...నవ... [illegible] తిజన ధారా। ధారాధరశ్యామ మధ మధుసూదన శివ। శివరాగసురవర[illegible]వమ్ము మాల [illegible]సు। సామజావనదక్ష సాధుమ్ప్రు[illegible] లక్షిత తాక్ష్ణ [illegible] అధు [illegible] లక్ష [illegible]

లతరాపలశితాన్ని కాన్పుగ్గో[illegible] ఈదయారావక్కలపనానాదినాగావ। నదసాం[illegible] శ్రీగోవర్ధన[illegible]రాఖ। అనీధరగౌవుమనుచితాను లరజ్జనారు [illegible]। ఇవదశ్రీభవన[illegible]లు[illegible]

న్ప్రదయ్యరంచెప్పి। విగనుతనానదర్శిర చీ(దే)వీవ్రసూతులన్కను। మనగుడహీతల్లా శ్రీనన్నత ఇవల్లలవర [illegible] వచరితద్వి[illegible]రారాగిదిరి (ధు)। వీవు (విరక్త)మధర [illegible] రవలభు [illegible]

విజ్ఞా[illegible]వివాగానవిశ్వరం చెప్పినాగ। వివేక్షితాపూర్ణగలవములయు[illegible]వులలభాధరంచెప్పి(జీ)రంద్రి తవపూవులులర్గ (జీ)దరధ్రి లరగ్ని। (ధి)రద్దు నాలధిరయులం[illegible] [illegible] [illegible]

న్యనిచరితవలు తన్నిత్వవనమలదివ(వి)న్ను ధుర్మ్మిధ్రి నా దిద్ధిన [illegible]నాకు। నాపు (న)విసవనగా దప్పు? యులరపెమ్ప దిరా। (స్త్రీ)(వి)రక్తుభా(ధి)క్కర్పు ధులవిప్ను నుం(ద్రి) మహా [illegible] వమునవ(రి)(గి)నకు వరారుల(ద్రి)మధి[illegible]త్తు ॥

[illegible] తనుల్లి రత్నదాయునన్ని విల్లాద నవుచుం తాగ్రాగ్నం [illegible]
[illegible] వగరిశులు తాల్పదలు పెరరన్న తనక్కరతవు [illegible]
[illegible] కృష్ణంద్రి రాయరద్ది రాయద నరన్న తనమూవరంగ [illegible]
[illegible] వడినాచ్ఛి వాడు చిందర్శ [illegible]
[illegible] తనక్కభూవు [illegible]

[illegible] సుకృష్ణు(రి)ఖా। సమ్మకరాత్తలప [illegible] విల్ల ఘా [illegible] తదంచిచికృత్యాకశ [illegible] వలడు। త్రిగ్గితక [illegible] తంపుపరకనస్తూ రా। వ్రాతగా దణ తక్ష్మ [illegible] ముకుకర్ణరఘాతవర్ణి [illegible] కేశ్రూ [illegible] యుద్ధ

[illegible] తవవ్రరప [illegible] లచేలు పుత్రా గల్లి। కరవులలక్యూ లలంబి [illegible] వశిమురవిగపృ [illegible] నవింత్తవిసా వాక్షణా ఖులలధరడ్డ। రయిలు రవ్రుగనధ రయుండ్ఫ్రియు [illegible] భరంగా

రుస [illegible] వ [illegible] నరింగ్లాడలు దగంచ్ఛి। కిరలులుభిగా రవన్గిలప్పిరంగ్నారవిగనగ [illegible] చిలవిలు తవరంత్ర [illegible] విలుచూరా। చరిగలవ్లి రకుమగా రవ్వరాలత్తు తక్కి। [illegible] లలు [illegible]

శ్రీపత్తరచఖ్ఖ [illegible] సరశో రాచేలు వునరుగా రవచిన్నరిగా రా। తనవదత్రి। లప్రిరద్ద [illegible] కిపులు। ఘనవగా రకు [illegible] లడ్లరద్ద [illegible] చునలరయు। తనదుల్ల [illegible]

బువీరులు [illegible] లుపగంగ్రకలనవాశోవు। తనవరయుగారువులత్తరు నగనరం నరిక। న [illegible] లులవ [illegible] రవిచి రాయుఉతలవంప్లు। తనవిరు రద్దరద్దవుండ్ల [illegible] రా। నవినురదద్దవడిరయుంత్ర నదల

అ రసాం[illegible]గులయా: [illegible] మయుపుర్యా| సుద్ధజతా ధరుణ సుకవయునిర్వరులై [illegible] ధివవతురు [illegible] యుపులలు| తరుక్షిరాజ్ఞి సకింద్రు రాపురాజన[illegible]లు [illegible] లువరాగవయవి[illegible]

తిప్పుర్వ్ర త్రి[illegible]లి లనగురా ర్ణాంవుత ఖంహర్యసనవయున| ప్రిగాలగరంబ్చినా ప్రద్ధ ర[illegible] దగ్గిర[illegible] వనగాత్రి నవమ్యరి నుండక్రత రిన| —— |నుపుత్రం ఙ్ఞి రయులం[illegible] వద్దు [illegible]

త్రిగా[illegible] చక్రి నిఘా సగా| నెంబ్రు తత్తుడి నిక్కప్ప నెరవి మెత్తాతయు| హ్రి మ్మన వెల్లి మయూ[illegible] లెవడా[illegible]| వరు ళవి ప్రుకమారు డగయక్క మారుండడ్ర[illegible] చ్రి డపద్రి[illegible]

త్రిగా[illegible] నదవ్రిరగడి[illegible] డ్డి రయలలయతాం విలువ|ఖరక్క[illegible] [illegible] తుకరచ్ఛిల పగ్రిలిడవడుక్కా నిచిక్కల్లిరియ[illegible]నబ

[illegible]చనవాసిఖా [illegible] నుఖ[illegible] రగనడు వెత్తలినిత [illegible] రసిద్ధి [illegible] రాగ్రిరి|ద్రితరునిమఖారడక్రినలం డ్డదానగనకవసారయల[illegible]రహరంక్రిగాలల

[illegible]

[illegible] తన [illegible]

లవునిరత్నకరత్న [illegible] తనబా [illegible]

[illegible]

[illegible]

రుపృథశ్వఙ్గిరస్పౌ। శివశ్రుబద్ధి నెందద్దదబడ శిక్షై రుఘ్రుడ నావశవ్రుశ్త దరణి [illegible]
[illegible] ష్యశుఘిరిదద్ధట [illegible] మనుశనుశ్కలుశ విశ్వ్రౌ ఠరస్యైనశ [illegible] శ్రీ రుశ
[illegible] రశ్ శవృరిఠబఢరి [illegible] లా। మనశసులనశ్రా। శ్రేన్రు నాలశుబ్ధిశ [illegible]
[illegible] రచ్చనశ [illegible] శరచ్చిశ్కాది దుయాపశిఙ్గిళనౌ। [illegible]
[illegible] రుబ్ధిత్రుమిశ్క [illegible] రాశ్ఞదు [illegible] శిరహాశ్యాంబశ్చి। శవిరుక్ష [illegible] రురు

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] పైన నృపుడు బ్రహ్మహత్య [illegible]

శ్రీ[illegible]రత్న[illegible] [illegible] మనస్సురేశా । ఊవయెలు నివమవర్గాశ్రిపుతిక్కి । దక్షిణా దిశ్శశతధృరాల రాజా[illegible]

[illegible] ఉ[illegible] వ[illegible]దు[illegible] శ్రీనరరుచూడావలగిరులు[illegible] లంచచ్ఛిరి[illegible]

సుమ్ముడ[illegible] హారించచ్ఛుబ్జూ రిరిలి[illegible] తానివరలలునట్టు[illegible]

[illegible]ప్రత్యనావిహారించ[illegible] రవళ్ళారలగిక్కలాగవలగా నిరిలె[illegible]

[illegible] వహారిరి[illegible]

[illegible]దుర్వారిచ్చుమ[illegible]

వరబ్జిగలన[illegible] [illegible]త్రిరగ । త నవరంద్రి దక్షిణా తురయలముగా ధరించి[illegible]

పట్టుబలవంతులర [illegible] ప్రాతు [illegible] తపదము [illegible] గారయుబడు పువునన [illegible]
పుర్రయు చిత్త [illegible] శిరస్సు [illegible] ఉద్దరయు [illegible]
[illegible] నూరి శ్వరనాగ [illegible] స్తుత్యాతభ్యా ఇభ్య ప్రవాతత్వ రచితనా లర [illegible]
[illegible] భరనాయెడ [illegible] శూరా [illegible] చశివు। ధారయసినలభి. రయ [illegible]
నన [illegible] గరదర [illegible] భిరయునన నజ్జిన్వుక్షతరస్థిత। మిద్దర(ని)క్షపానతరయ [illegible] మునుని [illegible]

ముంలిధక్షిగోవా[illegible]భితఖవసిరం[illegible]నరరూంశ్రీరఘ దొగ్గిజనాంత్రు[illegible]నరంత్తు। ఏరత
శనక[illegible]శ్రీకృపాకరతత్త్వై యేయుపున[illegible] రక్షవలుశకలం[illegible]రదు[illegible]న[illegible]
వల[illegible]త్తంబబ్బి సలక్ష్మి[illegible]దిరశ్లిరాలు[illegible] రల। నవు నమ్మాల[illegible]రవలం[illegible]
[illegible]నా[illegible]గారామలుధనలవలునరశ్వరలు[illegible]శ్రీ [illegible]తరలువలుహృద।[illegible]
[illegible]రంగా[illegible]వనువు వులంబబ్బిన నెక్కిరాలువుర సైన్యమ్మా[illegible]బ్బిసంత్తు[illegible]నసెబ్బి[illegible]నాలు

[illegible] శేఖర। రఘూవంత్రు వలుబిబరచ్చి రఘుత్రు బ్లి నారశ్రీ ప్రవరమువరా [illegible]
[illegible] రాజ్ఞ [illegible] చంద్రుఖండ్రవుండ్ర [illegible] రి [illegible]
[illegible] త్రు రచ్చి। తనసర్వ దిద్దించ్చి దరరావ ర [illegible] దవష్యు। [illegible]
ర [illegible] రచ్చి। దేలు [illegible] రదద్దావానలు [illegible] రదశ్చ। బు [illegible] వనరా [illegible]
[illegible] రాయుడింద్రు ఉవ [illegible] రధ [illegible] రెడ్డించి కరల నా వెజ్ఞ వర [illegible] వలబారశ్లోరణ్యు

[illegible] నబలుకఁ [illegible] చిత్రరూపులలోతవయున [illegible] [illegible] దిరగౌ [illegible] రంగ్ల [illegible] సుంద [illegible]

[illegible] రంత్రపవిళి నైన నిట్టులఁ గూరలు [illegible] రత్ర చింత్ర నరిన నను [illegible] నడరించు [illegible]

[illegible] ధర్మవలగు [illegible] నదిగాయుఁ [illegible]

[illegible] వయూర్జ [illegible] మురుభూ నితి [illegible] నిన [illegible]

[illegible] అనప్పు [illegible] రామవిల్లు [illegible] దిఖరిల్లి [illegible]

[illegible] నవరలులు। వాన్లవచ్చాలులు [illegible] లవాహానలులు। పక్షులా ఙనవదవ [illegible]

[illegible] పహామాారలతా రయంత్ర [illegible] చరద్దవుఌనా। దిశరరయం [illegible]

[illegible] పాద। లక్ష్మివరు [illegible] వలలక్ష్మి [illegible] రయల [illegible] నవి [illegible]

[illegible] త్రి [illegible] నదవవృద [illegible] పదరయు రద్ధి రయలతవి [illegible]

[illegible] రంగ్గపలుకవు (చిత్రి)। నాదరంరచ్చువు వచ్చినై నవటున్నా। మోదరాఖ్లు [illegible] లంగ [illegible] వఘూగులవతా [illegible]

నక్షలంక్షది ల్పుంగ్న। తడయుక్తానలంవయుంధలిక్కి వల్లవి
ఛ। మినగూహ్య్నవలనలభల విరసోగానిం ష్మివలధ
పల్లియుబవలశి దద్ద్రవ[illegible]ఖులలు। నన విలుపిలిచి
యులంక్షవరాస్త్ర। ననవలంక్ష లక్షెదక్షి [illegible]
తవాగలవిరులక్షి గవ్యంతలక్ష్మావులవ [illegible]

ప్రౌఢినాని సునన్నైశుం దగ [illegible] త్తలవిచా। ది
త్రిస్నేవిద్యాజ్ఞనునవలెన్నవచ్చెశొంబడి [illegible] చేకు [illegible]
దలచ్చునత్తారంత్రిరంగ్లునన [illegible] బెద్దలు (వలుక్క [illegible]
గస్సాపాలతోఁచనుండదుణ। తన్నద్రవిసా [illegible]
[illegible] రద్ధ్లుత। తపట్టబ్బెరావులుండ్డుంగా [illegible] తాంతకానుసురు
ప్ర [illegible]

నగల్లానశ్రీ । పగ గళ్ళ [illegible] రథర్గభవ్ర లఖంభ్రుక్షడలవ [illegible]

పురంధరవర్మ । నవలరలలవ్ర [illegible] విరచి [illegible] శ్రీ [illegible]

శ్రీల్లివిత్రీ నప్పు నవల [illegible] శ్రీ [illegible]

వల్లి విరచితా । శ్రీ నరయుగ్గు రాలు గ్ర [illegible] గా । శ్రీ

సగర్గున పలకి [illegible] । శ్రీ [illegible] వవసంగ్రే ద్దేశం బట్ట నద్దర్దు । శ్రీ రంగ [illegible] నిశ్చిన్తి

మయూరధ్వజా । గాంబ్రాదుర్భూషాంబ్రితపాలతనోర్వి । వసువన్నగా వరాధ్యుండద్దు
తక్కుఘవరం నానవృద్ధి । నరిజుంర్గనవునగా వర్థిఁవలానధా
ఉ చుట్రుః క్షే । అంత్రప్రాంకోవులంతులనరాప్తుం బట్టి బ
ల్పుంబచ్చె వెురరాయ । నభిభిక్షే వీటెలప్రవారాయి రగు
నరప్పుదతిగల్లు । ననుచుగాలను తించప్పునాగుదప్పుడవలసి

[illegible] కతన రమణీపదాబ్జములు మొక్కి శ్రీగాంధర్వ ఇట్లు లేపాలకులండ్రు ద్రుమఘనఘ [illegible] రాదయి యాతఃసమునకుండుకుగభ్రి [illegible] కవితవంబ్ను

[illegible] లనల్పు వంలుకు మానాదుల కర్పక్షికి మనకరులు లంతత్తల్పుకవద్రుల దినములు లవయ్యు దాది మిలు తేరద చింతల్పుబ గాతకకష్ట

అనాదనల దిదదరద్ద పైరాయుల రాలు కన్నలను మిలు వరాయుల వర్ష్యుల్పునగా దిమిలు [illegible] ముచలనుపవ [illegible] బబి వద్దిలప్తిలి [illegible]

[illegible] బిలవింత్రుదనచిత్ర తనలుప్పబత్త దాగారిరంబు బిన్నేను [illegible] వారంబ్లు లలకదారులంత్త తనమారదాబ్లి కలం త్రులవలుల

గరాజపుత్రి నన్ను త్వరండి వృద్ధా వరజనేత్రు శ్రీపతి నగురించి [illegible] వరవలు [illegible] నేని [illegible] యుదివ్యాం దశకలంకృత వసు నేను [illegible]

...గారు లరి [illegible] వులలచి తనవూదిగ ఊరరు లనుని (శ్రీవరాచెప్పి) నగేరి [illegible] రాయప్రరాచెప్పి ఉచ్చి [illegible] వరువప్పులరాగ్గ వప్పరేనవుకుసారినవచి। (శ్రీమతరా [illegible] చెంచి) [illegible]

[illegible] దారబవరద్రు (బ్రి) గడచిప్రు। చిలచితా ధరాత్రుకారర్యా) వుయుకవిరచిన్ని [illegible] గాచర్కగడచివులు [illegible] న్వాతకరురధాచలచెరాం। క్షరుపవ [illegible] రాయు

[illegible] రచిన్నిల్లినటుకున్నారరన్ని। ఘూడగరాచాపరవుకునావనవానుదప్పచిప్పదా [illegible] రవ్యాచిరత్తు [illegible] రచెప్పిగలయుపుచునటరద్ది [illegible] అరుయు

[illegible] వున్నపుత్రవిరవితచినగ। తరగెవనచాధాలాన్నిజూచరయెరావప్రగా [illegible] వాలుసావకస్త్రతుపవరదిన్నవయునకగ। [illegible] చవ

[illegible] త్తుర [illegible] రప్పుగలలగుర్రిరాయుదెను। వూరయావవెప్పుప్రుపుచిప్తెనగనవా [illegible] రయెరా [illegible] రద్రులలుశ్రీవయుపర్రులువు। శ్రీరధుగవమ్రీతత్తునచి

శ్రీ [illegible] సలుపరదత్త చంబుబ్బి శ్వసవుండదండన్నక్కా ౧। దశ్వు బంబున్నసవులంచ్చి తవవలు నాగిరింగచ్చి। సరుబ్బినక్కా సరంసవరయ్యింబ్బ నాఉబి। రరంజ్జిల్లి పవసుండన్నవ్వు అబినంబ్బి సరగు। పల వుభ్జ
పరంచ్చినవ్వు బిబిస్టుచిరంచ్చి। యుల లబిగఘ్నవులుదాళ్లు హానువలంత్తుంగన నాలె ॥ శ్రీ ॥ ఉకరగఘ్నపావ। నానులంచ్చుపనరావ్యుబిదయులు। సాన్నిబు। సరగన్నుంచ్చి జివ్చి కొ జెగధా
బరంచ్చి। తవుక్కులవూరులగవా। రులగదత్తవు చులంచుగ్న్యా। తవలవ్వితగుక్కులవూరుధాంచిరంత్తు। నారంచ్చిరానాతరంతానవ్వునగ ॥ లవరంత్తనవలుంబ [illegible] రంవ్వురియుల
బ్బినవిలతఘ్ననవులనక్కోరుగుచు। నవులంబవిరయూరులతఘ్ననవులులునవులవనులంత్తగచూ ॥ వివితనిత్త [illegible] యులి ॥ శ్రీ ॥ యులచ్చుభ। సవ్వుషు గత్తి బిల్లుదవరంబుట్లు। శ్రీచన్నునా నా
బిద్దుబుయుప్పవులుతానసలణి। నసన్నుసరసు లాబుయుషులద్విచిదసు। భా [illegible] బ్బుతాత్తు [illegible] నవరంబుట్లు లవిచవిదాజ్జి రయు। రయుబ్రుంత్తుసరరంబుట్లు చరాడవుబిదియుత్తుకొలరద్దు కాబ్బి దినరంవుస

చెలితోఁ నిష్ఠురభాషణము। నలుపు చుండ నాడత్తి వెలంబ్బు నంద్దు। నిండుభరము [illegible] నాదిద్ధ్యనారద్దులక్షి। నుత్త [illegible] ఉత్తరనుఖ్యగుణంబ్రా లుతపత్తి। దదళలు [illegible] త్తితులజితి
దాంతి శిలదలంప్రా నిండ్రి.
ము నలుదిశలు। దిశలు [illegible] లక్షి నుండ్రు [illegible] ముసన్నారిగాం
కికరుసాం [illegible] వరసు [illegible]
ఘూఁశము నవము। నక్షత్రతదం.
రుప్పునననఙ్కబాంధదవు। ంచెల నాగధ్రు [illegible] వఁదిపెల్ల [illegible] ళ్లిక్షి। బలుబడిన ౦
స్వదిరక్షి [illegible] వం [illegible]
[illegible] దిప్రదిరద్దుపాచలా
గ్రవునతరుఘ్రండ్షవులరఘ [illegible] ముస నెగ్గనఁచు। చనుచునంగ [illegible] న్నసచర ౦
। మిధనబ్బు। విలునక్షిత్రిదిత్తునవ్ను
[illegible] నలుచ్ఛసా లిక్కి ఘూళినసబాంసివునవు। దగనెల్లిరూపయ్యుటాఖుత్రిది అష్టి। వునసయెల్పుడినతుంగ [illegible] వ్పుగువరరుత్రిదాను। విను వీధినవులరభూవిలుకూవి ౦

ఇష్టులును। పలుదప్పలన ల్పులుమోడి రాల్లలును। శ్రీరాయుంచ్చి పటులభి మొల్లైన నగలు। [illegible] గర్తె నవస్తు [illegible] దుప్పటంబ్బలును। ఇనరంబున గోరచునితవ [illegible] మి। నాగవాదము
వాలినరూపము దినాద్రి। అంత్త ఇలోజాగావందర్లరు వన్ని। యుండర్లబూమి [illegible] నల్ల [illegible] లు [illegible] దూవా సుండ [illegible] వల నలవు। వద్దులు పుల్లి
రనల్లిదిమడిక్కరం గిరాచ్చి। వల ఖరాచ్చితవమిల్లమవళ్లుగావరచ్చి। కులులు కులుల లో [illegible] దర్ల [illegible] ని। [illegible] సావని చూచ్చి నెలతలలో [illegible] తూర్పు
నవీనమవిత్తరంయు [illegible]। యు వనరంబ్బునిచాలయూనటుల్లెంచ్చి। [illegible] తెరవరు [illegible] నగర్ది రిదివరనాటక్క [illegible] గురువల లో
యెరంత్తమాత్రుప్పుగా నా। ర్నిక్క మెనర రాయుండ్ల రంభరాయుండ్లరగ్గా। నె [illegible] యుండ్ల। పూర్విశస్థలరాయుండ్ల బోని నిరాయుండ్ల। పల్ల బిబ్బ [illegible] రాయ [illegible]

పు...నకాశ్రమితొ విడచి వసుధపై। యెటుసపరి యెరా(గ్ర)హ్ము దాయువిదచి చూనా విష్ణరథ్ము చిగని మిరచ్చు నిల్లద్దించబ్బె। పుట్టాలి కాత్రి ప్రపంచము న నరంద్రి నదువ సరిగం చప్పుకార్షగజ్జలు

చన నిష్ణు మి రలంగు బాగ్యా కతిలాలమిశరి నంచప్పు నరలగ(చుక్ల)లగులంవ్వు ంలం(ప్రే)మపరా గించప్పు। చెక్ర నరళ్ల రిఖచంష్ట్రం బెటి మారి। వలరి నివల బించ్చు వల్లి రయూరతి

యెసలువ్వు మహానగద్యు చారువ్వు। సంధనరి। యలుమ ఖంవ్వరుచని రయనధరరాగం బెబ్బు బముఖకులమదిరాగవిర్వంబెబ్బి నాల్లు (ప్రి)లుచు శింగ్ని గివింక్లరి దరి చప్పుహూవలు। న

ఆకూలవరు నికైనవ్రుత (నిప్పు)గాకె ఉవలనినురంగ్రెక వ్వ్నల చూవ్వు। అంవరుబ లువ్వనకలక్కొరయ్యు దబ్బ బెఢ్గంవ్వు। చెలుప వెన్నెలనవ్వు చిరు నవ్వుకూర్మి। నలబరయరంత్రై వరుగిరవ్వ

నలరద్ర దయురగ్గసురలకిరవ్వు। సంగుమిచ్చు లమావలునలవ్వు దురసుబా...రకలర...ప్పునకవ్వా వలు వయుడంబెబ్బిరగలకం చర్వు రయువు। వలునల లక్షుదిరంగ్ల వుదవ్వ యుగల్గంపు। వ

ష్ఠమురియునప్పావర్ణ్యాయయీనుండ్ఠవరూధిరయుండ్ఠనా(హ్మా)మ... రదరిండా(వ)ర్తయుతారక్తినస్త్రమన్నునస్తలవిచప్పుమాత్రమిఁక్షాక. చిన్మానినమవులన్నుత్రిక్షని

యయున్న్రాదానగా ... తవ దిక్కోబిరంబ్బి. వ్యానిస్థళరంచప్పు(శ్రీ) ... రంజాలవ ... మయుచిలలయురత్తిరీకిం త్తు. చిందుమండ్లమమడువేసరత్తు

రత్కవదు. చేరత్తుహూరుయుం. బిచ్చి(గ్ని)తురింగుమున. చిరత్తు శ్రీగ్నాకారత్తు చిక్కానివిడవి ... త్తిరక్తి శిఖిరంత్తుగని ౧ టుమురయు. త ... రత్నితన

వివుష్టలల్లుత్తాకవులకవు యుక్తగితరంబ్బురసరిగ. వెలవమిరంచప్పుకవుర ... బిబ్బురిక. నరవ్వుతూ నడువరంగని. లతరువే. కతత్తగఘురివ్వునకబురం

బిబ్బుచిరుగిమిధిరంచప్పువ్వాగాలువడవులుంబ్బునిబూనిరరయుసరగ. బానుగావిగంత్తు ... చూపులుగుల్లుచిత్తరియయుకత్తి. కవలకుబంక్షరునరండ్లి ... హానిగా.

మురంజ్జీరవముత్రాళులు౹రంజ్జీరచప్పునటులలఘరగావులర్ణవలయుకరగ్నుఘురవిధ్రికగ్రత్రైనగుప్పు౹వరగ్గవనుకద్రిలరఘక్రుత్తుచును౹నుదుభిద్రిభూదలుభరనునుగునుగలతషాకన్న

ధుతునావిలునతె్రలగూడడి శృంచునును౹చలరగావదలుద్రరంమ్మిపులక్ష్మల౹నరాగ ఙనుబనగారగద్రుక్కుచును౹ శరగ్గాగలుప్పైరఋచిరరగ్గుతాలరగ్గ౹

నరస్త్రెసరగ్గరగవినపావన్గిర౹ చప్పుగానునుచు౹వినులద్రైధాలప్పువిరులరబల్లాకు౹వృ రడ్డరబూనరగిరచప్పుకానను చునవచల్లుమలవరాగవులిరత్తు

లనరగ౹రవలునెుక్కలురగ్గు రక్తిఘూఖ్రుచునువగలుమురచ్చినవఘ్నవలకాననుగారలు౹నునగనుకుద్రురబు౹నుతగూ చప్పుగానుచు౹చనరగనాతారాద్రు

నరగ్గరబ్బుమురచి౹కనకారద్రిబూమ్ము ద్రరగ్గారవములరగ్గనరగ౹వలునుకారబిరద్రురఘ్ణవలుతిరాచురనవరానవది దకద్రినవనవరబినక౹రన్నులద్రులప్ప నెనారచ్చిదననుచు౹నె న్నుబిర

దనిభక్తవశులై పులరయు దోషదాడలె బ్రుదవకృభజాజెరి ంజారియులలయులరప్పు అరక్షుళ సాక్షింపవలసరయూ నరచెప్పు మిరక్షి రయూ నలువనర్తి సుఘరర్తి రక్షు మునాచప్పలయు ని ౧

శ్రీ తక్కాంక్షమిరరయులక్షృకలలుం చప్పక్రింపులలగులంపు మిదిదిరప్పుఙు౦గకుప్పులుపోరోలులుపగచంప్పుజలుగు క్రిక్కి లాయూ రంప్పుకేజునరంజాదులవలరాభుజుక

౧౦౪ గరిక్రవలగానుప్రహరిభులుపు నగండ్లలమిులలనూలుమిురయాణియుశివటుగర్తి౦గ్నిచిలగుకనుర్తుయి౦రవుర్తిరభ్నెంత్రి ౧ గుభారింఙ్భిజగర। వగారాలమిుగ ౧

క్రుటమయక్రంక్షనావటులయిగ నగవరంతుడ్డవ నెలలగాయలాగ్నపర్తిరేడయలుక్షి నావుసుగుట్బిలఢాాబోాని। యానయూ తుఱ్రెనాతునలబియాడుకొాన।

పెయు స్త్రిరయుక్షాణారణులుపుల్లచిల్లు। చవుదాయుజినగంగ్నపరవలక్షరసాని। రతనపురంగపుల్లలరంగులుచ్చంగ్ని। క్రితవులవరా త్రిచక్రిబవలుదర్గగా నరంగ। ద్రంచబ్బానవలంచప్పె ౧

కదచపిషిదద్ది। వల…ధభిఘిలరయ్యెనఘతనవులలు ఘతనారిదగనఘతనా…తెవి। యగాతప్పగాయ…నారత్తెరయరికిన్నభూమి। యుటుఅలాసృవల…యరత్తెనభూమి। నలిలవి
తైనావు…ప్తవరఘవెరంప్రు। శ్లో ప్పకదుబస్తి…ఘరుకతన। చెంచ్చెతవగులవుంచప్పు…ంచ్చె॥ అంత్రనంత్తుదగంత్తుల ఢఘచె…రంత్తు। నరంత్తు…వులు…యు
అగ్రివనంత్తు। రఢఢవులరబడి ఢారినప్పురవెవచ్చి। తాడవడనారికిరత్తొరయుబగంన్ని…గడ…రులువడకెరాన్న…రంన్ని। బఢ దారి…డుగలల…। వరి
నవులుకొంద్రుఖెవరతరత్రుగావ। దొరలగాటలచావ్పుత్రోరయరాన్నరావు। నరు…ంవెదచాలనవరా…వు। కరు సిరం…తెవు…యునన…
అరిక్రియురద్దుఇచిప్పరయగుజనరవెతా ఇ। తరునగినా…చంబడప్పదులుకెరల। నెలశ్రావవుల…చ్చెదనత…ర్కెరంన్నె…తాతతనయుద్వె వెట్టి। నురలకుల…సుతుల

ఉల్లగ చేరత్తు నిలుచు మొలరాగు. లరు. బాగ నిగిడి డరగ్గున నాడెమొ దడిము నిండ్ల. దలదా బియ్యా నిపడు యడలవసా విచిలంగ. మహా నిడిమి కనుమహా వము ణిపున్న. త్రిహా నిచెందు నిండు మాన్య ముం

జ్యోత్సంచెరి. దూరదూరంబున నే తొంగి చూచు నవు. ంగ్రూరల నెమ్మెనరి నగన్నె నియమ్ము గ్రతపన్నుము. నరదిమె ద్వీకకరచు యచల గ్రాతురంబు. కరవము సచివమావికకయు

౧౧౬ సైవిషాణి. కొన్ని దవవై సన్ని క్షేడ నురగము లురంజిల్ల వమున్న రత్నిశామరంజ్ఞ మగాచె. తపనిన ల్లడక కుల్లిపు నునాడు. న్నవ వమున నమాణముల నురు మహాటుల నారు మెల్లన

మెలకువడెరి. ఘు ల్లుఘుల్లు నహారన్న కము లుమైరాధిము నంగ. తరువుల కోపలం బిరబచన తులల మురవులం రుమురవుల లనేం యు క్సాంకి లున్న. మురుమ

ఉదంర...

వులనఖసరము రంబున్న లక్కి రక్కి నముల నవు. దురవదవారి వము దద్ద గద్రాక్షి బాక్షి. మురిరాయలు చుచిన్నరంచన్న మాహానవలి. దరుమెల్ల చినగరు లాత్తుగ రంబు లక్కరచ్చె. నిలవెల్ల నురంగ గరంద్రి స్రీ

త్పగల శైలాంధులలమీరెడి మెసగు। వజ్రవములచెనెర ఖంచన్లు వెనరుచుంచిబి మారె। నిలువుటద్దంబుల వంక్తి లద్రిలన్నిజలు
లూనగంగ్ల। చిత్రిజగాడ్పు ... ంద దిర ... దుఅయు। తడవుంక్తి హ్రీంద్దబాగదు ... వది దవ్యు। రాయడుగ ౧
నుచు। తన్నగాగిరియెల్లి గల్పదిశల్లలను। నరవింధ్య వయున్న విం్లి నగరవయుర్ణవననవల్లు
క్తరిపుదలు। నానంక్ష వట్టిపుద్గదమత్త విధనవయు। లలరంగ్గ నంగ్గదహారశిక్ష వల
కలు। పావనవుంచిరపదకింక్తిగాలు లూనవ। (శ్రీ) రంతుడల్గధరియుంచ్చి ... ఖమిన్ఢా ...

నక్షీసతిలా విధివటి చె[illegible] రంచి[illegible] ల్పవరచ్ఛి విచి[illegible] తవరా౦చ్చీ

చరధవల్లి డుప్పు రావె [illegible] రచురితా వ్రాసు [illegible] లనాదచిరవ్వు లవ [illegible]

రరునస్థావరురధరంచ్చి విఘమ [illegible] వాంధులని [illegible] రచ్చి వులుచాంరురంన్న | చరచ్చు త్రిష్ణి రా వు

యరున్న వినా రివన్ను చరన [illegible] బసనవాలాల్లనవి షు [illegible] వురుఱంచప్పవ

నుఝూచుచుద్రావుబాప్పునరత్తు | గుఋకెఉడిచ్చిగల్లునఖిరాబవచబావఉబఛాస్త్రఊధారేవలఊదచ్చె[illegible]ల్లు

[illegible] తరత్ర బింత్తుంచ్చి। మనుబరాయ్య కులాంబి సర్వత్ర దయు సర్వభద్రా। ఆడను (బెంచ్చు [illegible] సంరిగె నరాయ్యాత్మ వనంత్తు ఊ మవనష్టా [illegible] (వ్రు) ధవ [illegible] నయు శ్రీంద్దు ఉరాయు నవు(వ్రు)వు

[illegible] రం బెజివకు యెంరా। రాం [illegible] ఖనల్లి నద్లి (వేవగా దా। బద్ర రులంబ్యాదప్పుం బజ్ఞ [illegible] బబదబి సవరగాలవరికిసలా [illegible] రాయ(వ [illegible] (తీర్థ దయప్ప బంబెర్బరు [illegible]

[illegible] (చెలువుగా యెంచెల్లగా (చెనల్లి [illegible] రులల। తుదలరంభా దరసిల్పుతో రాయబిదద్దు [illegible] కదబ్బినవ ల్లినెలుస్నల తోగా [illegible] సెలున [illegible] నరత్రి [illegible] బీకతులు।

[illegible] దద్దు సైకరి శబ్ద గెల్చి తీగా మను (వె [illegible] కదిరవనా౦బి (వెస [illegible] రంచెప్పు। [illegible] నను [illegible] నన [illegible] చవ వరబి కవను [illegible] వా [illegible] నవవ

[illegible] తెకరి వినరయుకు నాభాష్యి। నీ శాలవప్పు దొత్తు నెరరాయు బెవ్వరి। (మెలక్రబ్బను [illegible] నలంబి। హారి గావు తకర్త్య్లు లరాయు దత్తురంబి [illegible]

సాంబ్రి వేగ। మరి నాజానక్రతిఙ్ఞరత్తు మ. నరసాలు దనన। ఖనరాలవమ్ము నక్కమ్రిమ్మల్కి వేలంధరం [illegible] వు। చ[illegible]నరత్తు నృత [illegible] లపాదవమున। శరచాతమునక్షనలంగ్గవేల్లదా [illegible] దిచక్రి

[illegible]రిమిరులల్లాలనునసావ తరులనానా। వృానవసరంప్పుద [illegible] చరణ [illegible] నిరచిబి [illegible] నరుల రమ్మౌను కీర్తి తనరగులులెలిబినాత [illegible]

[illegible]నసరత్తనవమచెంత్తినా సాభునీరాధ(చిబి బాబిరంప్లి నావ్రిస్తువ్వ నమిచియు। ద్రిలక్షికి(వ్రి లువృన్న నడుమ వాడిల్లిదిరగు చురత్త [illegible] త్రిప్పరద్వ(ద్ద లరవిన

వచ్చలరునసావుధి రుచ(వే నరంచి రప్పు రాగయలవతరమె [illegible] రతనకనకసలా [illegible] రచిబినవాల। చిరు తతనరచిబి నదిల [illegible] చ [illegible] నరచిబ [illegible] త

లసాడి [illegible] నాడునునన। నమరత్తునంత్తరసత్రారులవె [illegible] రులరత్త్రిమిన [illegible] రత్తు వ్రిగునుచ [illegible] నుచిత్తనీతుచనప్ప లగమకరచిబినరన్నుభ్రసానె [illegible] చెతుకులలుగరిరా నిరచే

పూ నవతద్రక్తం బెట్టు బాల్లి డువతచి। తప్పగనాధితలకంబెట్టి మెప్పునా చెట్టి। వరులందర [illegible] డినరత్తు [illegible] లనెయరనానందద్ద [illegible] దద్ద। నలవులత్తి [illegible] ల

[illegible] లకదాల్లి। మిలకచన్న [illegible] ఘాందవ్వు దద్దగలల్లిరన్న। గురులవాద్ద వులక్కవ్వ [illegible] గురరద్దల్లు। గురద్దళ్ళ తిరరికొల్లవనా ధరిగచ్చి। జీవదద్దత్త వలుచ [illegible]

[illegible] ల్లావనలిలరబ్బిల్లి హాలువ్వు [illegible] ఘాదరంగ్గ। చిలువవరా విధిమలు చిల్లులువ్వు చ్చి। చిలరగప్పచ్చినయలల్లిచెక ఱ్ఱగళ్లి చెంక నారన్న [illegible] చ్చి నవ్వు [illegible] బానల

[illegible] విరహూన్నెనివాక ఱల్లి। వరదద్ద [illegible] దండ్డ తివరకళ్ళు ధిచ్చి। కురండ్డ నవ్వురజ్జా బవ్వు కరండ్డ నరరలండ్డ। మిరచెట్టికె తిదరన్న [illegible] గ్గమిరచ్చి। మిరచట్టు

దనసిషతం [illegible] ప్పురానగించ్చు। శ్రలనల్లిచిలు నవుష్మ తిలువ్వుగాబూడి నవలాజుచిలువ [illegible] ములుగల్లి నియువకరు నారాబ్బాయిలంత్తిక్షిచి [illegible] వరరలారండ్డవలరాజుము

ధులలదేవిలో [illegible] కారయుగాంతంబు యరవరంజ్జీబాంబు। మారుణ్యామువత్తి మాయులక్షత్రి దనిలాసరదుబ్బి దనహాసరంబుబ్బి దనర్తిరంకారరం — బ్బుడబిలయగారరంబుబ్బి। కవునా

[illegible] రంత్తుగారంభుల్లు। వునంబకారంత్తులకరంత్తైవైనిస్తగలద్ది। దనక్షాంగటుబూ [illegible] నివిమోవెనిమూనునరతడిరబ్లి వలబ్రిదుయరంబిబ్బురబ్బి। యవవరసబురబ్బి

[illegible] నెల। నవుఘుభోగదబ్బి లనిత్తుల్లివలా। ననతలతలభ్యావరయువ్వవనుడాబ్బి। నననల్లుభిగాబ్బినలంగకవి [illegible] యవయలులబ్రిబయరత్తరబ్బితవానబ్బి

యయబ్బున్నునానగణితభికత్తీన నపఅజ్జి [illegible] లవివనియవపతివనవపురగాలునగివ్వు। దలువరాదిలువబ్బిదిలువ్వుంబడ్డని దు। భిడనజిగణురబ్బివిశకులమూవ్వు।

నాబిరఫ్లవులుగలభ్బినవమోనానాంభ్లిననివల్లుత్తిరివవన్నైలకారవి। మునమలునవికనిగనగూరంచబ్బినరానునువనులగారిఫ్వురడనినవరలచితనికనువనవిలునంస్తెదత్తినివానితునయా [illegible]

గోజగింయురధ్రసలువనులంరగిలువానలద్విభరంబ్బులుగలక్రవరావరంధ్భాబలబలాగాచనభక్షచననభ్ధుండధ్భుం నిరిభుయరాచన్న నవయుహసాత్త్రస నవయుయువాత్రి వయుశా నన్నవల్లివత్తా

ంరంటలకలచలనరిగిన—శ్రీహా రిస్త్రి న్రుపరరహానృస్తత్రిన్ని।వురరయురంగ్నసవ్రుద్ధి దయుర లగాదనక।తనరయుయుద్ధిరయు దరంయురప్పుండదగ్న సాగ్ర।రగనగ

గనాదియోరావాలురవలపత్రు వునవిదియాసరబిస్రుంక్షిరవేడలన్నారంభ్బిక్ష బరూసు బసు విబాది నఉరరవులనగసన తూ త్రి

రరనం।వునవయనదిజ్ఞిసం వ్రుతనరర్ధవఛ్ఛు।పరవత్రిబః।వృరజ్ఞవాదరాంకన్నసత్ర బరగుచనవ్రనపాత్ర రబచ్చి వెలయయ కవల లుంగ్ను దరద

పవయరంగ।దనరుతరయభ్బక్ష్లందడవిఘాచంబ్బి।సదాన్రువబాబాధనక్ష్క్ర సరప్నదలు।విదవ్లుల్భసగవిగరంఛ్ఛు విసనాత్రంరదపుషు।నురరనివిన్రు వబుగ్రాచరచ యుండదర

౧౧౭

ఉల్లసితగుణాంబుధాంతరంగనమరసింహ॥ శనకాంతిమానిమస్తుదనరంజిల్లవంటులమయు సౌరభతలముగాంధుగంధ్రవరంజిల్లనిమాపరవశ్య. హ్మైచాలభావశిక్షింపు॥ ముక్తిరపులక్షింపు వెంటయజవ

విరత్నమలక్షణవరతత్త్వవలంబయు చలనేలక్షి॥ ఆనందమయునల్పించిదారులలని॥ లాత్మాంచిగ్రహించిపల్లకీగాంచితో ప్రాలుబారచ్చినిలు వనశ్రీ॥ అప్పుడావరప్రసాదించుసు

బిగించిబిల్చి॥ శ్రీవులంకలప్పన దయచేసినదక్షించిరి॥ సారసాక్షిగా చాలసరిలేనట్టుశ్రమదయవు॥ వారకవర్తగురువరవిత్తులవ సనమోదనుబాలించిరినగప్పిరి

జిత్రము సోదవదివరవరింపు సెరకట్టలసాయించడి॥ హాంతచక్రోత్తరదయలునితమ్మిందరయురుంరత్తచక్రనిపరవప్రాబప్పిరత్తు సుప్రాధవవానిరులు నిల్లవరరంతెళ్లి

శరణాగతిదప్పుమునవసేడి॥ నలభిక్షులనిత్రివోఁడయునాశించి తనదు॥ వరమరద్ది నల్లియప్పుస్తైనరదలింది వరనహాస్యస్మితివాలిచినస్థి॥ తనవల్లెనియజమునాందవరవధింబి॥ నన

త్త్రి రాయహాలంరెంద్రధుదెంచ్చి। భావజస్వరధ్వజరపదవునా చదభావ్యావ్యభంగి నిక్కిరాయబు [illegible] ఉదయచ్ఛరత [illegible] లక్షణదర్ప [illegible] తోరగ్రహదప్తతెలు వెలసినాతినగ
త్త్రిపుద్రం (విస్తావయుదాంతాచుబాయుంచ్చి। చాపలరవుగిరిరావ్యచాత్మలప్తలు। కవుగవనా [illegible] త్తెం [illegible] వహిరావు [illegible] లుగోజా [illegible] వ్యలు
)వుద్రచ్చి రామస్తవయు। దాతుచికస్లులనా తుడరంవృవరునా। దనా [illegible] ఖవ్రు [illegible] తటరంసు [illegible] గినను తాపత్యు [illegible] వినయంత్ర [illegible] యలు
వుప్లుధ చ్చినవలనైంచద్వద్రి కారథైఖరుతకను। లుమ్సునాంగవాంరి [illegible] బమహా [illegible] నవ్యకనకవ్భను [illegible] చి [illegible] గ [illegible] ంచి [illegible] చి [illegible] ంచు
(మిరదక్కిరంరవ్యకినరయగలప్పి గుబ్బి। చనుగవనానె రెకజవిరకిక [illegible] నరెఖభజను లులుగా [illegible] చికవులం బట్టి లబె [illegible] గరకర [illegible] ములంగాంగ [illegible] వుమా 5

దయ। చలిజనాథ భవదంఘ్రి సారూప్య మందినలువు నహాద్రినృ నారాయణులందరయ్యె॥ శ్రీనారాయణ [illegible] ముత్రయూనిరి ద్వైధవర్ణ [illegible] లరణ్నిశ్చిన్నరంపుంగ నతడయి
రబాబై స్సుయనాగరములుబూచితవి। ఉయుంద్రు బ్రాప్పారంబు వేశ్యలాచక్రకతన। ద్వైతల [illegible] గనమం [illegible] ష్టైంచి న్నిద్రి [illegible] ముదితాం
వలినసం ఘప్పుండలయుండ్దరనైకనాదల త్రిలబడవలు నల్లయుండ్రుయ [illegible] హరంబు త్రివలచేద్రి [illegible] రబ్బురబ [illegible] రంబుద్ర [illegible] వము
రజ్జిశన దు। త్రిరుపు మిరయుంబ్బి నిఖిలహోండ్దరు। నారవము [illegible] గిడ్డిబిట విగ్రులైల్లగూరించి [illegible] తవనది ద్బింద్రుల్మిడైద గ్రంగనతో
ములవు। లారశవదరంభ్రి భావధానములలు త్రిచిద్రరబిరయుద్ది తన్నునిబిన్న। యూచి [illegible] నయుం [illegible] యుల్లా [illegible] వేల్ల। తరిబిరయొ నరంబ్బి త్రిరవ సురంగ్గవములు విద్దకనా

న[illegible]నక్కరదద్దు జెంద్దిడినను చా। చాతుఅమనేవ [illegible] చసరథ నిమి[illegible] నిరుదు[illegible] మరంత్తరా[illegible] గనేమినవా సృ। రమనిన్[illegible] [illegible]రచ్చి నం[illegible] బాం [illegible] తా

౹౹ పెవెకరసు[illegible]నవలఅ౦ — రమ[illegible]హాన్వాంబ్రిడ్బినరత్నలు। నేనుపవమస్త్రర[illegible]రహావఘా వవులల [illegible] నపి చివి [illegible] కరం [illegible] గ [illegible] లరతు [illegible]

అంత్త ఊనా ధ్యాతర[illegible]నా — నవ[illegible]సన[illegible]। స్వాంత్ర్యతాసన్న[illegible]సకలరయోగాను; లునలు[illegible]తనుకన్య [illegible] ప్రత్రకేన్న [illegible] పకలు [illegible] నా త్రా తకు [illegible]

. పుల. శా౦। ఖుండ ఖరదాభజ గర్గ — భ౦ గాప్ర [illegible] జకిల [illegible] ము ళు। నింద్ర చెంద్ర [illegible] [illegible] త్రా। తను ణ [illegible] మా౦ది [illegible] రాలు గా మసు [illegible] లు [illegible] గ రం డకిం [illegible] రపం [illegible] న [illegible] లు

[illegible]। మ ను పులు లా జు [illegible] మండ్లల వెనసు। ముక్తన్న గాంగ నంద్దరు స్తు చ్చుతుడుచు సుకే [illegible] తత్త్వ వి ఘ వ త తాప్ర [illegible] ష్టు [illegible] ము యు। రు ర మ థ। మ [illegible] తవ [illegible] ప రి౦ కిం। చద్ది త [illegible] ని యుర్దం౦ నే [illegible]

...ష్ణువులు నకులుంబులు నగ। ఋశ్వరబాణ నారా। క్షివాలవల్లీ। ఖరులు నూరాంగారుబాల ద్రాక్ష నక్కలంకీ। యొండగాం [illegible] రు ఫలిపరం గతి। [illegible] ఉకన్నవయు [illegible] లునగా వండగ నగ
ఖా ం త్రి [illegible] ఢిసం ఢ [illegible] త్రి ... [illegible] గాంగే। వృ సుభాప్తుడం బిన భూద్వీప వంబు [illegible] నగా [illegible] రా [illegible] దు నగా [illegible] గరు [illegible] రంలి [illegible] రం దత్తు లైన।
వరుధవద్రిం బిన గజంబులు ల కే ... [illegible] తులు। తాడలు నగా శిలు ఉదారతం [illegible] కరల [illegible] దా [illegible] నాక్షి [illegible] ని। [illegible] ఉదారు [illegible] రి ఖి [illegible]
...ం నగ। [illegible] వెలకరం [illegible] ల్లధు ... బిధనగ్లి। విధ [illegible] లు నగాం నరవి [illegible] నర్రి। వ్వ్రస। నటిబి బరం [illegible] రంఘు [illegible] రం దశ ... (విరుత్తి) [illegible] తక్కు [illegible] సలం భూప్రి
[illegible] రయల వెదరంబ్ధి [illegible] రంపు [illegible] పలరాజు [illegible] లు వధిల్లి। వలుదిన ఖె టు। ంబధుడబ్బి వెల్తురంగడ ఖా విరంబు [illegible] నవ [illegible] బిని యయూ। [illegible] బ్బినరం వృ [illegible] తృ పలునవు [illegible] హిత।

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] త్తుం [illegible] వం ప్రబలం వశి ప్రసా[illegible] వి ద్యారో యానన। వసజాం స్త్రీ ని [illegible] వత గుణింయుతం గ[illegible] స్యాత్తు లక్ష్మి రియుయః। నర[illegible] [illegible] వరం [illegible]
[illegible] నకగ[illegible] సాంరవర్గా వసనె [illegible] లక్షణయుతులతగుపం[illegible] రాం నంగ। దపలతవుతు [illegible] లప్రజల్లుమ రాచ్ఛ [illegible] [illegible] గాలు [illegible] నాన వలు [illegible] దయ
[illegible] లుచు [illegible] [illegible] చదలుపులునుత [illegible] రాగ వుతొరిడ [illegible] [illegible] వవుకుదం [illegible] [illegible]
[illegible] బిళ్ళు [illegible] [illegible] లన్న వగలగల దన్న [illegible] తనావ [illegible] యుతం [illegible] [illegible] లావ [illegible]
గూడిన [illegible] లడితఫః ఫలవయు। [illegible] గాంగ [illegible] లవుయు [illegible] దలం చ్చి [illegible] వలంఛ్చి। [illegible] ఛ్చి [illegible] ఛ్చి। [illegible] దలంఛ్చి

ల్గీరక్షించ్చుతడరయకొలిచె। వలనమదిపుకొళ్గారత్తివలరచిద్యుయధత్త్రంగ్గ। నరాధనేమ్మ్రెంగు నవత్రయుడ్డు। కొంట్ట్రారెంగ్గిసల్గ్రన ... అన్నునానల ... నలంటతూ ... హా(వెప్పుర

ల్లాసవిలింద్ధకలంద్దినకాద్దావల తలుతొగాద్దద్లడూద్రివ్వి। నవలన్నగుడులరులతయకలంటుగాన్పు। వేగ్గ్ర కోలుపమగాదర్చుద్రుక్లాసం చెచ్చకొపటుపువాసంతబుచ్చిమావది

చుచ్చి।మెకమెలనసరసంచుచ్చినెన గాళ్ళసంబచ్చితూడ్లచాదులలిబురంపుభాతుపురాదక్లవింపు।గలక్లినివాగాతలుక్కె క్రివుగా ఉరులనప్రిద్యాంతత...లు

హాతువులుం।కైవనంప్రకఖంచ్చి షునతవాభిరంప్పి।తనచిత్రైలనుమగావదలంచిదయచప్టితూపునగునవలతలవితూడ్లమోగా నస... జెనముడు।తలతనలుబరంత్తు...

తనిటుగ్గావుసనెందంవప్రుంబచ్చిలనివయుడునాత్సనమున।కెపురంబచ్చిలనెకపునగడువెల్లనవయు।నెపవలునసగ్గధరినైన్నుధకత్తువలి। కొలుగ్ని ... చ్చిరక్తునరంత్రిప్పునవలు

భక్తాలప్పుడచక్రముల [illegible] తపముని౦ జ్ఞనరహ్యహస్తయము నుబరిగి వెగవె నిజాత్మ వద్దుల దేవరగ్గ నెల్లవారలు తపములలంటక్క లుబ్బ [illegible] యు [illegible] హావము
౧౧౭ త్రోశ్శలనలక్షరత్నగన్నెనంగ । చెర్తెనె [illegible] నవ్వి మనన్నె లెదతుక్కేమలక్కరబ్బుకుండుబ్బి కానచ్చు । తన్నుజూ [illegible] కరుంగ [illegible] తపస్కిన్నెన చె
[illegible] ద్రధాతక్కురరు । కరురురుర ఘిరిసురరాఘదానిః తనచూపు తలిరం పునాత్మయు నైర [illegible] నరుల [illegible] లరలిరా [illegible]
నరమ్ము వరాత్రు రబ్బు తోతనయు । ల్మజూచ్చి త్రుమనవిజూన్న సులోంరగవ లలులక్కాదగా పుసురనల్ల లరసవ్వి [illegible] తప్పుల [illegible] గసరులవిర [illegible]
చెప్పర [illegible] లప్పుడిరచ్చుంగవైలువడిక్షాంకరిరచ్చిపలవరిరచ్చు హావించు పారవశ్యమ్ము నచ్చు [illegible] వదినలరక్షు [illegible] తపుక [illegible] పుమవరచ్చు [illegible]

కవి ధనయుయంచ్చి కట్టి వస్త్రవే రొక్క వల్లలం బూన్ను వి। దరయుదుట్బు సభ్యు భూత్తి [illegible] త్తి వచన [illegible] వలు పగ। నచయు [illegible] చ్చిరత్తి [illegible] లదిల్లు నె [illegible] తౌడక్క। నెవడును [illegible]
దరబ్బ నలిపియు నుకాబట్టి గాడి ॥ పసాచ్చు తబిదర్ద గబనరే [illegible] క్తి। వేదరుబట్టి ఏపట్టి వెల్తి కురగ్గ [illegible] రత్తిగం త్తనవులి త్రిలంగత్తి ప్రయెలు వప్పనది
స్తుఖనరిచనాకరయుల్లవులు గ్రిరయు పౌదిరయుదా ది గ్రిక్తొనయుల త విసత్తార ం ఏబి ద్రియా లాగగరిత్తిరే నద [illegible] లి వయు వ [illegible] రబు తరంల్లి [illegible]
నురద్ధి [illegible] త్తినద్రక్రం త్రియ్యుల్లి ది గగి బూరధి। బరత్తు రయూ రపంగతి క ధత్త్రు బి కెరి। నెబులైనన దియు రత్తి నన్ని కయూదరం [illegible] బిలత నయూ [illegible]
నవనలి ది ప నక్కి నా గా తవు భవనం బట్టి నకునునబు గహనా తధ్యు పూ యు నవ్వా రరబలంవ। అరవయూ ఈ నెంయు బప్పి యయూ నాడబిలి [illegible] ఏయు క్షు తో ఆ నైవుయు నన్నిగ్రిలత ॥

యెుకపుత్రి భగ్నయరంత్తంబుబ్బి। భూవమున్ క్రీడ నైవంబుచుట్ల నడుములా। భ్రాభ్రుబాగ్నికిరావిరంబాగలులుచునవుర[illegible] అరాయుభూ లారనయ[illegible] [illegible] నవర(నవరా)[illegible]

[illegible] పెల్లవిశ్లాఘిలఖునశ్రీ. స్వాపద్రీర[illegible]యునుఖయగులాబలులు నిష్ఠనాయుపు పత్తలకరణా। చాలభృతంబచ్చులునా[illegible] నదరయ[illegible] [illegible]

[illegible]తనరరగనా[illegible]వస్త్రవయుల తాగ్విదవిగ్రెమునచరరగులనినవులులుత్ర్యవరగ్లఘునశెఖరయెప్పునదనా। షెనవడదక్షతస (వెల్లరఘులక్కరప్పితడిక్కి[illegible]

ఖులదర్భరయ్యులరన్నరవయులు (ఘరరయు। గ[illegible]మనుష్యాన్నుంబచ్చిక లశ్రంబుబిష్యా[illegible]। నవువయుఖిలరచ్చురగపనన[illegible]షెరి॥(౭) మనయునద్రివతాచ్చున[illegible]

బిగవురచ్చితరఖురంచ్చిఛిలుగుదుప్పులువ। తేగులరరగ్గులచిల్లరగ్గు తనరయురగ్నకవుపులు। వెురరయుపుచ[illegible]రగునా[illegible]నుఖాకిలవల్లలవయుధన్నరంచ్చి। బిగ[illegible]

౫

శిరస్త్రాణ నిరయాసనలభురఖండచ్చె। తఖుద్ధర [illegible]

తాప్పుక్రవనరంగ్గులురయులలి [illegible]

నారంగవులుచప్పులనచప్పుకరిగి [illegible]

నరగ [illegible] రయులుపుగ [illegible] యులు [illegible]

రయు [illegible] ప్రత్రకాగుండవ్వు వొయ్యిత్తి [illegible]

నశైవకల్యాణ్యములు శ్రీయయు। వనితవద్దిరప్పుడు నావచ్చు శ్రీ మురళులుగనకులంతట బిన్నలుగావచ్చు [illegible] విశతా [illegible] చనా [illegible] గడు। వలు
శ్రీ నియలంగవలుకు శ్రీయలంటా తే। వలు [illegible] బత్తుంచచ్చుములుతట [illegible] వ। నలరయు [illegible] నపుడ [illegible] [illegible] యుంత్తి నప్పుడు తలక
౧౧౪ పానరులంచచ్చి లోనల లవచ్చు పా రేరంద్దు। గనునానంతట్ట గానరుంచ్చు [illegible] నను। దునా [illegible] రయులు [illegible] గాంత [illegible] న [illegible] ఖా [illegible] వ్రతి [illegible]
శ్రీ చవయునను। [illegible] వాసవుం ॥ ఆకనారడుదనవా [illegible] గలరయు। నాసచిచనుదే [illegible] వుం [illegible] వలం చచినన [illegible] వనం [illegible]
[illegible] బస్తు [illegible] వయుగను। చిరక [illegible] తా। [illegible] లుని [illegible] తయు। [illegible] బచ్చు [illegible] నవ [illegible] దయు [illegible] వా వెలతయుల [illegible]

౧౬ శ్రీ నగరి తా నంబుశ్రీయులచ్చుంగ నతండ్రు [illegible] గులరవు [illegible] తు [illegible] నక్షిగత లవంచన్న [illegible] వక్ష [illegible] నరనల్లు ఆయ [illegible] లక్ష్మి [illegible] స్తున

నరవెను శ్రీ సురరాజలక్ష్మి [illegible] విశ్వాను బతర నరుతరవచక్రి యమోన్న వేగంబున్ వెలవన్నా [illegible] అషాదక్ష వంటి రాఘవురలు [illegible] హా నక్ష [illegible] భామా [illegible]

నరక్షనరంబున్న నవెలరున నకరక్ష రవలులు। శ్రీరక్ష్మవారవహారవులులు శ్రీసుకానశచ [illegible] రంగుదశ్వ [illegible] సురహాచ్ఛులన [illegible]

పురక్షగు తీరుము నరుల్యారద్రు రదలగచవడచిచ్చ యలవుత వన్నురల తాహి [illegible] వుయుంగ వి [illegible] నరయునురి [illegible] అరయునవునృ ధోన్నా

అ। చాలస్త్రీ లురక్షై సతతరంబున్నైలు। దెలకక్షాలులున్నం దక్షతిరకటవవసారిప రస్యాబియు [illegible] వార్యారవరచాలుర [illegible] ఉదులయుంక్షరమారుయు

తనదేవి ల్లనిరి నదిజూచి [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

ధిఖండ్యాపాతాళగంగసుభిక్షరాఖండ్యా। స్నేతు। రక్షిరాయలు వత్సరవసంతపంచమి। సింహాసనగదులసాగాబలజనగ్యవనం। ఉ(శ్రీ)రమిదుత్పుష్పమైదిలయల్లనరయ్య ... వ ఉద్ధివ వీక్షి ఖమవలు
తదాచ్చి। సలవిధవుకరంబడివ రక గుప్పెదను। కోరుక్కారంవృనవు రడా కరిపిన్నాం రయులు దులరడ్లక్ష్మి। రిగ నైన్యవిశసాన్లాంగ మారంగ। సుర బక్షిలబ వెయ్య గుర్జి సవసులావా
షి। బలిసఖరక్కాంద్యవర్గబుణక్షంచ్యి కాం। నారాయి విక్షుధా వరంబుంగానలులు। ఖ వా స మంబుని విశ్ర్వ దగర్లక్ష్మి వ రవులు నుష్ప్యరం దక్షిణ ఖా నృరం బబుద్ధి వీలుం రత్నాయలు
గలకేసులు రాజ్యంధర్మరాష్ట్ర బా। ప్రైసనానైదు గాప్పవలంత్రరనులు వగాష్ట్రి। ఉకసహా వవిచిలుజనరప్పురి। సావులు రంగధర్మ్యవం బూచినా ... గాలుం రక్షద్విసవం
బుబసవృగవాక్షారిశకు। నక్షియులు శ్రీంబెట్లలునవిగ్గయలయ్యబ్రి। క నప్పులు వీలు వెల్లగవి గడకిడివు। రయలునవర ఆబ్బనరంగరారంతా యుక్తుద్యవుల్లుగస। తనవగారభ్యనవుభద్రయలు బంత్త హాకపుం

త్వాక్షేత్ర రాజతన్మ ఠింక్తరాయని చరెయిక్షి చిత్రబిదేరాయ్యు। నైకథిరక అక్షావ వయిడగరెగ్గా ... (వ్రకథరక్షి) వచనవాన్ల వయి తైత వక్ష నైని వ్రెకారాతమైన తవయి చేలవ్వ కటనతీ
నరుధృ నవరచక్షన రాయవియగా గంధ్రు। నరత్న॰ఖ్వు రచబ్బనక రిగనరు యిరద్దక బి। నిఖ్వ నయిరద్ద నయి అంబ్బ చరఖునక్ష నయిరు ... గనయవరత్ర్వ రవవయి లక్షలుమ
౧౨౦ గిన వరక్షివా విక్రి గతాన్న కవ్వైర నక్షావయిభాగ వయినగో రచదాను బతరబ్బో। నవన విభరాయ క్షి నిక్షైసద్దై తహ్మలరక్షి నక్షిర క్షిరత్న రశువ్న యిరన్నై శక్తు విరక్షు నన
ప్రైరబ్బ బిథల నక్షల్లగనయ త్రివిర క్షి పాత్రి నాక్షి నవానులనను। ధాబిరబ్బి త్రి తవయి పథివ త్రిబ్బరబ్బి క. రతిక్ష వయిలయి షిరక్ష గల్గగధవనయిరడు। వుయి వ ప్రాథయిత
రథలరక్షి ... వు నఖ్యు హాన్ప తక్షి। నిరరగబివృబి కానవెలక్షి గరయక్షి నా వు। రయిరితగరాయ। గతదాంబ్బి రాయ ఉవ్రదక్షి నాక్షు।। నా విరబ్బి రాయ చాన్ప ఉయిక థయితవవ్య నయిడు। ధావిరచ్చిక్షి శ్రవణ విషు

వానిపై [illegible] దారకు। నిచ్చుడు శ్రీకరవిశ్వరచండివుడు। [illegible]
[illegible] తనమ్ముత్రితారయుగం [illegible]
యుగంగ [illegible] రదక్కిలాపున [illegible]
చలంబె [illegible] విగా చక్కడువారం [illegible]
[illegible] బెబ్బు గతపం బాప్పుచ రించుచు దయులు। వనజేక్ష [illegible]

రసిగులయ్యాలవరకరుసోస్తూ త్తినవరదుకై నబధిగత్తు॥ నబధినప్పవనుండక్కు నలుక్క రసాన్ని యండల లనలక్రం తుండక్కు నిగరాజ్ఞసుతరయు। వర్ణాక్షరంగెవర
గతి పుంనవమయ్యారధనిత్తిగాధి ఏడుక్కిగానితవంరయు నిప్పట్లకుతగరి యెలింగలుడియు। నిమిత్తతుడిరాతు నిష్టరహాత్మగ
వుకర్మ...రంగవరూరధారి కేనుదనచనిన్నానరంధి సలుప్పుచునుండక్కు ననపులనన్నాధి యువిచ్చిరదక్కు లందక్కవలన ... త్తి ...గల
న్నాని ఎయిలక్క దివరూపముని। గనిభిరంచ్చితవుకర్మపత్రక దారంగులరండ్లుగ నిశ్చ...యువ్వునన్నా కేడసంత్తరవులున। నవధతా... ...రుగుచూర...
... త్తువన...లదస్తైష్టి నిదస్త
విసఖాచుక్కానుచు। నలతూరుపున సపక్షాదియెనానతతి దిలకింపబ్ధ్యాహారివతూక్కలద్మ త్యు రథా నిరదక్కునబియడుగనసవారలు తుపప్ట్లి వు వుసునాదస్తుండి రప్పురథమదక్కు నిక్కా

౨౨౨

గ నారు(ఖ) తవతొడ్గూడి నరివలుఖి నరు [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

సుందర్యనాగాన్ని విమపు శలరింగి సరిదలంచెబ్బ లకీర్తి నెన్ను నరంబెబ్బ ద్విజా। ళ్లాలు చుడ నవ్యులకు నకనే నవచర్నాల బి। అ నిచ నర్తనాగా నావిసురశైన ... గా। నడి
వతి। వసుందరున్ని తీర్పి వడా సులు సుందర్ల। ద్విసనానల ననుభ్రూ బివ కృతులల నేచు। నాన్నతి ... ద్రి నివా సి దా్య నపరత ... నా తి ఉం చెబ నే
బిగుర్కా। అ నితిల్లు వ నిడసరా న శిన్యరుండు। మయు నిరా వడి ద్వ నిమయుదవ ... నడిం ... గాయ్య ర్యు ఖ్య లంగను వసుందర్ : నవు వారతెవ్య। ద్రితదర
యుమదెన్న్వ వనవడు నివరుం ధ్వాథవమందర్వగాతాడ నా। వినుత ప్రా త్తం ... బెబ్బి రవరంచ్చి నిడలితా। వయవుచు ప్రా రుమ దనము నక్రి త్తా యుంం
యయ్యుందర్గ్య ర్యంయు దర్శనుతు లందర। న నియుదచ్చి నత త్రాన్యం ఖ్యూ వరుండరి న న ... ర్గ్య దు చందర్గం బెబ్బి నచా ల। నా ధ కర్తు ద్రి నై ప్పి నా దా ర్త వం చె। పరగ సల్లు

ఉల్లునన్నా నరిగరాయుష్మడు నిం ద్రువ డుగ నతండు ద్దప్రా రంగుండు ండ జన్నిఖల త్థ [illegible] రంత్తు [illegible] ంచెబ్బునను (త్రిలుప్పు నాతండు ష్ణనతరిగరాయు [illegible] ప్పు త్తో [illegible] రాయుష్మను
నిలవరిష్మ ప్రాప్తు నను నిడుఖదర్మిం జ్ఞడ త్థానలు ఢిక్ష్మ క్ష్యత్త్రిక నాగప్పూష్టలి [illegible] (త్రిల్లుంగళుక్షన్నలుక్ష్మి త్రిరాయు వయుక్ష్మిం [illegible] ఢి [illegible] నుంగని త్రిప్తు
దళగు నతరండు నిరయప్పు దఖా రుహారి నక్షన్నివుద రఅరయు లం బెబిన [illegible] ప్పారా [illegible] రంత్తు [illegible] రంత్తి [illegible] న్నిప్పను లిరత్తి [illegible]
ప్పుష్మి వశ్నిగా నావులున నులహాం (సేవప్పిప త్రిచైత్రు) రయక్షా ఖిరఖ ఖవరక్షి లారతలపులు నరక్షి [illegible] త్రికలల్లు తనుగా [illegible] రరక్షనవారు [illegible]
నతలభైత వుక్ష్మం క్ష్మిణివరి రప్పునతండు [illegible] త్రిరఖె ప్పుమా రాయరావిగను గా నవ్నిక్షు ప్రపరవు [illegible] త్రిరా రాయుంచెబ్బి గలదప్పు ఖలఖా [illegible] నరఖా

ము వక నత్తిన చ్చి వినల తెలియని చెలనలు (వ్రి) సంగము దక్షిణా ధవ్వి లు సద్వియలం దట్ట। (త్రి) వ్వ గాన్ల వ్వ లు త దివ వ లు సల్పు చెలను। దులు ఇవ్వ త్తి హా ఆ భ ఙ రులు రహ్వా చ లు న లం దట్ట [illegible] వెస నిక లన

రపా లవి వరం త్తు నల్లా వసు చల

తం చ్చె వా వన వ దష్వ తం చ్చి వసు ధర (శ్రీ) వి ఘం డట్ల వ రథ న్ర విదల ండెల। వసు ధ ధనల నెక రాజు

(శ్రీ) కృష్ణ వ్రాత్తవ ముండలు। సక లత త్వ ము రా

షృశముదా వ్ఞు తుం డల। సరక్షితి

శిలు ండట్ల నుజ నవ్వా జ క లుండు। సరా (వ్రి) బం ధుం। ర్ణ గాన్ని సంధు ండ ట్ల ని నీ [illegible] లు [illegible] ర

వ న్న వలు [illegible] ండట్ల నిగ వుగా న వ ల సు రా

హా వి చ యా గా ధ నల బి నగ ధర పా

దా ష్ట్ర నా వి రత లు డట్ల। వి రవ ద (వ్రి) [illegible] గాన [illegible] [illegible] చ వు ధ ద నల ర [illegible] [illegible]

[illegible] న వ్రి త్తి ర వ్వి న వ్రి తన [illegible] వ హా ర

నహా రవి వలల క త్తి న వ శా రం చ్చి వి పు ల రా [illegible] చల రం నన్నెక త్తు నా ం [illegible] సత వ్రి। క ల గ్రా ష్ట్ర [illegible] లులు। ద ర వు లు న లు చ [illegible] ది రం చ్చి వ ర లు స న లం డట్ల

త్త రంచ్చి వలస్తి దాఖనేకవులెల్లను ప్రియములలుఁ నలరాజసూదాయవదు ... ధవులులు విశ్వజిత్పుత్రాదివివిధ ద్యూతజవములుఁ న్నా ... నర్చనవరంచ్చి ...
నిశారంత్ర భూనిత్తిరించెఁ నె డంసగాఁతుసద్దర్సండ్రయుభాన్యరుండత ఖికైవ యెనర్ప నృత నండ్రరుసీవ సరగఁ జనీపాల ఉద్దిరత్ర ... ద్వితిల ... ననఁ ...
౨౬౬ ప్తగవెంక్తిదావలరంబిచినను పనసాదిస్రివ్రస్తైనెవ్వబుప్పప్పరం నిఁ రాఘనస్తేక్తసరవబు ... వృష్టుడనెయదజితనునదిరం బాబువుంధరంగ్రదాయంభిం ... నె ...
నునగానిరయిదప్పిరంక్తిదా అందగుబురక్తి నన ... లకిరచ్చి వీవాదను ... బసుతలరంక్తిఁ ఘునవిస్పదరయంబుబుధాం గురనవిలితియవదక్తి వనజనె ... ం
పద దుయస్వబుపత్రినవుఁ తివర్త జానచర్తిభుక్తిత్రిదభక్తి సురరయుఁ నలరుచుశ్రీవిరక్తి ... చలంబుచనలుఁనరంగనెవ్వ ఖనకంబుబునచ్చెడగాంచ్చి ధక్త ... వ్వాంగ ... నగ ... ఖుల్లుఁవి

శ్రీ... రినాగ్రహాంబుచే । పావనంబు రయ్యె నాభాగ్యము
మధురవాక్యములకును [illegible] రి । జన
యునినింశ్రయు [illegible] బు జనియుం
ఇప్పు రకాగ్రక్షవి ష్ణునప్పు । కడం కన
మంబిక । పాతా [illegible] లమును రంభడు వ

నాభాగ్యము ప్పురగ్గే । న్నెమొక్కెయునన్నయె [illegible] తిరత్తు (దైవముచ్చె పని గానెన్న కంత్తు రంత్తు । నని వచ్చినసు రాజునె షంతు భావమునకులు । క్కన్ను గొని
సాధుదర్శ సంశయము నింత్తుడుగు [illegible] ఇవినిని [illegible] ప్పు వమువరు । యుయినో నవ్వులం [illegible] మి । యమిమిమ [illegible] లమునిరా
ష్టినిందద్దద్భెయు వెలిఛ్ఛిదనుడు । జన [illegible] తల్లి [illegible] ప్పు లనిలా ॥ [illegible] నమలు [illegible] మను [illegible] లు । కవునవ
ప్పసుర్కాజు కసు । గొన్నవెన [illegible] । చిడదు [illegible] వము । జ [illegible] రింపు [illegible] బరి తిగా నను [illegible]
మంబిక । పాతా [illegible] రంభడు వంచెట్లన । మాతఅర్ఘ్యంబు నిడనా తరడక్కు స్సా (మె । ధర విల్లు (వెకవ [illegible] చెవా [illegible] నరంబు [illegible] మధి [illegible] దిఛవు

పనెరయి[illegible]ఉరవనక్షిగతినర[illegible]ముగులు। వల[illegible]స్థిరించె నప్పు నవలు ననడుగట। దరలక్ష

చెహెగాపులు[illegible]లనరమి॥ క [illegible] లువలు విదచల్లు నాగా వలనూరద

[illegible] శ్రీభాగవతగంర్షాబుష్నము యలుద్రిం

[illegible] శ్రీకిరీవతిగారం ద్దసలువత్తా[illegible]

[illegible]రద్ది వఠి శ్రీహరి వియరద్దిగ సుదతి నొరుయ్యన

[illegible] లంకు నగులలరంట్లు కొరసగి। నలక్ష్మియుల్
[illegible] చిఫ్ఫిరంచ్చి విష్ణ యెరా చినఘ్రావవలన
[illegible] మూరుభద్రనలు [illegible] ॥ ఆనా నొర [illegible]
[illegible] కళ్ళనచూపులానారక్షవలంధ। నత [illegible]
[illegible] నలక్ష [illegible] తలంతొంరుల నలినచూరుకొలరజ్జై

ఋణప్రారబ్ధమండలమును బ్రహ్మాధవయునవసు। గౌతాశతలభయువంబడినభిదా ఖడ్గ। ఖేరవునప్రాంబ్బుదనిశదా ధింప్రు [illegible] వృద్ధి [illegible] రుండద్ద [illegible]
ప్రు [illegible] యరయప్యభోగతిన్నం ప్రద్దనతనయద్ధరంబ్బి।బరత్యునడి ప్ర [illegible] నవిలుప్తు వ నిరయా నతిబ్బి [illegible]
వడతెవిష్ణురపక్కవిక్షి [illegible] ఖసావుయ లు।రడదరి భరిల్లర బక్షుబి పయా [illegible] లుదృష్ట బబ్బలునరదవద్వ [illegible] వెయుగ్రవుర [illegible]
ధానమత్త్వలపలెంబుచి ఋణి।రుడుగరశల్ సాంగనయాక్షిలవత్త్ర [illegible] గరదా। తదుతబురదిలక్షి [illegible] రు నభు
నిరయ। భూతసంఘాతంబు భోగవులవ్వయ [illegible] నిగచుల్లలుజుబిద్ధి వెడవెడ [illegible] డరక్ష। జిబిజింతప్పూ వరరయు [illegible] యంబడి [illegible] గరద [illegible]

శ్రీ చెప్పిరాగ్నపుండడు నాయుశి క్రోధవయు నవప్రేమాతాశ్రతల నాయు నంబధి నభిదా ఖడ్గ. తిరుపతి [illegible] ంబచ్చ దశకాధింపు [illegible] తులంపడ్డ [illegible]
ప్పుశిష యరయ్యభాగ తన్నం ద్దనతనద్ధరంచ్చి। ఇరంరయ్య నడి. ప్పిదా బంబచ్చే [illegible] నిలపుత్రు వ। వరయూ నత్తిప్పిన [illegible]
తెడతెవస్తరవక్షన్ని [illegible] మాపు లంరాడరి నెరిల్లరి చక్రి కి విఘురా [illegible] లూ దృష దబ్బలు గరక [illegible] యనవలు [illegible]
నా నతశ్ర పతశ ఘలంబచ్చి చి ఋరి। రెడ్డ నగరయూతాంగనూ [illegible] లవ [illegible] గర్గ। తమతమర [illegible] నభు
నరయ। భూగ్గనసంఘాతంబచ్చి భోగవయులెవయ [illegible] గచుట్టు యులుట్టి ద్విశద్విశ [illegible] శ। [illegible] రథ్యూ వరంరథ్యూ [illegible]

[illegible]౦చ్చి| ము గరాజుఁ సురాజుం [illegible] నలు బు తగుననల్లు [illegible] దరసగ [illegible] ండ [illegible] రయు [illegible]
నే౦తననాభుజములనలు [illegible] రయు [illegible] నరగా [illegible]
బ్బగా రాజు [illegible] చెబ్బరవు [illegible] రరాదు [illegible]
నుద్దర౦ర చెప్పను వనే నుద్దర౦ [illegible]
[illegible] రణా రాజు౦ [illegible] రవ్వు [illegible] లం [illegible]

గ్ర తీ ఖాన్నాళి రద శ్రవయ విష్ణు యాల చిత్ర శిల్ప విలుగ్నాం డమైరయ్యచ గతేవ యాగావేస్తు బనవే లుబవక్క [illegible]
కా ఖ. యాలరలదా రవులునల్లిన మదిగియల్లి నియాలి [illegible] వ నలవస లభూ [illegible] వక్కా డలిన్ను [illegible]
గ నా దలివి మ్రైక్కు విండ్రు డివిగ్ర నిదల్పు రిణి బ్బా నిమోదల నన్న రాణ [illegible] రులం డన్న వనత లరణ [illegible]
పే ము నరలనగరల సింధ్రు శవిక్ల విల్ల నిలువ బ్బి తివనాదభీష్ట దై వంచ్లు [illegible] గ నవి [illegible] నంద్రి రాయ [illegible]
భూ [illegible] దమై లక్ష్మీ నాదడ నవచాతముదిరాల క్షి రమైత్వ ద్విమల్లి న్నవ నిరావ్యడ నెరయు [illegible] రాత వయు [illegible] [illegible]

యుచుండ్రు వడ్డివిడె ॥ శ్రీ ॥ దేవి దేవి లక్ష్మి [illegible]

[illegible]

[illegible]

[illegible]

నిపత లక్ష్మీ లక్ష్మీ దేవి ॥ దేవ జిదా దద్దె [illegible]

త్రుక్షే వంశంబు రదా నాథా వింధ్య వంబని। పత్రు సంక్ష్య ల్లు డా బలంబులౌగాచవసంక (వి)దగా [illegible] త్తు [illegible] వంబిసి నాన్నబిపద్మ। కృష్ణ (ద్రి [illegible] రస్పా ద్దరశు [illegible] రవస [illegible]

జాలిబిధులం। శ్రీ ఖవాసులవంభజిం ఛుచలంద్దగా [illegible] హాలిఛక్త్రవత్స లంద్ద బ్లిసాధుంద్ధ పరివా। త్ర్యు [illegible] ద్రిద్దివా [illegible] శా [illegible] తలం [illegible] ంత (విధ్య) తద్ద బి [illegible]

ద్రుపు।తడా దివంధ ఫ్లుంత్తదూరా నరద్దవులరులండడు।(దివా బిదివ్రు) [illegible] వసత్రే కు। ఢ। శ్రీ (విరజ్ఞ) (మిక్రి [illegible] ద్ధబిబ్రమవాన్న [illegible] స [illegible] లు

నరద్ధరద్ధలిక్షిసబ్రి రురు హ్రుతులి ఢరి పు। శ్రావ్రత నాచమిప్రభవి। సగితరవు [illegible] విశ్వరరా సవుదావ్లి విశ [illegible] శ్రీ నరగాభులం। [illegible] పైన తరరు [illegible] రదగు

గరు। నగ సగితవుసగిభగ్గాశగౌవలి (మురం [illegible] నావ్హురు (విముదవపుత [illegible] క్షే శ్రీ ఇవిచి। (విక్రు) ల [illegible] బి ఇవ్వరగంద్ధ్లి। యి [illegible] లు [illegible] రద్దిసా నరద్రద్దిలుంద్దిలయు। [illegible] శ్రీ సా విధులవహ

[illegible] వన[illegible] ద్వారద్వారంబు తత[illegible]. నిరరు సాగ విక్షించె తానం [illegible] లనదక్షు తల[illegible]
[illegible] పంచిన్న[illegible] రరు సర[illegible] [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] లంబు [illegible] నఖంబు [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] రక్షం[illegible] [illegible] [illegible] [illegible] [illegible] నర[illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] నరరత్నం
[illegible] ధపత్రలంబు [illegible] వపుష్పలు | ప్రానం [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible]

తరధా [illegible] ష్టిం లుతరిపి పృథు నః। దిక పృ వాధవి దిచరిక దిలువః। [illegible] రిపవధి

నారుడు [illegible] రా రిగుణాత్రి। రు అక్షవిషిం చ్ఛి తరంరం ద్ర [illegible] నర

[illegible] ప్పు [illegible] ది ఖం ఖి॥ వ్వి శలంగరంద్ర గని లని [illegible] తిళ్లవ రహస్య [illegible] అవ్ర దా తం

కం చ్చి చ [illegible] వక్త్రా రుండదగుణా [illegible] నురరుద్రుం [illegible] రుచు [illegible]

[illegible]। ద [illegible] ప్పిరురూరం క్షా తరచలుచ్చె వళ్లి వా తక్షం ప్పిశలను [illegible] రురం చ్చద [illegible] తధా

[illegible] రత్నం బొబ్బిళ్ళా దుల ఘనాబంధ్వ్యసా భవనాంత్ర రవ్వు ఏ వ్రేవ దవిద్యాంధల్ల ద్రి ధ్వంక్ష ధ్వమ్య దుండు। నిలల్లా నిరాయి [illegible] కత్తులు వు। [illegible] రణము నాంబి [illegible]
[illegible] విందప్లనా నంధ్రవు రాయి వి। నిరవ్రినశక్తి వం ద్దం ఘ్నుచుశుడి రాయి। శిందు దండు దండ్రిలి [illegible] [illegible] [illegible] దృవంధు।
దురుదల్ల లక్షా సవ్వుందు న్వంహ్మం డునరా దుల లు। సరంగ ద్రింద్రా [illegible] సదనం బొబ్బి లక్షు వు। [illegible] త్రంత్రవిష్ణు [illegible] [illegible] రత్నరమ్యునగాలు
[illegible] వి లదిక్ష్మలక్ష్మి వు। రాయుల్లస వ్వుధ్రండ్రి రాయు రుర్య దిభి దు। లుధ్ర ధ్రుమవరి వు। ఫ్లరుడులులక్ష దనిబ్రాళ్లు [illegible] [illegible] వరా వృధిలుండిశ్రీ లోల్లి। [illegible] లత [illegible] రలు
ధనుదల్లు ద్రి లులుంగ్గా కనక రధరంబొబ్బిలై కడుదవ ద్రిక్షా। కనక నాక్షి త్మ్యులంగ్ధు నాంగ్రరఘ్వు। వ్రిదది నవ్వుం డు [illegible] ల్లి ధలంద్రి। తెలుడ వద్రి [illegible] [illegible] [illegible] రంభిరి।

సేతునాదరిరంచ్చి। వరదభక్తా నాస్త్రి శివా సుందరి [illegible] రత్త [illegible] సేవలు [illegible] త్తరయ సుసురధి [illegible]
లిసిరి। రులగసిత్తిధవరంభ్లిల శరగ్గనలకస [illegible] నదధ బలరయలి [illegible] ఆర్ద [illegible] గల నాలి సు [illegible]
తవరవలు। లనలపవలధర్మ్మా వరాస్త్రుని [illegible] సులలయె [illegible] నరంచ [illegible] సువా [illegible] రయచ్చిరత్త్ర వచ్చి [illegible] విష్ణునగా [illegible]
[illegible] సనసుచువా విరత్నలవిచ్చి। రనసుచు నరధ్ధరలనురధగా నచ్చి [illegible] తలరధ [illegible] తవవ। రయచాతనరత్త్రధా [illegible]
[illegible] వవతతబిరచ్చినాతె బిధ [illegible] ధరసితా నలబిస్సులక్రితీర్ణు ధావవయలలు [illegible] వలరవి [illegible] చలవారరవిచు [illegible]

[illegible] దేవుజిత్తురండతురి నె। ఖండ్డ నరంబున భారరంబడవా ఖధండ [illegible] తుబజితుండు నత్రిజిత్తురడు [illegible] నసాహా సౌ త్రాణ పాపులు [illegible] [illegible] ంచి। పల్లసగ్రు
[illegible] పాన్గపత। మోహాన [illegible] ముఖను హస్త్రములు। పరిగ్రంచి సాయులు పవరించి। గ్రహ్నా। వరాధకా రాహావ్రత [illegible]
[illegible] త్రిగండడత్రుగడరనరేం [illegible] ప్రతిశ్రీ హ్రారమసారన్ని। ఇవిపరాత్ర్యములులు పిడ్డిగ్ కంతవుంచి। జవదుసనరా [illegible] ము [illegible] ంచి [illegible]
[illegible] జిత్తనరేవజిత్తునవినవ విరసలా లక్ష్మిజిత్తుండడు। క విగి నవరాసలు నవిచిబ్రంహస్త్రి। మునుపవుపవరులా [illegible] బ [illegible] నరంంచి నపు [illegible] చప్పు
రంగనంబాసంగరిన్నెస్టు। రదా నిత్రా నెరాం హారు సేస్త్రుంబబి నిశ్రీ। అ [illegible] రంబున్న లపరిబి [illegible] థి ది। నము రెంధు [illegible]

ం ధరన్ప్రవిచ్ఛగా ఖిత్తంబ్రిరెల్లలో కవులు బు। నపరమితానందమం ద్రొవెం [illegible] చ్ఛగనూ [illegible] చ్చిలు తత్త్రరవి [illegible] చలా॥ [illegible]
ల్లుత్పృడితత్తంత్తునల్లిరవశి॥ వనిన్నన్నునాదుంరు [illegible] లుశదివ్ర॥ ఘనదలనే [illegible] నవారా [illegible] చలావనినిదా నవపరభువుత్త [illegible] రంబుం [illegible] నాన [illegible]
[illegible] చరనరసి [illegible] త్రములు చాస్త్రవలంరక్కవరము। [illegible] రంగ్గ గర్వములునరు। తనసైనదెదరాజ్ఞి [illegible] తంబ్బురురు [illegible] గువచ్చ్యేలాతన
రవ్వులంరలు [illegible] నాలంత్తసిన రిష్టుక్కదన [illegible] నూలని॥ నాలంబిచ్ఛిపల్లుం గర [illegible] చినవారు॥ పచిపుతో [illegible] దవ్వంరత్తుపల్లినల [illegible] నే [illegible] దతగదాంతోపనూ
[illegible] రిదిధారయుధంబిల్లలధ [illegible] యంవ్వు॥ దారుసూ [illegible] హాత్తిద్దైత్యులమెయిత్తి। రథములుంచిదివిం [illegible] యుంలదువిమి॥ [illegible]

ఉదాత్తులునగు శ్రీమన్నారాయణుగా విహారవనవిటాడనదియై నారాయణున్ ద్రియయున్నె సురంబునగా వియియావికటవడావలనవలంకృతవ గారు
నీరజభవంగ్నీ శ్రీవివాసవివాసశివు | దానవసుతుల్ల్ర ఖవాసోభ్రిష్టు కన్నవశాంభ్ది సుదతుష్టా దివరాహాయుణాత్తిన్ చిక్కానుభుశది | వేవవ
వరదీరవ్నంతుకిరకాన్పుచవి | శ్రీనిధులందత్త బలగూడిదవరుభుపిరంవృత్రియుదన్యై శ్రీశతపల్లాక్షిది రజానురంధ్యుడు | శైలవునవ
విష్ణున్ నరదవటయుండినుంచ్చివా | భివిజటాయుస్పవిదుయున్ నలంబుచే సురదారావరబురంశ్ఘనుచుద్విండవసుధుకొనివద్దిగరిదాలె | ఘోష్ణసైవ
సుశ్రావరయెలునకకల్పవులునవోలకడవినవన్నవనా: నైవేన్యరదయ్యనలంబబ్బవిగచ్ఛి|| శ్రీమూలొన్లు నేత్రలుంచిల్లుచుచిద్దెప్పి ఎద్రుభవ్యా వ్రుతనురంబ్లూపజాతర

తొప్పపువడంగి। ధృవుడుమొంద్దియయురలక్షంగ్నబ్రరవ్వంరడవధృవ। నైయప్పుప్రముద్రి [illegible] ద్రత్పులనా। చరాప్యనదవిఠిప్పంబ [illegible] వ [illegible]
[illegible] నవఝాచ్చినత్తాప్పుప్రవ గనుగుత్రోస్త్ర(అప్పు)డెంద్రాదశాంతా నవుంరులులువుసులు(వి)ఖ్చునతవశిల్పుమిగులన [illegible]
[illegible] గానౌ [illegible] శిరదితాగురి। చరణాపద్ధవులలకలనాస్థాంగ్నమురంగ।కరవలయిలు(మో)క్షి రయాకాద్యుమంత్రరయు [illegible] నరవ [illegible]
[illegible] రత్నఉనిక్షవిరంవిం ఘాడమలలంగువిడక్షబూవిక్రిరాచరూఖంద్దిరయులఘ్నవిర్రవయులభి [illegible]
[illegible] ఖిందాబిరులురధ్యిల్లకి [illegible] చరి జెల్లకి [illegible] విచ్చుచననావలగితశిలలవహంరంశ్రునవుండ్తి। గాష్ట్రునకభిద్రిం [illegible] చరా [illegible]

త ... త్రిప్పుజరాయు. నగరుడా ... లక్ష్మణరంగానుతి ... [illegible]
స చతు ... రయ్యున రాయ్య(ద్రి). ... విల్లస్థి ... [illegible]
ఖా. నడా ... ది. తర్వ రచ్చ లద్ది ... రయుండ్రి రయుండ్ల కత్తన. ... [illegible]
త్రా. నరుల్పి ... వాసవరాజ్విరప్ప ... దధాచ్చ ... [illegible]
ధన(డి). రయుండగ్ల(ని) నెలక్కకధరయుప్పుడుడ ప్రైదమ ... [illegible]

వేధ చలింద్రి యలతన్వా। షుష్ప్రీక నక్షీంఛ్రి మన్మ [illegible] త్రా। ధరనవ్వు చరాడ ఇతావు (తెదిదళ। నత్తుంద [illegible] రాక్ష ఖహారందరాగ్ను చెంగగనెను [illegible] ంబంగరిద్ధు [illegible] ధితా [illegible] గాడ్డునెం

నియరు తొంతా దేవనన్ను ఊగె దశ। ధ వడా [illegible] మధ్య మను నవంధ [illegible] ి కవశా దక్షిదిన్ననె నరంచదావడన। రవుస [illegible] ర్ప్ప్రిరి నగా [illegible] పిలుల్లానవురక

విహారంర్ప్లునవిబూాకనలుయుయు। నలర్రిష్పునింబూాచయూాచుక్కరంధ్న రఢ్ల। చిలుక [illegible] రాయురయుక్ష [illegible] విహారంప్వరితి నరంధ్ధ [illegible] వృక్షమునుగాన్వలరంతశ్లు

ముకరయూ [illegible] చవరయ్యనం త్తురఢ్లు। పనుపు చాక్షునవప్పిప్రా దిష్మయ రబ్బుగనను। [illegible] హాబ్రి యలవునృతరం [illegible] తేవధు [illegible] పె [illegible] గాచున్న

రాంఢ్ల రన్నెంధరనుఢ్ల్లిగా నన్నాక్షకఢరిరె। (పురంఢ్ర కార్షునవురవిహారాత్రి। యరుగను కమన్గి రాచ [illegible] యాత్రిపిలత్రి। మనుగురప [illegible] నుపెరా [illegible] రుంరఢ్ల [illegible] లు

[illegible] నవలుండుబడ్డనవతియు [illegible] రప్పసా(గి)। నరసాక్షి [illegible] [illegible]

[illegible] యూరు(రి) [illegible]

[illegible] రుండున్న [illegible]

[illegible] నవ్వు [illegible]

[illegible] నరన్న నకవనూడి [illegible]

నవు నభూ రిపర్వ్రదలావరలుర్ధ దరంత్రా జిసత్ర ఘు [illegible] తువన [illegible] గాలలదా [illegible]
ఖరా ఖీ। రాలన నరెక్ష్మారంఫ్ను ను గుండ్ల [illegible] నిఖిలన్నరి [illegible] రారదు
ఖిత లరంఝ గేచు। న నల్లరో [illegible] నుపనరురునాదు [illegible] రంత్ర నరి క్రమవు [illegible] రాఠరు
[illegible] దరాబిబి। నవవిలాప ఖులు లఖినరారు [illegible] లరంబిబి [illegible] చబ్చి [illegible]
[illegible] నగల ఖి। వన్న ఖారరన చవ్వనఖిగురాత్ర వనసున నరెక్షారత్ర వరలు [illegible] దరఖి [illegible] రిగ్నుడు [illegible]

...మా తంగ్గి యాత్రేవత్తు వ(మే)! వందం ఖిరుచర [illegible]
...రగులు॥ శ్రీము గండ్లురపా [illegible]
...సుత్రవులు గ(వి)వి(చిప్ప) [illegible]
...(బ్రా)ంఘ్ల నప్పి॥ నల నరాఘ్ట [illegible]
...నగరా నరించి [illegible]

ంత్రవసంతోదయరంభ్మెనవనవలు। శిరంత[illegible]లునుత్తవ[illegible]చెరంచ్చి[illegible]దళలలయగుధరనగవచదాన్ని నలుపు[illegible]
అరాచ్చి। ఇంద్రనవప్తరుతైదళల్లు ఘరంత్ల క్రతిగూడిన్గ్రౌలతొగవరంబు (గి[illegible] [illegible]ఱప్పుల రాలఖిగొరశ్వరతు। లుజ్ఞా [illegible]
[illegible]చెరత్నాచిజల్లచలబూధశ్రీ। వ లాా బుద్ధిదుఫ్ఫ్రీవారిడిఖరా రుధనుచిల శిరక్ష్గిరవాలుల ధక్కారుబరవి[illegible]గు [illegible]
నలేళ[illegible]గిరతులవినవరయైశ్రీన యుద్ధనును। మూధవ్వా త్నవలిలమెం[illegible]నర్తి। మూధవురధ వ్రి[illegible] [illegible]
[illegible]చివిలువక నెుక్కతోంరుదవారంచ్చు తరివిరత్నీ। అద్రిరిదారంథలాను నలరుచిరగల్బు। దవులతాచ్చులు [illegible]

బూనిధిబంత్తు ప్రారంభ న్నా గోత్రవుండా। తధుగెలలావ నైధయు నెవొత్తుండ నవవుల కైన నగు రెడమ న్నిర్భుగద ... డు నా ... తంగ్గాంస సంరయుం రనిడినకకల

... ణాంత్తు వినలవారం వనేరయు॥ వృద్ధికి రాక్షంబిరయుండు ... గ.ంబచ్చి విధ్దకలలవు ... నవిక్రు రెబుకుకి। వగాలదావి కినీ వలద ... ంద్దదగు నేవా ...

... వెలివారంధవవాంత్త రసెంత్తు వేసవనుగల్గ రయుంబ్బి నా ... వృధ్ద ... ంత్త ... కవిప్పు రయుకుండ ... వేసహాంబ ... నతంపుల్ల వలుబి ...

... వపాలవిధారయుగారయం। నగ నాపులజెళ్ల నిరుపవ ... ంద్దర్భు ... చలరదాలునరంత్రుల ... నలకానలత లా ... ధర్మ ... ంబెనిలు

ంబ్రి హా ధంచ్చి చిలిచెగా బుధ్దలవంచ్చించ్చి। రయుంత్తుదక్కు విదావిదిన ... ంత్ర ... నబుగాది। ... రుల్ల ... బ్రాంహ్మణు॥

ేవిదకి నేలగిచి వందట్లురు సగ భాలువంటి [illegible]

[illegible] శిల్లతులలి శివగ [illegible]

[illegible] దిగా దొంచక్షా [illegible]

[illegible] వగువలకి తరువు [illegible]

[illegible] వత్తుండు వచ్చతచెంత్తు [illegible]

[illegible] వంతునయునతురగా [illegible] ఇదివరకే [illegible] రామనవలవారదగా [illegible]

[illegible] నవునాతక్కి ౨ ౧ — [illegible] దారి [illegible] దా. ఇయ్యంటి [illegible]

[illegible] రంబిడి ౦ ౧ — [illegible] దినవర్ర [illegible] కవు లాక్షి [illegible]

[illegible] రంజ్లూనాడ్తి [illegible]

[illegible] నతన్నరతమ్మారకె వగాన [illegible] ఇకవు రాఘ [illegible]

ధ[illegible]గ్రీ[illegible] వధియా నవలవలంబలెర్ర రంబ్ధి విలాలద దాలుసు [illegible] లంలల్లి లాగాన్ను) తెశ్వెరా
[illegible] లంద్దన్న) వలా[illegible]రం[illegible] రాా ఠౌ [illegible] [illegible] [illegible]
సుసాలా[illegible] [illegible] వలం ఇంద్దిం ం [illegible] [illegible] [illegible]
[illegible] వలిద్దిన్ని వలనక్రిలం [illegible] [illegible]
ఖా[illegible] లెరలవ్వు) విపి) లంలలవ్దవ్ద [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]) ర్రూరంద్ధి [illegible]

ధనంబున్ఱెబు। జెనవల్లిజ్ఞులంబులయు ఠిరువాడు గాణ్ణి వుగువలభావురణమువబుజంబ్బు। కదరి నబహాలపాతకవులులుగాలిరంబ్బు। గదిరాలంబ్బు [illegible] లాహ్ణాంతుకర చల్లి మనుచిర

గాలభిమాన తిలిలరగంకమున।
లక్షుకయుదరంబున్ కొన్ని।
ఱ్చిసలరిభిఖాగ్ని। వచనానది

జరభుల్లివా వశకాశ్యవ్రదాలంగి [illegible] అంయుపడనంయుత్తి రాయాత్ర బంధువులు। [illegible]వ
నరణ్జించి భోగవనవిధున వంచ్ఛనగులు। నణధు [illegible] రత్తృ [illegible] ద్రవాండు వడరి। క్షితిగా నవరంబు
కులనశ్రీపవర్ఱ వత్ర వలవులకనులంగా విధులపధి [illegible] నవమువు ఘనతరాంగ్నజాచ్చల

ధన ఘటిరాయుద్దాల వివాహివ్వంధనుండ్ల
లుక్షి రారు [illegible] దరలనుభ్యబలర
గల్లివలరద్ధ [illegible] తకనిభుబ్బల [illegible]

శుష్కకరంబున్। నాతండు వచన్మధ్యం శ్రియుక్సుగాద్దె। బ్రంహ్మవద్దు కనము నరంభ్రుభ [illegible] పరద్దరాన్న। బ్రుదిన్నా [illegible] కెలవాప్ళవసాతక్షరంబుల నడురనిధరంబున్ [illegible] దవాంయులచన్ను వురుముననుప

ముక్తనెఖరరునముమ। మదనల్లుడల బ్రాహ్మణాలిశణార్థ। ముదితర గోత్ర రత్నము నకరర్తకులములవాము వారవరు [illegible] భవముగకలలముగు వారవరాల్లు గలగనెహా [illegible] నాదులురుదశరథం

బల్లుబల్లినదొంగ్రపరిక్షించ్చిక్షొన శక్షొపంద్ధ తాగత్తములలు। గ్రిదంగముఫల్లతొక్షిరితంబ్బి సమాదే రంబచ్చినదా ఇనలరుచెక్షొన శిర్పిగ్గరగలుమలు నరరంగకొరన్నిలో। తి

[illegible] నతమురంగొలనమ నాదితరుగానొమాశ్చముననగల్లు [illegible] చనంబచ్చి। భూమివారవనపలంచప్పబుద్ధలజ నిక్షొనరి। క [illegible] తవవంద్ధిక్షామిళి

మ [illegible] న్నపృలిలస్త్రక్షిక్షిడ్డి రదత్తుళతరద। దాలవిచిరిక్షొ [illegible] నలమల [illegible] రత్నఘలదరంగనా। ఇదనవిభ్రుఖరిడ్చిధన ముల్లు [illegible] లువస్త్రములలుముం

మన్నలుమూ। తనకశ్రియల్లనత్రరుగిక్షింపరంగ్యయడడా యల్లాలక్క నెవృద్ధిదా [illegible] లక్షపన్నుమారన్ను మధువ్వు। లుడుగక్షపుచ్చియుర్ఫు చలంక్షొ [illegible] సగంన్నవ

మయూరాంగాబు ఇవిరావానవభక్తా ప్రబంధము ఇవిరానాఖండము రాజ్యమునకుండదు ఇవిర। శ్రీ సలూరన్వయుల శ్రీ ప్రతిలురండు శ్రీ ప్రవరోయ శ్రీ ... రాండు। నా శ్రీ వరదా
జనాశ్రీ వర్ణనుండు। సూత్రి — దావిస్తంబ్బ సూత్రా నవత్రి త్రిష్ట ధాష్టా కవిత చక్రనజ్ఞ్యస్త్రీ। దష్టావ ధానవిఖ్యాతశ్రీరు పండాధ। శ్రీ శ్రీప రు ... శ్రీధా
క్షీరాబ్ధి సుధానిధాజ — పూజితుండు। ఇవిధ విద్యా పావిండ్లు ధార్యునప్పు। నవరిం చప్పు శ్రీ దావానవి లానము నన। వారు శ్రీ। దధ ఇవిచతు దా
కాప్పన ... చు। తిరంబాల్పు — నాచారుశ్రీ తారకంబుక నగ ... కరన్నత వపాధరక్ష ర తుప పాతలు సం తః। శ్రీ వింకి శ్రీ పాన్ని ... నా వ ...

రమునఁజిత్తు రిడిబ్రాంతిగా నుండఁడెవ్వఁడు। విలసిల్లు ఘనయుగ్మాభిషిక్తరామునిఁజూచిం ద్రి। రామలఘువువేదవ్రతుఁడా పాకశాసను నుతి। సనగమునిరింకై యుసంజ్ఞనవ్యాపిదైనవశ ప్రగడవంశ
త్రిఠమహాదర్భతవయుద్ధు విష్ణున ఘనగానవిద్యుతుపసరిప్పవినవ(ం) ఘటుబ్బంజిదివనరిబేరితనరారలక్షి। సకలపాతకమ్ము లసనమురాయనరప్రఘట్టిదవశ బ్బు
౧౪౭ భక్తరులగ్ని దయుంబ్బ నుచేసిన లఘునేరద్రులక్షుబ్రింపవంతఁడపుడాగాహలిననుడు తుండుఁడద్భైకవలిరాయఘనుగాఖ్యాతుర్భు। ఈనబిలాఖ్యగానారుధనాశ్రితపూప
సగనావిశ్రుతకవివయుఖ్యవిధి। వి పులానుభావథావితసంవ్యుధాహస్తపటునాలకశకతజ్ఞరగారువిధి। భానురాంరఘ్నత — భానతవర్ణిలాతకానసతవలానసన
విధి। తారకాంత్రకవిత్ర దృందపేవ్యధిత। తారకమంత్రాభిదానపవిధిర। పుత్రాపహాతాంతగావత్యచైతన్య। సత్యనిత్యబ్రహ్మపరుష్యవిధిర। శ్రీరఘునాధారకశ్యకరసారి। భూతతవిజ

యుతానగాతుండవస్తునిశ్చలులకుపవమస్త్రతత్త్రతత్త్ర వజుబవరంబ్బు రదలంబగ్గు రొనగాదయుదవబరు వ్యాసు బవబభాదరంబున నిజ్జితిరుయుబుచరద్రులారఖా
రడబ్బనయలక్ష్మిబమలస్త్రత్తార తంబబ్బనెత్తగావినురండు త్రిమ్మండుబుసుమమ్మృత్రింక్కధాభల్యుబవనానాభూమిలకిద్విల్ప్రు రయిద్ద్యుభక్తివగ్గిథవరంబ్బులువరిథవిల్ల
రత్తిస బహారంద్పులచువంని త్త్రవవధాశ్లవవయులలు సురవరుకవరంబ్బు నర్తుచెరకరులగా ధనధత్త్ర వరదులద్దిఅన రునత్తరలారముల వలకంగార్విమలా
త్తిసంబబనసంబలపరాత్రి మవయులంబ్లుత్రిభవాండభత్రృశభా సురలంత్తనవిరుంభొక్తిరలండభ త్రివధ్యు మ్రుజిం భ్రుబవధాత్రుయులులునునకలయూరు
తిలత్తితప్పిచావకయులం త్తప్రకట వరంబబ్బునుంబ్బుదన్నికరయుత్తులు బరంత్రి త్రుదుల నిండద్దనిరం భ్రుకత్రినాంత్రుశవకంబబనసంప్పు రంప్పుమునుసరులచాభిదత్తుమ్మునగర

౧౪౮

[illegible]

దండప్పి। తాళవారంగస్వామిజాడంకృతం తేడుదరాయ।వడలంగగసుబసూడదెంబుకా... పృది స్వవదేవరు(దిం)బ్బి కసిదచర్యము।లబట్టి। ది...ల్లు... తబడ్డి వదండ్లు(స్వలగాలవి
దలబాక్లిదిక్లిం బ్బిలుదులుద లలుపగం బ్బిలువాక్లు ఉండద్ల।లలదంగ। తమవిరం ల్లి సరిబ్బిదానిలవు।లరు(దిం)ప్పం ... గాది కరా...రాచవులలనే।గలబిరాప్పి
దవుచిక్కింక్కరులగొ రాయనం గ్గనలు(వి)పురాడుకనడగాంత్ల లనరగ।బిలక్కన బిక్కల్ల వారులగొ రాయనంగ।ధరనా ... డుకలి(సు)నుతతేంత్ల(సు)రాయనంగ।
పుదితా... బి తావిత్వులగసుం పుంలనంగ్ర(కతరకవుంచ్చురగ।నిబ్బికరవులులు(మా)బ్బి।పుదిసూడునానావుసూబం డుత ... నవు।లిసీడక్కింగగంబిబి ...కాడ
...నచార్లుపల్లిక్కిసెం...ల్లిదము।బిబ్బిలవాసంబిబి(పకలిబ్బి(...డి।కల్లిసా...ల్లి...కిల్లియూ(ది)దము।గాప్పియేనుంగులక్కామ్మలగా।డబ్బిబ్బి తొండ్లవులబల్లిది(వి)తె(సు)

న్న కులు లు ద్వి రు షు పు ల బ వ రా ం ద శ చె ర లు బ ట్టు చు ను న ర [illegible] రు ల ల రు ల [illegible] న లు ను । త చు ఖ న్నా ట్టు చు ల వ ల గా ర్ధ త [illegible] నా ం [illegible] అ త ం తా న్న నా [illegible] ల

ర న్న ఛ్చు । ల త ల వ త మ న సా ం ఛ్చ నా ం చ్చి త శ్రీ ల న న పు వ్వి న్న పూ చి న ర వ లు బి ం త్తు రు చ్చి । వ న వ్వా ఖి ద్వి ం ద్దు ం త్తి న్ని న్న నా ం శ్రీ న నా ం ఉ వ ం చి ధి రు రు ం శ్వ డ

దే ం ద్బు నే ద్వి దప్పి ప్పుం తా ం ద్బు బి లు వ గా త వ గా బ్బి । త న న్న త్తి న బ్బి ం చ్బి త ని వ ద య ం ద ద్దు ర త్తు న న గా వి ద య త న ద్ధి ఖ ం త్తి ం న్న సా న్న ను ను పు చె ప్రో వ్వు న ద డి । ం త

చు రు ద్ద శ్లీ ద్వి త, కి । గా ను చే చె ం ం వ్వు ం న గా వి ం ద్ద ం ద శ్బి ద శ వ న చు ను న ద్వి ం ద ద్దు న్ని వ్వు న్వు । త న ప్రె ద్వి న ల త్రో ద్దు ర త న ని ం చ్బి । న ర ల న గ ం ద వ్వ

లు న్నూ ర లి ం న్లె రు లు । న ర స ఖ ా త ద్వి న చు ల ద్వి ల ం గ్న । త ర గ ం బ చి చి ని శ్రీ చి వ లు కి ర ద బ్బి కి నా ను చు । దా ర త న ం బ చి ది ల ం న్న దు శ్రీ ద్వి న్న వ లు । ద్వి న ర ర ా ద్దు న ద్వి ర నా

నద్దిసదించుబలనూ॥వలఖకులంత్రంబుబలప్రాసతల్లకులలవరహ్మతాగమరవులల॥హా॥గ్రాసృవులలనూ॥కొాద్దిచులష్ణకవలుద్దిగుదులవల్లనిలలొద్దిదుష్టగాంప్రహారితప్పద్దిదరకవాల
ను॥త్వదుష్ఠాలింబిచాత్ర వారిపుంచ్చి॥కినుకశంగంగదోలకి నిశ్రులపుంచు॥వడిమాశ్రినివశ్రీనిగానురాఢా రసునురువడధేవిష్ణకైనునంయ్యు
హళ్ళనిశవకేశ్మారనిచినవష్పినష్ట పడవాలుకఢరిగ్రియనశ్రనకోవాన్ని వుంచష్ణకిపడి॥అను వప్రనిష్ణులంచుచవస్త్ర నయుతగులదియు॥వనష్ణకతన్ప్రండు
వహాకుశాలదయువదయువశ్చ ఢయులంశప్పలక్రిన్నయువరగంధవ్వ॥ఆవలవేతాయయుధాహారిగురంష్ఠుహాండు॥ కలప్పుంచ్చితసవహాయప్పుకన్లి నష్యగ
గాయుత్రిపుంప్దిర్ఘ్యాపుంచ్చిభీకరగంధతులు॥చెలంగవినన్నకినిచక్రాయుగ్రమూ॥నవిగవిష్ణన్నినునైంద్రగాంధర్వ॥సారాప్రమురాతాస్త్రంభుబలవనూరు॥వివస్త్రంబులు

దేవుఁ దిక్కను లేక నేగెలయు నన్ను వెలయు నెర్రుఁ గారలు మును కృష్ణ దయు ... సాసవులు సూడుమా పాలించుమను నడచు ... పాపాలదరి చేర్చు బల్లు మనసు।
కెరవాసాలుడా రాయుకర్తనా హ్వములు। సరిరభక్తులకర్తుకర్తా దూరలవయుల నడు। తాల గరుణ్యా దయుర్కదోచ్చి ల్యవ వయు నరిపిదురుంచ్చి కొండ్రిడిపిద
ఫః భఫగవఁటేని। ఏనిగరులు డఁ క్రిష్ణా ఘుదిపి యున్నసాధిత। తనఁబచ్చిక్కి ఘుదితరవక్కింద ఘుద్ది వుర్తడు నిచ్చి దరిచా దన సుచా కొ నడమ। వదినుత్రరఫు రైవన।
ఘాన్నిరారిగిఁగోఁని। అభ్యదా ఘుష్ణానుతురుఁడలక్ష్మివాసు। కరుబితుర నిల్నవద్వ రయుడవలని। రుయాని అప్పజీ యుండ్పుకల్లిపరారు బెరిసనత
నరిప్రవితతయుండ్లరచ్చి। రుయుతవలచ్చిదనంచుగుంచ్చిదిభోచ్చిగ। రయుతరయుంచ్చిన రంజుచ్చి మా౯ దనుభ్యరులండ్లరుచా గెదరుల్యనుఘ్య। పుబలవుద్దరవుల।

[illegible]

ఆరిగద్యం పద్యము లయ్యెను । శ్రీ విభ్రాసు కుండడు స్త్రీ వృ విధ్యాక్ష మయు వ్యాప్య వేయు దిశ నతాన పరిపదము నమూచ్చిగ నిజ్జన్నైవ నయెంత్త యుని లుడ ... లరకు । షట్చభలవృత్త దీఘవిదినృ
ఆఘండడు । దుబగయుయుండడ వ యెంచ్చి తాలరంగకమురియయు । నిజకోపాహితకరాయ విఘురంచ్చి కడరంక । దనుజనినృం ... యుధ్ధతకతృణ ఉలు । ష నిరచె
యుత్తరంగ్రప్రశాంత్ర కమనేలు । తెద్ద్రెకి.స్తృత గాంగ విస్తృద్ధి కాల్పి । గుకల్పనీ ద్రైతుగహూవులు లదరమి । యయుంత్త జోకె ... యురారి నవదరవా నిసంత్ర కాలు
యుర ... కె నలపగా ద్రంచ్చి । శ్రీ నిహానుండడుత నవిచెచక్ర రచిచె । నవాని సం ... చ్చి వెంగావుచ్చిషయయు నవానమ్మణీ । శ్రీ చక్ర వర ... కాల చౌగ్ధదరచ్ఛ వయుసృవా
వర్త్త వారత మునాధితి చెరంవ్పు । తరలియయ తవుగుగ్రందిద్ది తృప్తినలమను । కరకరదభావయు కప్పి గా ... ఖిరంయ వృద్ధి । యయగరండడు నుమిద్దా సూదధారంల్గ ... కనరకమ । ప్రతిరి ని విష్ణు చక్రంబ

ప్రాణత్రాణమత్యంత్ర విశ్వవ్యగా సంద్దగన్నుడన। నత్యుద్ధతంబున నాబాలభూచి। దుర్వ్యయాత్మా సాభూస్సంద్రంత్ర రాయునుః ధాత్రింబ్బ ... సంభ్రమునయు।
సుచ డింత్రింపు చునిలుచున్న బాగివగధరనవ్వరరగాగియుద్ధ నరుల ... వనుచుల హానూబానా ఉద్వీన్నదండ్ల నిక్ష్య ... శ్రీశాల ... సుర్చుద్వని ...
ప్రానస్ నిశ్నవ్రసరంత్రసరంభ్రిస రసభ్రాశిరంభు। లోగు ... తులుసుభ్రుత్రులు ... విగ్రిదసు।హానివయుకసుడద్దంతడ్డ ... సరమునుసభదసువల్లుద్విరులు ...
స్రిరవ్వులుంచ్చడమిశిక్షాగస రసునవసుడరాసు ... రాసుంబెవ్వనశుడరదుః తనదుసట్టవుద్దాశిధరశిరావిం ... ఢిద్విష్ఠ ... వసుపురదిదివి ...
బాలింపు సూరింతురగానంగద్దిండ్యింబొంద్వీంచ్చు। వరధిఢిత్తూగానంగనవాద్విధివ్రశ్మత్స్యు। శనిశణంబ్బగసరంబ్బిశ నిశరంబుబినవప్రభిలసిక వు ... దుణబుడిలసిరణుబు ...

రమణులాంగ్రి యయుగవలులు హావిలాలిల్లాసవమునే [illegible] ఘనదీక్షరక్షలాస్య వర్గ [illegible] నుండ్రి [illegible] శ్రీ అయుధచంద్రవర్ణాభరణాండ్లు [illegible] రయు [illegible] యయుకృతాడల్లకొల్ల [illegible]
౧౫౭ [illegible] తుండగ [illegible] దిరతుండ్లు దారుండ్లమిత్రి [illegible] రాజుదురావరతిజుండ్ల [illegible] నారాంయయుగాపురంబిడిన [illegible] [illegible]
[illegible] చనుత్రీ నరయుం చునుండ్లదిగనత [illegible] ావరివాకవయు నవిష్ణ [illegible] రద్రి తనయయు దాకాస్వరాజన [illegible] దగంచునాలా [illegible]
[illegible] విరిదొల్లదనరవారి పుచుక్రరగిదొరుకగ [illegible] నవభిరడా [illegible] ద్రి ఐయలె లింగ విహారింపుచు నప్రతు [illegible]
విబులు(పుర్వా)త్సుండ నుచునుండ్లిపుత్రాక నగ్గె నెరయుకి [illegible] సల్పు దండ్లవ దశరధరగి [illegible] ధరంచప్ట్ర నిడవాలాపురంబిబినవెంత్తం యయు [illegible] గడ [illegible] గనవెంకిక్ష [illegible]

దురితలతాలవిత్రోశ్రితవిరక్షణదక్షుండువెలయుంగనుకైంబాటిల్లినగులు। నిరతాతిరోరాగువిరంచిసన్నుతాబుధూరవమనమునకునుఖిలుం [illegible] అరవిందనగవనూరక [illegible]
దయాయావితవనవను। కారంత్తుం డులభితమిక్కిలింప్పవవనుగనులయ [illegible] నగరాంబుధులవిశ్వలోకల్లనుక్కిబినాగవయుపేవ [illegible]
కైదానందబ్ధిపూరావిరయక్కి వమునవధిపూర్ణకంచిప్ప [illegible] నాడినగాబద [illegible] చాదుగచత్రాజన్నుబిన్నవమతిత్రాపినగ [illegible] నవమ్ములు [illegible]
వసుధలువిప్రతతిరయాపగ లుతవరయుకిరిదవసూదాశ్వ [illegible] రయునతమారరా [illegible] వయకరనుగాంబున్నపిన్నా। [illegible]
వర్లవిఅనవధిప్రదిరజయాపనగాదబ్ధి।విశదవివేకుండువెధ్యులు [illegible] నుసాధరచ్చిత్ర [illegible] మవుధూమవిఖ్యాతుండుద్ది [illegible] నగరా [illegible] జనవా [illegible]

సలుకలు నలువఁగనెంచెప్పగా నుచు సంతొష్టి వలల నంకృర్ప రంబిప్ప నె దద్దకరంత్త సెప్ప్యగా [illegible] బు సలుబు భానప్పరంగల లరతనంత్తు [illegible] తులంగ [illegible] నప్ప [illegible]
నస [illegible] వైరొవృజొగలలుబాడి యూంచిలా రిం [illegible] డిథా గొ్నదరారలవులునె [illegible] న్నభూ నాథర విలసిని డే దస్త్ర తవల [illegible] తృప్త [illegible]
ష్టిరుసింర్ఫుదభిరంష్ఫు కరిక్ ష్టిగా ష్టిలక్ష్మిగా వులులుదా [illegible] తవ్వ [illegible] ష్ల్లదనవులుదిలం గి శ్రీగన్న [illegible] పుప్ప [illegible]
చుభ [illegible] లుపఖరుభాద్రిరసన సులలవలష్టి చవిరారాలరావ్రు [illegible] రాలున్న ఘనకలచరంచిప్ప లఖులు నన పునె నుజు సం [illegible]
సక నం చొలుఖడియ్యెగా నుసాది గన్న ష్టి నలసక నడల ఘరంప్పలరి ఫేంత్ర రాయున్న చవతిషవు చబి ష్టి సవరిం ఛ్చుంగా ష్టిగా రిపుడు [illegible] నుచ్చె నారుభులా

గు। నేడిచ్చూ చిన్నైశ్రవరప్పుడు జూరసతరంగి। (వి)దరిచెప్పనవుడు (నె)రప్పునద్రిష్టినప్పురడు। చెలులలకో నావాలక్ష్మి రప్పారవనులు। నెలమవా రమ... దరంశ్వాంరధ్రుచమరణ్ణ ...
... వనరముననరదాపు (శ్రీ) ఖగాసు। రడా రయ్యనవెంబడునదప్పక్కుండడగుజు। చెంచప్పరూప్పవహాంచ్చి (శ్రీ)విఖిలధరం చ్చి। ఖం — ... ంగాలమెంచ్చినన్నాల। ది
గుల్లారంగజుల్లిశగన్నినశల్లి। ఖురుసారుయూశాగవ్వి(వి)లుప్పిరదప్పవల్లి। (వ్వ)గడా ... బులకారంచెబ్బవియప్పనాపిల్లి। వగఖా ... వజి ప్పిజబల్లి। బాప్ప వితె
బుల్లిగనసగా(నె)ల్లి। యర్లి జరప్పుదూవారి యరుబురరావం ... ల్లెంగడ ... దకవిసి। కక్షిసిద్ధఘులంగల్లవ ... బుత్రరారెంట్లు। వే ... తపరం ...
రసంగవిడలి। యరుతరయురఖుజవనెంగరయూఫ్ఫైరయూతశను। నసక ... చెంత్రకా ... వరత్తు। నిసవవివేలే ... తుల్లవిూదవయుళెవ్వంగ్ర వయదగజరంబెఖ్ఖ ఉధ్రరం ...

దిత్యుం దన్ను ముసగాం చల్లకతము నముసవత్రి ఉయువి[illegible] నేలు నవ్వు[illegible] న్నూకతిత నూతన చంద్రుకళ చంద్రుష్టము [illegible] రంఘ్రి యుం నేలు [illegible]

వధూ[illegible]శి। శ్రీ మంగిరమ్యారూ వరంబిచ్చి రంజిల్లెదాఖ్యి। శ్రీ రాఁద్ద[illegible] రావృ[illegible] రసియు[illegible] నరంగ। సుంద్ధ నవ్వుద్దశ్రుఖ్వా [illegible]

నిత్యయోగ యునరంగ। శ్రీరంగేశ రద్దలావణ్యు శింధులై నారదుడం[illegible] నరం[illegible] రంబిచ్చద నవ్వెను నమ్మను నరుయు। కన [illegible]

శ్రీస్న[illegible]లు లువస్త్రత[illegible]చ్చిస్థా ఉయు। తడశ్రీ ఉనడలు నుందాన్పై[illegible]ంద[illegible]ంబిచ్చి। తెరయ్యుబ్లితనరంబిద్ది[illegible]వుగా తలభు। [illegible]

సులు కసు। వియు భ్రకచ నేవకాంతమెను నఝాశసాగి। నలువెుంద్దవరుడు తాన్న త్యురంబిచ్చి బూ నేవకరంది యురంగ్గరంబిచ్చిలు విరత్తుల యొప్పు నవి[illegible]ంది[illegible]గాను వెంత్తరయురంగ్ర ఉరస్ప

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

బులేనడబున్నలుజ రాబ్బంవారంటంరణ్ణు [illegible] సిరంచ్చి త్రనద్రి వన్నా[illegible] జరంబచ్చి॥ [illegible]

[illegible] వరితేబుప్రారవవన్నబడిదే[illegible] పెడప్పిరంప్పునచ[illegible]ర [illegible]గాని చదరావలు

ందప్పిరం[illegible]లు ధిరవవబలంక్కరి(త్రి రంగెచం [illegible] విరప్పురంగదే[illegible]రం[illegible]ండన్నిరంగెరలు వరిన శ్రీ

[illegible]రాజడగాణరంలరం[illegible] [illegible]ంర్లుతా[illegible] [illegible] (ర్రిరంత్త రాలుతొంబగనన్ని ం

ంద్దసే[illegible] [illegible]ద్ధిరంత్ర రాబ్బు [illegible]రంద్రివలు[illegible] చుదప్పు(విరంక్తి దాలు [illegible] విలదాలంగ్గు సరంద్దు(దద

... చా చ ... వె ... వదు దఱు దఱు ...
సు ... దదె ... దె ... ని ...
ద న ... ల్లు లు న పి ం చ ...
దం పరదారెవలులలను । ఇలలి ...
... చాణ్రా వారకప్పా గరణి హార

[illegible] ళ్ళు నే నావరిరంగ్ల భూపాలవర్మ [illegible] ద్దవలున । వలలిప్పు నప్పు గూర్చ నిత్తే చావు తప్ప
[illegible] వలులమెక్కి [illegible] రింప్ప [illegible] రాలంగనన [illegible] ని రారులు ఖ్యేనెదిఖిగ్గల
[illegible] రమ్ము పుంచారు [illegible] రజ్జభూపాలవరు [illegible] రెంటింకా
[illegible] వెగావు । మీ దత్తుగా వ్వు [illegible] బ నిరె [illegible] రంత్తి । వలగానకితం
[illegible] లు గలు నేరిఖాలు వడిఫలవృతి ద్ధి । వచిరిలుల్ల వ్వు తులు [illegible] వనలు ।

[illegible] వని [illegible] గ [illegible] పవవడచితలీం [illegible] । బధ్ర [illegible] వరల గంగ [illegible] లించల్లి।

[illegible] వద్గ్ర [illegible] లకేమి [illegible] దల్లి [illegible] లవ

[illegible] వవ [illegible] లత [illegible] లుగ [illegible]

[illegible] లవలరగ [illegible] । [illegible] వలరల

[illegible] వలల్లిపిలల టిడి [illegible] నేడిగలలనటాడనైంచినంచల్ల నళ [illegible] దిలుడుస

[illegible] ధృతరా[illegible] పవనసుతుని సరిందద్దన [illegible] సల [illegible]। పవసు [illegible] నవరం [illegible] చదు [illegible]
[illegible] డదు [illegible] నదు [illegible] వు [illegible] నం [illegible] ॥ [illegible] నని చదు [illegible]
[illegible] దర్శ [illegible] రం [illegible] నరం [illegible] గా ॥ [illegible] రంబు [illegible]
[illegible] రమ్ము [illegible] డ్రైరా ॥ [illegible] నని [illegible] నం [illegible]
[illegible] వలని రాము [illegible] నవ [illegible] వసు లసు నాఁ [illegible] చదు ॥ రసు

[illegible] త్ర [illegible] లవవు లమునకు వలె వణ్ణా [illegible] జి రయరమ్మ [illegible] రత్నవ
[illegible] ధరిబబ్బి శరణా [illegible] గరచ్చి [illegible]
[illegible] రత్నము కి త్రినగల [illegible] నగ [illegible]
[illegible] లాగరా [illegible] నవరరచ్చు నెరా [illegible]
[illegible] దివమదాలె [illegible] శ్రీ [illegible] ఉరయు ధనలవా సైదరలన [illegible]

[illegible] చవతు హగాజూవ్ను. విన్నదర [illegible]

[illegible] ళవలలరలంల [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ప్రడనలపుతల [illegible] తా తులవిధి। వ [illegible]

లుచుడ [illegible] సులున రక్షకవం [illegible] ములుజ్జవితాల [illegible] దంద్దర్బ్రిన

తా దేవతగ ఘనంబు నవా చరాలె [illegible] దెవలు ఎరాలు ఆత్రారకపదంహ్వయిరావు

శ్రీ గ [illegible] లబుంబి శ్రీరామునకు మల్లెకరింపు [illegible] మనసుంపు పరిక్రూవుంటు

[illegible] ముంబు సరాయుతిపుత్రులుం [illegible] వృతుల చదివినగున్నరచూపుచించు

[illegible] నతరంతు రలలనుం ర మురంకు ఎంపు చు [illegible] తవవల్గళ్ల చంబున్న నందద్దు [illegible] ॥

శైనవిసరసనాత్మవశవులు। విమలవిరచిపవంత్తరయులువివరంబశనాంగ
రహవులుక్షరత్రిదాపరగి। తన్న కూరత్మనదిపతదావంరుచ్పనాయ్యమా
వరుదబిచలిగ ఉద్దరనృరచై చిత్రయరబిత్రవపురడి। పతనారంగదెదిత
। నమిత్రతరంబుబిర్మావమాచలం చలితసాసచిత్తా। ప్రియమాత్రి
జిగనవిళ్ళరశిరంచ్చి। వహానరంబవళ్ళము రులద్దరిరంధిత్తా విరయోగాన్వేరగరితస

స్న [illegible] శిన [illegible] రంబున్ని వన్నెల్గా నిచిన ాఙ నరంభ్ము। దవల [illegible] రంత నవ వధరంణ్డు దాలు నరసింహ్ము నగసరణజ్ఞిన సా
రుని [illegible] దయ లలరంయునా రత్న రంబున్ని ఒనవ। పావన [illegible] తి [illegible] వలిలు బ [illegible] ఫల్ము [illegible]
దయు [illegible] జ్ఞ ద ర రయులరయు నాలత్ర [illegible] నరంబున్ని [illegible] వనవలవ [illegible]
ర్ఘన [illegible] వ ని నరంవే ానిజ య్యేజ నియురంబు। నవఖల [illegible] రచ్చివద రంభిధి [illegible]
[illegible] నవ క్రి వృత్తరంబు వల్లి నఘ లవయునాకరుని [illegible]
దయు నతావుజా లవక్రరవషా విద్ది నవిదభి [illegible] రవిధరి। [illegible] త్రి విగవరుమి రంబ్ముని లరంగు [illegible] రప్రు।

ంరాజ్యరాజ్ఞివత్సమ్ములన్ । కరినరథాసుగ్రిషవతన్ని నిదపునా ద్విపణ్ణిమిర [illegible] జా

కాంగఫలనలబ్బుండనప్పుకృతి అనవృండచ్ఛు । లవినృపుడున [illegible] దరంగుంటు

రగ [illegible] రాబినాన్నౌకాంచ్చనవిత్తపులకెరవ్యు । లభాంశి [illegible] ప్రకరఫ [illegible] న

లున్న [illegible] ంపృకనధుపన లగచుద్రి [illegible] ంరా [illegible] నన్ను । ఖరియరఫ [illegible] గన్నాత్రి [illegible] హ

ంరా [illegible] రిమొలనాగలారకుమారిరదద్దుత్రి యుమరద్యులు శానన రుద్రంచ్ఛప రియుమిద్రిలప్పుండధవనప్పు [illegible]

[illegible]న్నరంబుల[illegible]దిన ఖడ్గ[illegible]యుండు[illegible]శ్రీరధ్బల[illegible]యుత్తవములు[illegible]నయు శ్రీహరి[illegible]గరం[illegible]చవిచ నిరయా[illegible]లన నర[illegible]
[illegible]రా[illegible]గరంబుల నగూడి రాఠిక[illegible]నాఱవి[illegible]రయ[illegible]దను[illegible]నక[illegible]ని రయా[illegible]లవెతక। నెను[illegible]
[illegible]రంపరయ్యు ఖదలు విర[illegible]తరు లచాతుక[illegible]లచు[illegible]వములు[illegible]రండ్రుంగ। నాహారితురగం[illegible]
[illegible]రయుత్తు[illegible]। హాఠు షవిన్రయవు నలకు చరం[illegible]గ[illegible]వారు[illegible]రయు[illegible]నవా[illegible]యూ[illegible]
[illegible]నుత్తరంబై[illegible]। [illegible]రవులు వంచ్చి నరంబు చెలంగ[illegible]విన రయుంబు తోడ[illegible]గమరలి। తన[illegible]తోవనా పొంత్తరమున వరులంగ[illegible]

మఘరాక్షి యగాక్షా శ్వవహిపాలతనదుల। యగావింకై దాధి. స్తుహాశ్వఘ వషులులు। ఠవియద్బ్రవుశావవుడిపితనంబున్నవశ్రి। యెవ్వాడె వృషవ
వృషవ వ్యవాండల। చంద్రువిర భుమువంర్తిబ ర్తిపి నెర్తి। యుండ్రు వెలపురాత్న నివురుమెనరవు। శెంస్తం స్తరరెలుభడితే [illegible]
శాలంగావురావు తాడలు। శింస్సరంపుంనా సనవరంష్టు విర రద్దగాంవష్టు। రుంగాద్దచితులు రాజశలల। విం [illegible]
మిరాక్షి యుగ్గురంచ్చువలస్తు నివిండ్ల నిరంప్పు విభాగవులు। [illegible] లక్షారసులు [illegible] లంబర [illegible] సులుచనలు। నెలాగ్నుల ధ్రాంరుల [illegible]
రడుతలకరంబ్బు। పైలు పైంద్దట గ్రాంత్మ వుయావు నజారువిశరయిం। బలవుసారె [illegible] యాలువెప్పు నగ [illegible] గనుల వులురవు మిా [illegible] రద్ది [illegible]

[illegible] వర్షలలో [illegible] త్పత్తి యొక్క రాత। అక్కా న్వభావ [illegible] త్తి జన్యవత। ఎవరికి తెంబిన్న నవాడు డవటం నర్పి శివ్రి। వలవకజనమునంక్త్ర భిభిన చాల [illegible]
[illegible] కారాలు [illegible] శ్రీ పాచలశిఖరం ఖు। ననబో న్గులవిడరంబ్బు నవ్వు లలక్షణనగుచు। అతి [illegible] లూర గొతా నరిద్దు లక్షిమి।
[illegible] కలరాలజ్ఞి దలప్పుండేకన్ని — యురవెలవతి। కలలగొద్ది [illegible] వ్వావికంగా తలతిమిడిని। నవనంబిన్న నమికార్తెనితరికు
[illegible] ల్లులను చతురర్ధ రంబిన వరుగుడ [illegible] రంబిన్నచిలరప్తకదశ్వపల్లు పరాలు [illegible] వనల్లాడ్డు లూకన్న [illegible]
[illegible] గానను వరిన్నలరక్షగాంత్తుప్రదోషవమాత్తు జవరంప్పు। చిత్రమి వది [illegible] దిల్లి నల్లి। [illegible] నరాత్తరం దాజ్ఞి విజ్ఞాభో గాజనన। వరనవవప్పు క్తిన్న దుర అక్ష

నమునదిలయు విరలంచ్చివ్వ లుక్కలై రెలుడరంగ విరిచి [illegible] విరక్త (తన్వు)రంతా [illegible] మనవను [illegible] బిఖావిం [illegible] తనమబిభాగ్ని రిక్షిదప్పు॥ [illegible] కారయు
[illegible] ఆంగ్రుపులంగ్ననాంరత్తిరయు నుఃకలక్కల నగలుభూరె [illegible] గ్రలూరావ [illegible] గులరు [illegible] గల్లి [illegible] గూనక్కలధరం [illegible]
[illegible] కలుచ విరిగానుబజులైన [illegible] రలంధు। నులరన్నరచ్చ [illegible] దయులనపిరతన వలు [illegible] దబవరాంరక్ష కంలభూచి [illegible]
[illegible] దత్రదిరదనజాక్ష్యలారయు వృనవయునమన్న। వృగవిలగనగంల్లి రిఖారుచక్కవయుగటగడ లల్లింగ నవ్వుదితా తరలగాయు [illegible]
[illegible] యుపరిపామయు। గడులంగ్న నతవిర్కె డంక్కనల్లు నచె [illegible] యిదివృగంబుమగాన వెలవులుశిఖలు లుఃహ్రావినలాంల్లి కక్ష్ర దనాడలవిలు। [illegible] కలన్నర

[illegible] బిలులాంఢబి [illegible] తగనిష్మనడగణింత్తు [illegible] వెబి | రాయనిరింఢిరాయనునరంవ్వ్రగాశ్రీ వెజ్జిరంజి వనబాగ్నిజకులనిర్త్తు రాయ [illegible] రాడు. తబి [illegible] రాధరప్పు [illegible]
[illegible] లాన్త్రశ్రీ నర్త [illegible] గలన్వరాయల్లిపురఢు. నిడవాన్యిరైదభి రిరామలకునాపండ్లు. వపు శుకగవిడవి [illegible] చరంఢ్రంగ [illegible]
[illegible] రవలల్లులకుల్లి [illegible] రాయకుండ్ర రగనవన్తుగాళ్ళగనాగూడి వివరళా శాషమున్నవజ్జిదరాలసడణ్తి. ధరం [illegible]
[illegible] వనవలకకట్టిచరవయుచ్చు. [illegible] పలుకులరెఖరాయవాత్తి [illegible] వయు [illegible]
[illegible] నరాయ్యరగ్గఝజవను. గనలం గాంధినవభాగ్యనికడుమరు [illegible]

ఘూమిహాలవులకురంబట్టినను। వాగటనాగ్గా దింబప్పుడు [illegible] ంరద। [illegible]

[illegible] రురునవుతపత్తి [illegible] రురునవిరు [illegible] నివనరత్తరంబట్టి తగుడి [illegible] ండు। [illegible]

[illegible] త్తుకుంత్తరురుయి [illegible] రంచల్లిరరంగడి [illegible] రరవి [illegible] రురువుసన [illegible]

[illegible] నగరగురాత్తడి [illegible] వారుడవురదచ్చి లులు [illegible] ంచ్చి [illegible]

[illegible] లుంచట్టిరిలయుంచట్టివాండ। నాగారపుంత్తి [illegible] ండం [illegible] వనవులక్కిరంపాదవన్నిత [illegible] లా। [illegible]

...చ్చి నా డెవ్వి ఖ్యాతి యుండ్డరి నివిచి। కపడమన్మధమూరా రక్కాంకరిష్టరప్పు। అనవ్విని... (మో)హావమునర్ది మంయుమ। పలుకక... బున్న రిం... చలులలో నాడ
...వనము। ఇలకెం చ్చకకాలింకల్పచిసద్యృష్టియుడగ। కాలుమృకహోరంబిన్వింగుహాచన్నుకండ్ల బాకా। జలకద... లువు। ...
...నారదాన్చుకన్ని। చలువగద్దెకవింరసరులలున్ని నీడలరుకరక ద్రొదర్పలనమునిహువనను ...లువకనర...
...దరకరని। నారంతృడిపి త్రిరప్పుచ్చరంగరంతృల్లవాచి నగలసి ...నరింద్ర చబ్బిలబగరంగరిదప్పుచునుము। తలారయెం
...చచనలిభావంబి కొన్నవిచుకు। తమవిదురదారంల్ని ... గదనర్నా। ... భాసింపబువర ... చిద్దిదృరిబ్బ బోవడి చేసి ...

గులయయుచూపులబంధ్రినుధ తులగాంధ్రి। ప్రదముంచు [illegible] కవిచి(ప్ర)చె[illegible]ంత్ర జీవా। చదనవర్ణ [illegible] విమాటచుచంద్రంగ [illegible] అర [illegible] నాటిన నాగు [illegible]
స్వాత్రనవరంత రాయంగ మలాక్ష్మి విదక్కి। రరుచాప్ప యుద్ధర [illegible] రాయప్ప్రి [illegible] లబని త్యాంరవ విధవత్వ్రిబ్బి [illegible]
[illegible] వక్షుగంప్ర నాకమ్మె వెనప్పు। నైర శ్రుశింగ్నారంబెప్ప నల్లంబ్బ [illegible] వరులునదలుంచు చుత్తొరుక్కా [illegible] లక్ష్మి। రచన [illegible]
[illegible] ంబెప్ప మధివెల్లవిచియ నన్నెలంచి। చెలువంబెప్ప నక్ష(స్రు)క్తి చింత్ర తాంవుగుడి। తలంచని తలంప్ర నాత గరిష్ఠ(శ్రీ)ల్లి। [illegible]
[illegible] నవప్రంబెప్ప వనుక విలలిషి ప్లూ చుగచుగాంధర్య్వ ముననను। తవక్కంబెప్ప లిచుయ్యక్ష తప్రనగలక్ష్మి। తులగంబెప్పి చెక్కిబ। [illegible] గ [illegible] దియవరి

[illegible] పత్తియొప్పుమున బుద్ధిమ్మూరియుక్కలంక దెచిన సుఘటయు ద్రప్పరి శిధలు ప్రదన మధశిర యధనా తోనన్ని వలశిన వనలత నానే [illegible] గానక్క రయ [illegible] దలు [illegible]
కరంభ [illegible] అనవుండధల శ్రీ
శింక్లి తాచలరకునాను రధనలపవుతం బచ్చగబల్లు నాథడపల్లులా లింప్పిలా రరమ్మిరారం [illegible] రచ్చి [illegible] లలనా [illegible]
[illegible] లారకనంచ్ఛి పరిశ్రాసనన్నా ధరయు రద్ది పరిపురి శ్వరితావచ్చి గవంద ఖపరి తేకాక్క్రిరసా దలు [illegible] దరగా [illegible] లరపంశరి [illegible]
సుటికలంచ్ఛల బ్సారపరి త్రిర
హారు చన్నదకళ్ళిరద్దు సాంసప్పరక్కెదయ ప్పారు తలంప్పెరథిమ్ము లాంవుల్లాడిప తక్కెది రంచిత్తా [illegible] నానవుల [illegible]
[illegible] న్నెరయలంబ రంగల భింగ్గావి శరం స్లుంగారి రం [illegible] రంన్న ధుగ [illegible] సరిరిబహ్ని [illegible] రిసరులు న్నెత్త్రి వరురుల్లమాయలల మరున్ని మర రలం గద [illegible] గనకు వనాంగ లులుబేరా [illegible] త్తరద్దితా

[illegible] పాపము కలదని యురాగాకారవరశ్రీ। యరుంధ్ర రబితవిరతగరద్ద [illegible] రద్ది రరువపు [illegible] గాన దర్గ [illegible] రంప్పు రగనతబగులు జలాడువన్నుము। ద్విరద్ద [illegible] [illegible]
[illegible] హూరిక్రి చాలవ్రలంతరరేతానెం హ్రి। సక్రి లబరంరబాద జ [illegible] రగనత్త [illegible] రి। స్తుగడుశాత [illegible] రరరబర [illegible] సుగనసుచిలురంగ। తగ। [illegible]
[illegible] గదాన్న స్రు జనకరయ్యా వరవస్కారురెనికకి। గదా [illegible] రవణ్ణ [illegible] రందా [illegible] చద్ది [illegible] ప్రతతప్రథావ [illegible] [illegible]
[illegible] రత్రి మితడవారయ ఛగనద్ధదడరయనిమపిరి। చలకరంబచినవధ [illegible] రంప్పురగసవు రరుంబచ్చి। చలచకలంధ్ధిర [illegible] [illegible]
[illegible] నిరాన్న వయుగసు తిలకిరం చ్చి తివధూ తిలకవరుష నినర్పవలల్లిరంప్పుగలరయ్యత్తి వలల [illegible] రయుష గలదితివనివబత్తరంబచ్చి [illegible] [illegible]

శ్రీలముమారరంగనందర్భ [illegible] త్రివిక్ర। శుక్ర [illegible] ఎదలంచ్చి [illegible] లలయుచు [illegible] చ్చి। వ్రశ్రవహాలక్ష్మి బహు [illegible]

నలగ్రనులయులు నన్నెదించె [illegible] ఈ। నరుడు [illegible] నల్లనారాయణ [illegible] సరస బహు [illegible] గోసరలి [illegible]

[illegible] రఘ్రుమాలయులు ననరి [illegible] యెలద్రిచూడరంగనాథు [illegible] నాడిరా [illegible] భూహులు [illegible]

[illegible] ల్లైరయులరవ్వు। జిత్తమ [illegible] వున శ్రీరాయలం [illegible] లాధారా [illegible]

[illegible] రాధారా। మందర్ద [illegible] రవ్వు కృనాయుల [illegible] రాయవ్వ నలక్ష్మి [illegible]

...ండశల్లుండఁడు గాంగవ్రింధు చలతపవము॥ [illegible]
మలచిగన్న హరిని॥ వరియం [illegible]
లుడిప్పదాలఁగ నద్దిబ్రంకా [illegible]
వత్తియు నాత్మనుడిమను॥ [illegible]
ంగమలాత్ము నవరించి [illegible]

త్రుశ్రీ నవా నుంపత్తు। మంగళరయున త్తురుగించి [illegible] సుఘూ [illegible] నవరవ [illegible] నిరయ ధీనంఘ్రిత నృ। హ్రా ఖంచు [illegible] రంగయ [illegible] ల్లంగన [illegible]

ఖవరంత్తు నిరంత్రు వులనుపల్లి
శ్రీత రయ [illegible] బునృహ స్తుతికి। సుంతలంతా [illegible] నుగ్రహ [illegible] పాండలనా [illegible]

రవ్రుచులవులక్ష్మి [illegible] నిర్తుంద్రి [illegible]
ండత్ల వరరగనాం తండల (వదవ తనరంబ్బ నత్తు। [illegible] నాత [illegible] వయఖువర [illegible] బ్బ నంధర్త్రు [illegible]

[illegible] వదరంభ్బ్ నగ్గనర ఖరంచున
నతస (విదవ తయనరాన్న ఖ్యా) తియ్య రంగ్య (నడ రెతా న్ని నవయనుంద్రియలరంగ [illegible]

[illegible] రలభి తరకంన్న (రింద్రులు నయు మునన తని కర (విఉప్పవంద్దిం(శ్రీ కడు(వి) రయుంబ్బ నసు। నతరనర [illegible] వ్వసు నిరంవ్వ నుచుప్రాధి [illegible]। నత [illegible] వాంరి [illegible] సంగ్గ [illegible] ల ఖరయ [illegible]

తృశ్రీనవానలంకత్తు। మఱిందరలునత్తురుసిరింది ఘనలుభూమి యుకతానె నవరతనానె నియుత్త నిరంత్రి తన్నా। శ్రీ ఖిరంభు శిరంగ వదిల్లురంగన [illegible]
ఉవరింత్తు నిరంత్రి మలునపల్లి స్రీతయల [illegible] నా ప్రహాస్తుతికి। నుంతలం డాశ్రీ [illegible] సువాండలనె [illegible]
రవుచలవలక్షు శ్రీ నిత్లుంద్రి రావు- ండక్లు పరరగనాం తండల వేదప తనరంభ్చ నతృ। దెదె నాత నివలుఖవిరరథిచ్చి నంకట్ల [illegible]
[illegible] వేదరంభ్చ నాసరథవించిన నతన। వేదవతయలనరాక్షవిభ్రా తెరాపరాసు। నచ రుతేతాక్ష నవలు నెలంకిల్లి యలలరంగ [illegible]
ఏరల్లు। హరకింపు రెంద్రులు నయమును నతని। కరమెయుప్పు వంటించి కడుత్రియలంబ్చ నను। నతన నరథమమస్సు నిరంమ్మ నుచులప్రాథిరింపు। నరలవారి నెలసరంకృ [illegible]

కా బహుమాన దానాస్త్రి యెవతి। శ్రీవిజనతవిధి లోభిమదిలకై తవయు। క్రొవ్వురివర త్తు సీమయు గంధ్ర పద్మ। వసతి నివర లోకై వత వలిలనంద్య కై
నేలలనే తత్తద్దులు ని బెలలు సమ్నె తచర్యలవినసుస్రక్తిం చు దివిధా। జనవాంత్రరదబ్బు నక్తా ఖ్యంబబ్బవలని। నవానద
ననదవునేనన నిక్ష్లి। దరుణ వసిగా శేకు తగు నియూచర్యా। యునుచు శ్రీంత్రకు విచ్చు నాదశ్రీ శ్రీ। కనుల
బలవయునత్వ్రుత్తవుకృ। తనత ౧ నాతభృంబబ్బ తనవును నై సంజ్ఞా। జనవంశ్రీ లుదలు నా సకలాత్ర కెథ యు। జనకై
విజవంబ్బి యుత నిక్కి వుచరయు। శ్రీంత్రి తంబ్బైతు న్నిరప్పుడిలు వరుయు తనిరయు। ప్రు కు త్తవును వయు। కుంద్ధకు వనసంద్య వయా తనా

సదాష్ఠి యొాగన్ణి త్రిపురదాయ పరశవనవిత్ర ... గొంగనూ నాచ్చనర్డి। జ్ఞానవశ్మి బాగె నవ్వ దవల్లి వలుబూ నిరర్ధ త్త రదాట్టి నుర్న నలబర్ద్ది
వస్తుర్వతి దిడు। హోతశలండశ్ను ... జి కొంగరయ్యద్ద దవతి వి। కనిఋవ్వ నరంశ్చి చళ్లి నందారు బని గళ్లు తనరం నివ్వ రబాం గ్ని గిండ వ్వ్ర య ... త్రిరాడు
నవత్తుట్ని। రస్తు ద్వ్రి ప్రాత నవయు స్తిం ... త్తు నవచ్చు నకొడు। యంసరగు త్రిదాగ సవ రత్తి నయవ ఒష్ట లకొ। ఛసవయు నబలు స్తొంరత్త ...
స్తై నరబ్బా యలంబాబు। నతితవళ్లి ... శ్రంబళ్ నరత్తిం ప్పుదగల త్రి। శ్రావనెగావ గ్యురబ్బ్ంగా వబొరవుచ్చు శ్రావవివ్వర్ధనవి ...
తనవు వలుబు। షుపినషలత నెరత్తి భో నయొాగ్యవయుగ। విలదాయత్రి యొయుదల వరబ్బు త్రివలబ నెంచ్చి। వెలవు విబయబు వర్ణ్రి రమా వలయు (త్రి) ద

[illegible] జియుయుతాచుఛరంగునవాప్వని నత్రుపవరియుంప్పుననుబలర్ణ్ని … జ్జుననున్నదిరుననుక్రించ్చిగల్పి॥ ము … వు నన

… డుకులహారిహారిరురునను చు॥ వినలులుంగరవులుల క్కి … గ నదమి॥ యులత్కి … మెవుడు ద్రి క్షి యు … ॥

ర … త్రవులువుళ్లులంరద్లు॰ — ఘువ నికబుంధు॥ పరవళ్కారుళ్ళికన్న్యభావ్రి యుమాధివ్రి॥ బ్రానాడకులిత … చ్చి హ్రియ

సూరుృ్యద్రిదుంలవరస్థుచల్లి నర … తస్త్రి యమెనాచులు॥ యా … ంద … కనమ్మిహారున … ఖి॥ చివ్రుద్రిండ్లో … చ్చి … డిం …

ఫవంబ్పిద్దీ॥ బాలిశ్వరియుకజాలుపదిరిలుప్పుంక … కాలంబప్పి … రిగా … హా … ళ్లకా॥ నాపుంఢతప్పుగ్రుత … మున నవుమెతవేమురా

పంత్తినవాణాంబ్రి। ద్రనునవ్వైన్నుశద్రింమ్మువచెప్పతిపట్టుసత్త్రిదప్పగధాచిదాదన్మి। నపరుకెన్న నరెల్లు న్నందండవాదావనాయదనుడ। హెూద
ద్రింఛివరంచ్చు।ంగారిదవర దురుంగ్గసుడివడునవఎరిబితోగడకోసువచు [illegible] దాతలచ్చువడునన। నాసరాసింద్ధడిసు
తోతాగలచెలరేసు।నుగుంధ్దర నతరండలునావునుంద్దరగాకైగ్ని। బంధ్దరవదద్దాద్రచదరిధిత్తుదరి। రరుంధరెస్రనరెందాను
ఖుంఛ్రిదెలవాధ్రాతార్య।బవరరం బచిచారవారిద్రిసనైలంబ్మిత్తిగాండ్డునవ్వుచుంగారివలధాంచరరుతిబ్రెంగాధరబిడ్డాయా
వరకేసవల్లునైరులలబిగ్గుబడిబితోదనంచ్చునవాదిబగవయుడాయుంభ్ని।యపెదరాయునెకెరుల్లింభ్లెంచ్చురాక్రిందద్దనూరాదిచిరునవ

...రంగ్ని॥ యగారగాధము ఆవత్తైంబా దిగంప్రె నత్తర్గ [illegible] బదన [illegible]

నారాక్షసాధవులు ఇంతు॥ చేరంర [illegible]

చ్చు॥ రారు॥ పుడు నిశంత్రరారు నరశ [illegible] యధ్రని॥ [illegible]

[illegible]

[illegible]

తన్నిరథధ్రుచిన్ని నిత్య నబలు। ఆత్మతన రుచిన్ని తాతే [illegible] వాదిలు। నరత్ని [illegible] నచా। త్రురధరత్ని నర [illegible]

తి। కలిపలయిరద్రిరంచినర్సౌ ౼ [illegible] నవి ఖిలి రయి। అదు [illegible] నరవిసచుల [illegible]

ఇ॥ వట్టివా। లుస [illegible] రాగద [illegible] ష్ఠితి న। ఛరతా। జినత్రు [illegible] న బురాయరత్రితా। [illegible]

రాగనిత్యనరంత్ర గనర్వ। వయిత్రు [illegible] గునరంచుల్లనఖరంబ్రిరయిరాగ [illegible]। వడిభా [illegible]

[illegible] రాభయరయరద్రి [illegible]। అరంత్రదారారరఘనైరయారాత్రితతాం నర్హా రత్రు [illegible] రాత్రగా [illegible]

తత్త్వదీపా త్రితగుణములతోనాల్గవానికి నీతులు [illegible] ంచి) వానికి నీవగుచు । దానికింపు) న
త్రిభుగ్దలకా నయరుదించి [illegible] తవయుడి నమ్ముడ్దుండు నిర్గుణాత్మ । యున [illegible] దించు
శ్రీ [illegible] నవతిబ్రా నవిధ । దీపిక [illegible] నాత్మజ్ఞానచ్ఛెలు [illegible] తెచుంచెరి । నా [illegible]
తనదర । లీనత్వకారులతోన [illegible] లర్కతుముకా [illegible] ంద్యే [illegible]
మన । నకన్యా నయనచ్ఛాంత్రకాంత్ర లనాంద । దేవ [illegible] దలు [illegible]

గాంధ్రుగులనగ్రుష్టులకేలనుఖాంద దనఃఖులతో [illegible] రులవరయుటదత్తగ [illegible]
చిసక లిదేవతలు।వరలసనలవి ముచుండ్రు।వివు నరగల [illegible]
౧౨ శ్రీభుజుదప్పునగలవంచెప్పచాలు। తలంచ్పుచుంద్రుదునదిక [illegible]
ఎంత్రేకరి నచితప్తుండవు।వరల మూరునవైజననులంవృగలవ నిన్ను [illegible]
తద [illegible] నలంచిరుసులయలంచప్పఖాగ।సగి।వలఖంచ్చిగులఖంచ్చివగదలఖంచ్చి। [illegible] ల నైకవి

[illegible] రుధ గరుధి [illegible]
[illegible] త్రి [illegible] బలువిధి [illegible]
[illegible]
తవ [illegible] తదా [illegible]
[illegible]

శ్లోలాభిక్షభూబాభుజవిత్రుయెలంబ్ధిబాంగనంగా [illegible] లవరి [illegible] విలువులవు రావచ్చునితత్ర [illegible] గాక్షి। యలనక్షత్రులుండనగ [illegible] నాళరా [illegible]
పాదస్త్రీసౌభూాబిగంబ్లభిం శొభుంధద్వ। నద్దిబిక్షాకకరూారతలరంద్ల [illegible] వులిలావులుద్దుగులుల్లు [illegible] నకృభి [illegible] ఖలు।మా వలచట [illegible]
[illegible] వలయలుక్శ్లినాండాగా వరిశ [illegible] లర [illegible] గాయలంగ [illegible] లిల్లువరివలరూావు రిఖులనలరల [illegible] రలనా। శలక్ం [illegible]
వల [illegible] బ్యాఖలుకానవలచక్షిభి క్రిమచనరి। [illegible] నదక్షిమరలులు [illegible] రవిండ్లకహాడు నిరు [illegible] ల్లకరి। జూకవి బబి నాడకబ
[illegible] త్రివరిగ్లినాానకి।భిలులతోబల్లకంబి [illegible] సుదూ।వలునలు నెప్పనకబలుకాంక [illegible] రవి।నరులు వసులరాలంగవరి [illegible] రవునిసి।ధరనిరాంవక

ఘణియెదమునియె ధీసఖియెతాగ్రిఘ విపన[illegible] (ఓంత్రైరివచ్చు) చులండ్డ రన్న[illegible] అందడ్డుపడ్డి నిబిరహా గ్రిత్తాపవు [illegible]
బ్రిగారుసుతుసుర నుచుు వు [illegible] తురకనోల[illegible]బ్బై తాగ్రాపచారములు (గడుగప్పు) ముల్ప్యలింప్పు నెడహారవరిగొలులు [illegible]
[illegible]రవూడరంగసూనరంబ్బ । [illegible]రంజూ[illegible]లుస్సూారంగన్జైటూాల్లు లథో[illegible]లుగవ్వి రలబ్బెంరయ్పు[illegible] చ్చు బలు[illegible] [illegible]
రికి చిల్లకుదిగెలరండ్లలోను [illegible]రి[illegible] [illegible]రోగానిల[illegible]ములునన్గులవిదల[illegible]నలోనననలరం[illegible] [illegible]
నారదులండ పుడానవినాడ్డి విరహా మారగృచివిపునరం[illegible]రంప్పుద[illegible]ంచ్చిరం[illegible]రుసతవెషమె । రంద్ధి(ద్వి) రంద్దగనలు। నృలకేదిత్ర[illegible]రంరంగ లవ్ [illegible]

ఎక్కి నద్రిరప్పు।యుల్లు ద్యమారాత్రకులు ఖన నద్రి భవత్వ। ఛక్ష రుతరప్పు ... చిరాదె ... యిప్పు రభప్పు నిరుద్ధ ఖరద్ధక్కె ... ధిరి ... ద్ధ ధిక్కె।వులు రద్ధగన ... ప్పి ఖ ...
చాతతదభి (దిక్కరంభి।అరుదరు నాగ్రి రయు రభి రరు రనిద మరత్ర ఖరిగ్వు ... ప్పు విలరారు మి రరి ... రభిన వరి వరి ... నిద ... ని ...
గ్రంథ మంరిద్రిరయుభావవయునదా వభ్యు।నక్కి లక్ష ... యు చగ్నిఖరారు వహరారు నిరు చు।వయురవు రరక్షిల్ల న ... త్రపూ ... ।నుదక
ప్రిదిరక్ష్మిఖాచలమెనావిడుద ... ప్పు।విరక్ష్మిఖప్పు రరరిమావభురదుర్గ వెల్లు।వుహా రిక్కి రయురత్రు మావుశ్రీ ... శ్రీ ...
ఎక్కి।గ్రాదారుల ... గ్రాప్పుతరంభిన నక్కి వచ్చుధ ... హాబప్పి భి రయురద్దక్కె నైన్నరగ।నగు నవారయువుద్రి ల్పురక్కి ...

కప్పత (కి లగ్గ క్షు) యెడనుభా విరచ్చు। ధెరగ్గల్యరా రయు [illegible] (చెం)చెప్పు బురై హావురస్త గతి నాతవ [illegible] గంపెప్త [illegible] నారాయెద్ద [illegible] తొరారెయు। నాలుగు ఐబద్దు నన్నాకరయ్యగదవి।
అవవెలుక్ష్మణానుభునవంక్షం స్తరంభాగతి। కనువచ్చు రాయయ్య [illegible] వతి [illegible] చెసూకవప్పు [illegible] దురయ [illegible] రుకె। వాతె [illegible] సేన వాకులకిక్తి రంచెప్పు। త
లరంచికి (శి) ఇరంత్రవితరయెరంచి మురిచితల చిరాయితకి (గి) దవప్పు తగ [illegible] విలులుగల [illegible] గుచికవల్లువివరవావాఖాందాతగల్లె [illegible] నమరలలు [illegible] రంచెప్పు కి। డకిలు। అల
రాకనుమి పుతియాన శ్రీకావి। (డి) తమిది బ్బ గనెక్కి చిలుకరా [illegible] ఇయాచిలు [illegible] వి। కలంకరక [illegible] తికె [illegible] లుప్ప [illegible] నరవి
ధు (ది చి) నూచ్చు (రగ్గ) కలధరంచ్చు నెసరత రయూకరకి నావిలుంగనయ్యు రంత్రిగ [illegible] నవప్పు ము। యనరయప్పు డ (సూడు) రంచెప్పు [illegible] కిరంధ్రరసుం [illegible] అరు [illegible] రయూకరంత్రి [illegible] నరవరం-

శనశకాసాత్తుజ్ఞానగాంగ।చందయ్యనవదయ్యద్ఘటంకి।ఛిరంజ్ఞి।త్రుపలుఢంటిలుకె।చంద్రివటయ్యరుక్కలుచ్చి।క సంకల్పన్నుబులుకరవటలెదా।సరత్తున్నంగకపలుకలుత్తుమ
౧౭౮ లిపులఖరంట్ల ఖారంగనలరలు ఖరంహ్మకరత్తలు నుపాలవ్యానలు రారెత్తు మలు తన్నచ్చ్ఛి।త్రి సరవంగాలమడనపల రౌ।దిషలరలవన్న।త్రిలురంబద్ధిన
కలత్రకరంఘ్ల।కలదలరలగారెకి త్రిశ్రి కెరవన్నులఖారదర్గువురవధిషరంప్పు।(ద్రెరం)।రఢారం వ్రునఢఛ।యలిరరున్ద రద్దుగారయ్యె।రయిరకరయిరావాప్ప।రిలాల్లుపురక్కలు
రయిరకలిలదానవవ్వి।కల్లుగాధి నారాన్నయిరాసావసారాటు।(లిలుత్తిరిరఖాం రంఖ్ఞివలుత్తి వలుచద్రరంథ్లు।ఖరకకవకకవపరంఖ్ఞిబుల ప్లుఖత్తుగ్ను।నుర్రు ర్రు౦బర్ధవరంబద్ధ
తిరంఖ్ఞి।పరరగా।కనకరరంఘ్ఘినబిల్వరంగాబరంఖ్ఞి।దాన్ని।వయిర్రి ఖలలలాంపుత్త్రి వలులుకరంఖ్ఞి దాయు।ఖ్ఞి।ఖఖభాంగా౯కవత్రిపులుకారం।త్రిసుర్ర।రయిరత్రి।పత్తుతుంచుత్తిలరంతాంనడుగ।రయి

నా నవనలచేతను వినుత భియలం నవలు న్నువినునంత్రి [illegible] నలపరంట్లవగాంగన్ననవ [illegible] వెచ్చి [illegible] సలవులు నెవిసమ [illegible]
(శ్రీ)వరంట్ల ఉదమంధర్ల(శ్రీ)నదా [illegible] సులంద్ల తా(వి)ధ ఉవచ్చి నతనవ [illegible] (వి)ల లంగరణ్డినత [illegible] (వి)లలంత నెనమా [illegible] లారంకు [illegible] (శ్రీ)(శ్రీ)దా
గన్నెబి ఘనలరసరరారధ్యర వలునగ(శ్రీ)చాడులబహారంచచ్చి (శ్రీ)డ(శ్రీ)నయలర్జి ధులా [illegible] రండ్ల సన వెం లలాడదంనా వచ్చి [illegible] నవవ [illegible] రడులభావసభావలవంగ్లబ
నలవరయులంప్పనరంబంధ(శ్రీ)చ వరంబ్బా పులునరవా బులండే పువారంధ [illegible] నవ(శ్రీ)(శ్రీ)రులలవధారందర్చి దవారంది [illegible] [illegible] నల్లుం
(శ్రీ)తనభాన్నువులంద్లనారంనవను(శ్రీ)ల్లులునా శ్రీడ(శ్రీ)వ(శ్రీ)(శ్రీ)రా. శ్రీడయులక్క(వి)ద్లలతనవింత్లు [illegible] చ్చి నడనరంపున మలులండభూవరులా [illegible] ధులల [illegible] రూధాన్నివరాయలవరా

యంతః పురమునకు వనవు ఏదెం చిత్తమున [illegible]
యయున బిద్ది లరదిదియొలంధ్రుం
స్వారభునేనాపనంబుబనను।
కనారదుతురందద్రావుబిద
[illegible]యొన్నేనాథవనంబుబనిప్పుండు। నావు [illegible]

కృతులకవులున్నీగుల రాత్రి చిత్ర సుకృవవులు దవులరెడ్డు స్రులవి ప్రులవీనలవుట్లు గాంచనయిన్ని రామరేశరంబున్న నిలలువ్వా నిసుద్దలు జలలగ్నే చనను పుశు తలలంచు నుకృళి సవదిద్దనా

వుత్తిగొనచు మిస్తులంటవగోవుగు దవిప్పుదుంబాదుద్ధ్యాదిః నసుద్వినగదిరాల్లక్ష్మీ ఆత్మరావేడు నిరాపు। నన్నునూ రాఘులలువుం శ్రీ లంగకవిరంచ్ఫు। శ్రీవులరదగ్గ ణోయుని

యుదలాశ్వలంగగునాలిం చ్ఛిభద్రంరడ్డు యునకృషు నిరండ ళి నవిలాలాంచ సెగి నీతాపాయు నృపుచు లిరచుయు। సెలు లక్షితా నిత్యలంరదుకు దయలంద్రిలుత।

చిలుకనరపులదు నిరంచప్పుచిం. త్రిరంచ్ఛిరుయురత్తి। చివిమిస నెప్పులయు చల్లుంబచ్చి నరచ్చి తలంతు శ్రీరాయ నచిబూచివత్వలం చుగ్రాల్లాప్పనచుచు। చిలుకైనా విలిచో

వినిలి ఆక్రి నెసరగి శ్రీ అంతతో నక్కివయలవకనగికాక్షి। యరంత్ర సెప్పి నరంక్షినిరా పూరాణాకృబిపుర్ని। యులెలరంత్రులను ల్లునంప్పు పిల్లు వత్తు... సను। శ్రీ నాన నారాయణశివవియుధి

ಧರಾ॥ ಅಗಣಿತವರಸ್ಥ್ರೀ ಕೃತುಗಳನು ಘನವಸ್ತುವನು ॥ ಬಿಲ್ಲುಕರಗಣದ ದಶನಪ್ಪುದಕೆ ಇಗೆ [illegible] ರಡಗ ಬಲವರಂಭಾಪ್ರಷ್ಟವು ॥ ನಲಿವುಕೆಬಿರಿ [illegible] ದಲಂಕ್ಷು ನ್ನಿನವು [illegible] ನವು [illegible] ನವು ಯಗೆ ಮಿಲು
ವಂಗ್ರಹೃದಂತ್ರರಂಗ ಬಿಟ್ಟನವು ॥ ನಿಲುಕಡನವುಂಡ್ಡರಾ ನಿಬಪ್ಪನಿಯೊಳುಕುಂತೆ [illegible] ರಗತಾ ವಡಮಹಾಡು ಗಸ್ತೆ ನವು ಬರಿ [illegible] ರಗ [illegible] ನನ್ನು [illegible] ಬಿಟ್ಟ ನವ ಾಡುಬಾಂ
೧೭೦ ಕೃಗಾ ಡಾಡು ॥ ವಿನಪರಾಗ್ಗತಂಬ್ಬು ॥ — ಯಬ್ಬುವಿಪನಾ ॥ ರದುಂಡತಿ ॥ ವುಯನವುರದಿ ಪ್ಪೆವಿಂ ನವ್ವುಂಕೆವು [illegible] ಡತಿಬ್ಬರಡ್ಡ ಾಡು ॥ ಕೆ [illegible] ಚುನಾ ಹಾ [illegible] ಪ [illegible] ಡಗ [illegible] ಡು ॥ ವಿ ತರೆಯುಂದಡ್ಡನಡು
[illegible] ನವಿತ್ರರ್ಯುಂಬಿಬಿತಿದ ॥ ಶ್ರೀಕಾ ಂತತ್ರುರಿಡಗುದಿವ ಬಿಟ್ಟಬಟ್ಟಂಗ್ರ ॥ ವ [illegible] ಮೆ ಸ್ಥಿರಾಲೆ ಶ್ರಿಜ ಸ್ತು [illegible] ಯುಲತವದ ಸಿ ॥ ನ ವಿಧಿ ನೊಕಾ ಾ ನಿವಿ [illegible] ರಗವ [illegible] ಗಾ ಾನಿ [illegible] ನ್ನ ತ [illegible] ನ್ನು ಕ್ರಿಂ
[illegible] ಬಿಬನಾ ಬುು ॥ ಕಿ ಬಿದಿಲ್ಲತಗವಿನ್ನರಯುಂಬ್ಬಿಯವ [illegible] ಪಡನಕುದಿಲ್ಲ ರಗವತಿತ್ಯನುಂಡ [illegible] ॥ ಅವ [illegible] ಾ ದಾಂಭಗಾ ಾ ವಿರಯಾಂಗ [illegible] ನ್ನು ॥ ಬ ಬಿರಯುಡ್ಡಿ [illegible] ತಿ [illegible] ಶ್ರಿ [illegible] ತಿ ॥ ಬಿ

కొ౯రంభ్ము లుప్పుకుకల్లా|గానుసను సుతిరునోము న్గిల్లు బాల్పితనరా జదా నిక్కరము లరల్గెలక్కు లరక్కు [illegible] నప్పు [illegible] దిక్కొరు లిన్న [illegible] లంతా [illegible] ద్రి [illegible] దక్కొ ఘ [illegible] లను

డబి [illegible] అప్పుడా నిరం క్రిరు లభ్యతి రుగాజ్ఞా బాచునన్ను రవెల్లి నాగ ధిల్లిబున లిత్తె [illegible] లత్తె బిజ్ఞా రంత [illegible] రంతా [illegible] దారంత్ర [illegible] ఘరంధ్యుబ్బా లారత్తిగాధ

[illegible] తనపులిలు హారంప్యెసెడు రుప్పెత్తి [illegible] నేవగానవులు లుబ్రారంభ్చు [illegible] తరనధ [illegible] రంరప [illegible] లు [illegible] ల్లొ [illegible] గురవ్వే ఉర్త

బిల్లు ఉల్లలు సల్లి|కరితహారం నాబ్రతకా గనవులరంల్లిల్లి|దలసదా తెత్తి కక్కా వేత నిక్కి [illegible] రంగ [illegible] ధరవు [illegible] బ్రు గి [illegible] తది నలరులు ధర్త్రు

పథవులు లుచుక్కు|తరుసన్ను ధులధ్ర్యుబమునాను థిరంప్పి|కరవెంజప్పు ధర్మ [illegible] లులథాం ల్ల [illegible] గరంచి|పురం [illegible] నాహత్కదరాపు [illegible] రి|ఖా [illegible] నాసధులు లంగ రంచి|వడి

వలుదవయు। నచ్చి రుచ్చు పొచ్చునం గ్గకరంచ్చి। వచ్చి దివ్యబంధువులంతలల తాగి [illegible] త నరంబాల్లు నరంచ్చి మరుచ్చి లగ్నరంబిచ్చి। [illegible] ంత్తతకలగ [illegible] వులు। ధర్మ యోగ్గురలంబిల్లాత
రంధివగురుడుండువరపురోహి తరతవచ్చి ఎద్దె [illegible] శ్రీ దివాసులకు సుదిం [illegible] నవులు। లుా దిన [illegible] దా దయుక్తి [illegible] నవ [illegible] వులు। త్రిక్షేత్రకలవ్వగశ్రిర
రచితానిశ్శ్రీ దివాసుల తారశ్రీ వస్త్రితాద్భుయయశ్రీ। మాధవమాసంబ్బిరుపాదిరద్యాష్ఠుని। మాదద్రి దద్వా [illegible] మ నంబుశ్రీన। ముత్తరత్తు [illegible] దిరయును
కన్నప్పుతులకు నుత్తరోత్తర మహాభ్యుదయంబాన్నవర్గ [illegible] నవత్తరక నమో నలగ్న। [illegible] వివాహ [illegible] యు [illegible] నంచెబ్బలువ। [illegible] రిల్లహారము౦
శుభకృద్వమారి హాకు। సూరిబిమారంగ్గ కోకలంవమూనులు। మేషాషలునుగంధక సూత్రికలునుం। తనరుతాంబూలవయుగ్దగవయు వైనంగన్ద పవక్కలగ్నదినకృయులుదిశ్శ్రీ।

తెన్ని త్రిరాబభ్రథశ నగిపల్లులు నరాజులతాత్త్రి రగారా [illegible] నాస్పవలప్వి। రాజితలన్నృ నిర్గ రామవమునగుడి ల్లూ [illegible]

[illegible] ఉజచిగరా బిలచెరిమితో శరజ్ఞి లుల్లకే [illegible] ంజూచినడెల్లుత్రి త్రునకే ఖిత్తులనిరామే [illegible]

రులనిగెర విప్రపద్ధి శ్రీరాత్తి । బినిపంబ్లిల్లి నినువిరిదాంండతాగ నెమ్మకే [illegible] నినరామచ [illegible]

నాచావిశుశంగినినసుజార రాదరమ్ము నరినాస్త్రరాలవిరయిబి।వల నసునటనిరయిబచ [illegible] రరుభగ్రు [illegible]

రవులునాగులరలబతకోంకేవులు వల్లరసుహా విరంచ్రి। రాలందులు ంత్రుబిరా [illegible] నరమురాత్రిచుఆడ్లగలడు। క [illegible]

తాగెర సాగిషుచన్నలుతగయంతాన్ని। యెతలవదళ్ళు విల్లలివనయుయగ్ని వెలసొసు। నందనరదద్ధ ఘనరద్వవలదదధరబిన్ను గా। త్రిగాద్ధ తా [illegible]
చక్కెలంధవలులు। గోపురాంభో రంహిగోడలు నలర। రంగారంధరా బలుగా లబిదన [illegible] రగారవిలున [illegible] బిలిల
శ్రీవనైవారరంగ స్త్రీహదా్వ శారి ఖివ్వలలివేఖురులవల [illegible] రంక్క వింబ్బినడు [illegible] లుప [illegible] దవ్వింబి [illegible]
కృరలబలెనైవరలధంపులర రాజ [illegible] రచ్చి [illegible] అరయాప్పడ వాదహించ హరయడవు [illegible] చరయాప్పన [illegible] రం
వాదివునరంబోగాంభ్రితరవరయలుపసందగు [illegible] యుక్త నలభూగాళ రయచ్చెలువదివరకెరు। నలువ [illegible] నవివి [illegible] వలుత్తిరంగరనుబ [illegible]

భుజంగరింఛోలూచంద్ర। సూవువెన్నెల। చిక్కొన్న నెక్కల్లు చునవు। ఇమ్మోవులు గోవులు చేతద్దిన సగ్ని వులు నవల। [illegible] ...దా [illegible] నవరంఖచ్చిద్భి
సాదిర్భు। ఋూవగహ౦రయు౦. చ్చిదిరత్తురయు౦గాకే। కనుగూకెనరత్తునగదరు౦రన్నవచ్చి। [illegible] ...యూవ్చి౦తనలవం
వ్ననచ్చిదిర్ఘ। ౦ాత్వాపృథా ౦నెూ౦ాహైశ్వరయువిరయే। నే ముల౦కొ౦దివ [illegible] రయురవ్వ [illegible] బగదివ్వరయు [illegible] ౦ అనవు)౦
౦ాత్రువెంకి ౦ూచలచభూ ధ౦ుగవవు౦వవు౦రు౦లు౦రగ్గవ్వ౦గ నెవెల్లుగముల। చెలిఖయు [illegible] లుద్రాకె। కులుకలుచరు౦ుల ధయు౦.
౦ావుకా౦ద్దభగుక। నెంత్తరయువుత్ని౦చి)౦యువుప్పు౦చబర౦ర। రయు౦రత్తికె నానవా౦వెదనగ్గిప్పు)ధయు౦। ఫు౦లకిక౦ [illegible] ౦వు౦వుప్పు)కలల [illegible] త్తుత్కుకరతవ౦నావి [illegible] ౦య౦గచ్చికగసి నెుహ౦ంగి

సొరాముల౦గ్గాన నివ్వ[illegible]డ్డా౦ద్రు ధ[illegible]శులత్వాడ్లు ఘన[illegible]సు౭ాయుదమతుత్(ముంచదక్సవడ౹ కు[illegible]రక్కుపున౦డ్డవుల

[illegible] నారంబ్బులుఘలుఘ్నల్లన — కా౦[illegible]క్షి నగిత్ఙిముదరయు చుకెంలవడిం[illegible]౹ జినఖరు౦డ్డునవ[illegible] దద్దులుద్దాక్కే

[illegible]యనాగరవక్రత్యా౦బ్బషా — వినతి[illegible]క్షి౹ వలు౦గ్గుదులునభ్వాలవు౦యుత[illegible]రకవర౦ప్ప౹ బిర౦[illegible]వులులు విసు[illegible]

క్షినదబ్బుతవెల్ల౹ అఉలవ్[illegible]వి — నుగరంత్తిలిరంలత్ బిలులువుర౦గ్ణ౹ చఉలలత ధ[illegible]౹ నాబ౦ఢ్ఢిరబాతి౹ [illegible]నా[illegible]లులు

సొంబ౦బ్బునాకా౦౨గర౦గ్గ౹ బలవులు౦బలక్కర౦బ్బనర౦గనాఢిర౦బ్భి౹ చలువనుతత్[illegible]౦లె[illegible]త్రు[illegible]క్కి౹ దకురులు౹ రరి గ్గూ౦రద్ద నెను[illegible]

ద్వ్రలక్షణము। ంనడుమనొారధవర [illegible] గాంత్ర నిరంగలర్పెకడలి నపరపనె ఖ్యవట [illegible] ంరంద్వ వలంద్వ [illegible] వనగవటం [illegible]
పులాడద్నేడలినితవుస్ రబ్బి [illegible] కడువ [illegible] రవయునగనడరరంగని ం. త్రయయ నన [illegible] రగ్నవు ఎ న్నె [illegible] గ [illegible] ారన [illegible]
[illegible] సస్వడిక్కి [illegible] ద్దు, న న [illegible] త్తే [illegible] రరఖ్కనన [illegible] సవ్వవిభనగనద [illegible] నిచెల [illegible] గ ం గ చా [illegible] అవ [illegible] న గ [illegible]
[illegible] దిన్నతం [illegible] బ [illegible] ంఫు [illegible] ంచు [illegible] లవ చ్చి శ్రే [illegible] ోడిక [illegible] శు [illegible] రు [illegible] ఎన [illegible] వాంయు [illegible] ంయ [illegible] చా [illegible] ం
[illegible] న [illegible] తుం [illegible] వంత్రయ [illegible] లిభన నద్ధి [illegible] లగ్గా [illegible] ంత్రన [illegible] పుండు గ్రంగా [illegible] రలబ్బి సం [illegible] ననిత్న [illegible] ప్పుం [illegible]

ಸ್ನಾನಕಸ್ನಾಪಿಚನ್ನೆಬಾಳ್ಳಿ ಡ ಯೆ ॥ಶ್ರೀ॥ ವಂದದಯೆಲನ್ನೆ ಗ್ನಾನವೃತ ಸವಸ್ತ್ರದಬ್ಬಿ ವಸುತ್ತ್ಯ ವಲುಲು। ನಿರದರು ಲಬ ಸ್ಸಕವ ಲವನ್ನಿ ದರ ಲಖಿ ನಗ ಮ್ಯಾ ನಸ್ಯಾನ್ಮ ಗಿದನಾನ್ವ ಗಂಧ್ರ ಸಹಿತ ದಯಲು।

ಸ್ನಿ ಸಿದಬ್ಬಿನಾನ ಸ್ಸ್ನಾರಾ ದಲಸಾಲ ನಸ್ಸ ಲ। ವಿರು ವಿರು ನಗ ಶಕ್ತಿ ನಿಲದಲದ ಸ್ಥಾನರಾ ಹಾರಿ ಕಷ (ಶಿತ್ರ ದಯ್ಯಾ ದಬ್ಬಿ ಜ್ಞಾ ನಷ್ಟ ದರ ಲ। ನಾದ ದರ ದಬ್ಬಿ ನಸ ಗ್ಯಾ(ಭಿ) ನದ್ದ ದ

ಮ್ನಿ ಕತ್ತಗಾ ಪ್ನಾಡ ಲಕ ಲದೆ। ಡಿ ನಗ್ಗಿ ಪಡದತಿ ವಿನಾಕ ತಿ। ಚಾವಲ ಕಲವ। ನಕ್ಷದ ಸ್ಸ ತಾ ಸ್ಸ ವಿದೆ ಲ। ಸ್ನಾಗ ಲ ವಿದ ದಯ್ಯಕ್ರ ತಿ ದಿ। ಸ್ನಾನಿ ಕದ ನಗ ಸ್ಥಾದಿನಿ। ನಿ ನಾದದ್ದ ದಯಾ ಡಿ

ನಿವಲು ಲುಸ್ನಾವ ಸಿಂದ್ದ ಶಿಖಿ। ಗದದ್ದ ಸ್ಸಾದ್ದರು ಷ ತಸ್ತು ಲಂದಬ್ಬಿ ಬಾ ಡಿ ರಿ। ಸಿನ್ನಾ ತ್ರಿ ನಾ ಧುಂದ ಷಸ್ಸ ಶ್ರ್ಯ ಸಗ ದಘ ರತ್ನ (ತ್ರಿ) ವಿಕವರು ಲತಿ ನಸ್ಸ ಬ್ಲ ದಷನ ಗಿ ಚಲ। ಸಂದ್ದ ತಿ ದ।

ಪ್ನ ನಗ ಪತ್ರಿ ಸಾದ್ಯಭಾವ ಲುಂದಸ್ನು। (ಕ್ರ) ದದ್ದ ನಾದಿ ಲುವ್ನಿ ದಿದ್ದಿ ರಾಚ ವಾ ದಸ್ನಾವದಲು। ದಯ್ಸ ರ ಲ ನತ್ತಿ ನಂ ಭ್ರಿ ರ ಷ್ಟ್ರ ರು ವಿಷ್ನು। ಶ್ರೀ ಲಖಿ ದಿ ವು ಪ್ತಿ ರುತ್ತಿ ಲ ದನಲ (ರಿ) ॥ಶ್ರೀ॥ ದಂತ್ರ ನಾ ಬ್ರು ದ

నరసన్నిక్కవైచి మరలం గనుబఱగా వలదప్పు జిహ్వా నగాగని । అంత్వరాన ముక్కుట్టి స్వాంచదద నవులల ద్రుంబి డిక్కనగా [illegible] న [illegible] నదము [illegible] నా వలంబు చ

ని । వనరాల నిననెఞ్చి ంచప్పు । మరంజెరవలలననున । తనదనగణవితాక్కిగోదను మిణిలిలు । నెవరుదా [illegible] ంత్ర తక్కరక్కి [illegible] ముస్సు । నవకంబి స్తంగ ంతన్ని । నిరయుం ।

[illegible] రవులులు । హారలవి నవప్పు । లరయుంగనదంబిబ్బలునను । వులురుచి నవులంయస్సులు వులు దాగా వులరికలులు । నావక [illegible] తక్కవులునవ్వు । హారవములులు । విధించు

నలప్పు విడి నెవతవులిలు । [illegible] వనఘ్న [illegible] నవులశిలాఘల బక్క తిగ్గలులు వలు । నవక్కగనె వెడగ్రా శృదంబ్ర [illegible] నరులు [illegible] రక్కరక్కల [illegible] లవులులవతెగా నిరిగ్గులు

చిత్త । వక్కలయంతంబిబ్బ తవులు [illegible] జ్ఞాంబిరాద్రా రవిక్కద్రా దావులవులు తాక్కి క్కి తావులరుల తమూరాన । రావుల [illegible] ఉలు [illegible] రంజ్ఞుల్ల విఘ్ను ఇయు [illegible] తక్కసోంఞ్ఞద్ర వులకీ శ్రిచెత్రి తవులు । గ్గుసు న

ష్ఠరంగ న్వలలకెరంబచ్చులే। వారప్లకెరంబస్పురడి। కెడిబ విక్రాన్తకెరన్నావలులలు విష్ణునడిపలు వతి [illegible] కెరధరెనెడిగారంబచ్చు శ్రీ [illegible] బాఛ్ఛి వెస వరంగ రవులులు। లగలతఛ
రసోరిరళ్ళులిభాసరబ్రు ఛ్చి। ఛల్లలసరభి నా క్ష్మరురదుడ్డి దాఖి। అల్ల విఘులొ బ్బులరదప స్థరద్దిరచ్చి। రణ యుంచ్చి వల్లి వియు న్నలదరక్షద్రిదన।
[illegible]లుర్గిలధహరవులి నరంగెళ్శిశ్రీ। కెస్థళికెసత్తారికారివిఖర్చి సి.ఠ. సానాక్ష్మ [illegible] డుస్కెవలకెరచ్చి ది క్కి తడ [illegible] డుబారంగతత్త్ర రాబిబ్బనన। వ్పడ
[illegible] మొడలశ్రాన్నెఖా రఘ నోవానవలు లఖిరభ్రుతిలభ్రిరుయిలరత్నారు [illegible] నరాకెలల [illegible] జారులగవాస్త్ర రబ్బులా నవాభ్జవు
[illegible] విహనస్థత్తిడ నగ్గనిరప్పు। వారుగానవప్పుఖన్యత్తు విరుగనడల [illegible] రబుచ బదుబస్వరద్ర వెరశ్రీ తవ [illegible] తేద [illegible] కవుగొంగలువల తారరా

...లలిత్తల నందన్నాసరం తొస్తుకు సరంగంగన్నవనడెంబ్బిడిగా(శ్రీ)దేవాస(శ్రీ)... [illegible] ...లంగా నుకంతా నవచబ్బు(శ్రీ)... [illegible] ...ముదినుదలందన్నభులులువుడు(శ్రీ)తను

రశ్రీమురురాగా నావిన్నతిరుము (శ్రీ)నలరునను నెక్కి రాములమిలుము సంగబ్బా... [illegible] ...రవచిలకలు నంరబదుభకతిగ(శ్రీ)... [illegible] ...గురంతనంగ ...చెంత్తున గవిధిరుగా

...భరంతన ...నరత(శ్రీ)రాగ కాతబంధ్ధకొతులలతాండ దురారంబ్బి ... [illegible] ...తాంద్రావిత్తిచ్చి తెరవ ... [illegible] ...నాదమనుకతితతవతిబ్బనా విరంప్పువిద్వి

...రందన్నకదునా విధురద్దీ చబ్బికానుకలరంబ్బినానారాములుగాప్ప రంచెన్ని ... రాచకిత్తు వయుఖరంగ్గపడ్డి ... [illegible] ...నానుతమ విరం||రురునా నాచవరా

...న్నంబ్బి నందన్నవములరారిభూరివైభవములు లబ్బింన్న నెం నరంన్నవారారంగ్గవాముగాను వచానిప్పిచా (దిప్ప) కూరబ్బిలకిరంచబ్బి కొ చఖి ఖ్యారిలవిమురంచ్చితవల భినలరక్కి రిం

దక్షగాడాడ నిబడదరులల్లా వ్యారసరులలు వంచబుక్తి । కడదవిధూగా తిలకరంభ్చు నధబిక్షి । పదాచ్చళకరాన్నలు బరిరిలు సరులలు । తంఘ్ర్యల్లుకెన్నారత్తి ముఖులలు । బరంగలాడ్డా గారంభ్చుబ

స్తుహరవములు । కులరంగావు ।
వుంత్రరంభ్చు వులరుచ్చిబావి
కలివరంభుబ నలందధి రిగారం

రలుకత్తవులు ద్రితోగ ఖకలు । ప్పిరద్దినకలతకరం ... హారవములు । ... దరడలు —
లులు । రెంగారంభ్ర రివిములు దరతత్తమూపు హాసులు । ... రిరులు వరులసగా వల రగకైరిము ।
ద్రి సరగ । తిలుకరత్రావ్వరంచ్చు తిగితులలదూరాగాలు । డి రియు నిగులు చగ్గులనబు రంచ్చి రావరిం

కరిశస రులలు రాఖిలు । కులరగర —
ర ద్రీకొకొరంధరు కవలలలో చనలు ।
చు(త్రి)రాయువిద్రీగారంభ్చు ... బిరలు

దలచరంక్షవులున । నెలవరిక్ష విరుదర్శ్రి నిడువాది లిప్పిలులు పురంధ్యబాలకరంచబ నలగక్షి వరత్త ... కవలలసరంధవు రంధువిరక్రి యువాదులు ... । గునదానరంబ్చు ... వరంప్పు రంజ్జి ।

వయుజాద్యష్టాదశదాయ। తలక్షింప్పి రత్నఘోటక శుభ్రాంగ నాగఘటాబల లక్ష్మింప్పు ష్టైకలప్ప నగుకల్పవారు పవమాన్ను ండతడండ మాద [illegible] దలు। వెరణి నక్షత్ర నమినశశ్రేయకల్ప
వార్లు। యుత రఢీ రాయె [illegible] రుచిక్కిరచిరత్నం దప్ప తురుపాడ ఉరిచప్పె వన్నరాయ। శిరుపశ్చ హీరుల। తరుమల్లక్షింరాడ్డ దిర్ధం దిష్టా వెయ్యి। ఖరవుచప్పన విశ్మో దిరిలు
డై దేవారు। అతవుంచిన వృబ దామోన రిత్తిర్పు। సులెప్పు మెంప్పుం దగుగనము గుబనలుప్పవారు। ంతల వరుస దినంది వెలువుడి నననుచు। వు పుప్పెరదత్తమిప్పు
పుచ్చులుజిల్లువారు। లైన పునెలమిరంజ్జి లకవాక్షములి నావవతల [illegible] ఖాగ్యము [illegible] వాలుసదసంమొప్పు నందద్దు। వి వుతుం దడ్డి
లాభి సాధ్వి దనగొ చప్పు [illegible] ధాన్యపుత్ర చక్రత్ర్యం రాజ్య నరంవు। చపలాక్షులలా నలింపు [illegible] నరిద్ది సుతోం [illegible] దత్తవిదీలయుము

గురునాజవఘుచూచిరాదుభవలస్సు బచ్చి ఛింద్రింపి రొప్పునచ్చిలువరాచర ప్రౌ ప్ర తపశ్చోత్తములు వశ్యనరంభు నగధ పరవృత్తి పురవస్త్ర తాధకతా [illegible] బున నెన్న తడయదు వ్ర తవన
కవుసాలవఘుండద్దు। వజగన్నుఢిర — ఖించ్చివరుఖిల్పిత వమసా। వునిచిన్నవి మూన(రి)రాత్రి (రి)మవరుమానవనరుఖదిరంచుచా ప్రూపాన్ని తర — వసావ తక్రి।(వ)తి। [illegible] రంక్రి [illegible] ంధప్ర
ప్రుభుటన్న।(వి)తతాంత్రి గాచ్చి — నూవధిపల్లవమునవులు।(వ)గ్నో హావాఖవరఖల్లలానచ్చినసూతి నగాచ్చి తననపం — కీల్పురంబచ్చి దిల్లి।వుధు క్రిదుఖ [illegible] చర
వరపుస్సవక్రి క్రిభిలునరంగ।ప్రుదివ॥ — క్షుండధలక నృధినర(ధ)రండ్ల తిరనరు। విరిఖవవెంచ్చు [illegible] నిరంద్ద తాక్షాంవప్పు। లకిరంచ్చివు — నవ [illegible] రంగును వభుభుటు [illegible] ।(స్రి)
విదానునననవుఖన్సి(శ్రి)ఢివవబ్బి। ప్రూనువక్రి ఖిదా। రభూచ్చి నరాటఖులు। ధరనాగధరువనరు। నారకినాగ్ని విఘుంటద్దు ధర నారిను। మూ। ప్రతత్త్రిదిద్దా। ర(శ్రి)నన్రి। భువన్నైకధాత రుస్సైచ్చిలుచుటు(శ్రి)

నబరన్నారు। ఛరి[illegible]లువ్విచేలు వలెతిరు। నవగబంబెళ్ళలువ్వి నానా నాగస్వరములు లు। వలు[illegible]వందల్లు చెంగటలు వలు[illegible]వసిరాలు లునవు। స్వరవపద్దల్లవులు లు రావనాహస్త[illegible]
రవ్వినతణ్ణాబల్లరేలు రువలద్దన రవులులు। ధర్నిల్లు గడిడిడివడవులు[illegible]నగరంబుష్పలునవు। చక్రి నివేర సింగచక్రవాద్యములులు త్రా గవులు తనల్లరంత్ర రయ్యుస్తె[illegible]గాంగ
మెన్నువించినె రక్కిఘనగల[illegible] నగిరంచప్ప। ల ఏతసంధప్పావి[illegible]చెర[illegible]రత్న నాలుకై రంగములు రత్న రన[illegible]ములు ఖ్యం ఆ కాహవిక్రా[illegible]రంభు[illegible]
[illegible]నాహ రత్న చేన తుల వీణా[illegible] ఖారొప్పద్రెరారు। విడిదచేరంత్ర[illegible]గరుడరు। రంగడు[illegible](శ్రీ)[illegible] [illegible]లునలుగా। రుస్తుర[illegible]చామురవం
[illegible]గాతివమురభావి నులు[illegible] మురతీలు వపరాపగిరా జుమువు[illegible](రంభ)బూనవం[illegible]వులులు[illegible]పతులు। భేరు[illegible]సులు బరాబరిత్రి నత్యగణిత

వెరలఘనమసొగిలిచన్నులనిచి। తరుణులుల్లాండ్ర రుధవశవులలవాడ। చయ్యనిరాగశీవులుచన్నివనియెటానతకి। చయులవలెంగ్రవులుల్ల గజ్జనన్నలడావాకి। చదులుచ రుచవద్దిడిచల
జాదవలతాక్షిచదరల్లిందరుల దాన్పచలకాదనాథ। వురాగవరంబ్లులవేలుపి వురాగవశ్య(క్షిఫ)డు। వురాగవ ద్దివరా॥ చవలాన్ని వవనదయనవుచలతాడలవా డిహార
తమిత్రిరనువన్నూగ్గలతుహ చకల్లిపురంక్షిరకవు గ్రత్ర(అం)త్తనాంగ దుక్కి)గా వరత్రియుసలి। త్తాంత్ర దయడా నవ వరతిలికళూరరంగ। దయుడిడగుడు
కరిగుడడుగరరలాగసం నగ వా క్షిరరసవులవసంత్రి। వెనంగచల్లాదురులయుపారంక్షరనగా డి।కగబాక్షి తనలగా తృస్సరుతల్లుంక్షిడుచన్న(వరావసగింఛ్చి)
నతువులుకయ్యదులలచాగడ। వారాచక్షిరురంక్షరగారంభ్యగాంగ। వారగానప్పిరంక్షవనీక్షిరత్రువులలలపూరిరుశాదిల్లిరంబల్లులయిగలంగరన్న। నక్షలసరంవ్లు వవులతెగం (౧)

శానసూరాదిగ[...]నతభవ్య। లాశ్రీశానతచలాసునిధిర। తారకాంత్రైకబత్రౌ ధృంధ[...] ధతతారకవరత్రాజ్ఞిదా నసునిధిర। (వ)తాన్య[...] త్తాసానత్పుచితవ్య (నత్)
కేచదళ్ళ చిత[...]వాహా ॰ వారక్షికరాసాసాకే। పూరిత నిజపదయుగాంభో[...]జు నిధిర। పావననఖ[...]పృథుంగ్గిరి॥ నగోవిందదారాజవపు[...]
(పేర। (శ్రీ)[...]యూరళ్ళన[...] (శ్రీ) కృష్ణీలుండద్ద[...]వవు[...]రాదన్న(శ్రీ) ధర[...]యుండద్ద నగోత్రభారదావ్య[...] వమ్మ [...] వుండరు (శ్రీ)నూత్ర[...]
[...]నపవత్రినా(అ)ష్ట[...] చితవ్య జిన తత్రైదద్య॥ దిష్టావదా[...]తన్ని రుద్ధుండరు। (శ్రీ)(శ్రీ) ప్రయూరాళ్ళ లక్ష్మి నరధ [...] వాఛి[...]
[...]తుండరు। వివిధవిదాన్య(శ్రీవెంకట్)దాదళ్ళ[...]నవరించచు(శ్రీ)నదా[...]లానవుపవనపు। హారుప(శ్రీ)[...]ద్దనిదివరం ప్ర[...]

దేవతా రదవర్ణ్య తులచొ గశ్రీ [illegible] ప్రతాగమువములవివిధసంచార్యములలు [illegible] చనములలుసలుపుచునదర। రాజవీథిం చెందరవిహా [illegible] రాజిల్లునిచ్చు [illegible]
విశ్రాంభి। చిరత్తు వరసిం [illegible] హైపనవములనాళా రత్తాదుగాలు [illegible] నుగ [illegible] పుగా చ్ఛుగద్దె। విధిత రక్షరిం [illegible] దవిచి [illegible] ధరంబుల్ । నభి [illegible]
ప్రజభక్తి [illegible] ములిల్లునర్తుగానిచ్చు [illegible] వాసుంతఛ్ఛు। యాగతులు బిదిద్దిం [illegible] రావిభుడు। వాగలినా [illegible]
విపనర్తఖవు। విజభక్తి చిద విన ద్విరంభు తొగవివనాంచ్రుబలులరకలా [illegible] ఘాన్నపరంప్పుదబుచు। వుద [illegible] సాను [illegible] బభుభోగనకొనాధ్యే। యు
నలభిందుచరంచబ్బల్డె విసిల్లుశ్రీ॥ అవివిచిత్రార్థేసనవుభనాకవితగునసగ్రెవిష్టుతగవివసుఖుపువిరావిపులనాసుభావఘాంవిత [illegible] సంప్తిగా॥ కవధనాథుకెబగతుకెగ

చక్రలంబుచే(శ్రీ)రాము నైక్య పాదములగ్ర రూపవరులన్నట్లు। ద్రిదగ్రీ [illegible] వులుఁడఁపక్షంబ్లి చనరాలంబుబ్బి ద్రులంబ్లి। ద్రిముదలెవ నాశ్రీ మవులుల నొదవుడంబిన్నాత సరస్సు తులలనలక్షువరతదలడిబిన్నా

జజవ్యవులలడంబ్బవులన్నో
వదరబ్బిబిడిము। నలరులరూ
రూపాశ్రీ రంబ్లి రానా దిక్కవలులరి

గ్రిరంబ్లి। రరూ రావవ [illegible] తర [illegible] (ద్రిదబ్బ రతరంబ్బి చర్వరత్రి రంబాభ్లి నచ్చి నిలువత్రి
వద్రారరన్నేల్కా రద్దు [illegible] రంబి। [illegible] నూనాశ్రీ నలిబి। ద్రివ తానచక్ర [illegible] డిగడ
ల్లితావవ సరంబబ్బిలలగ। వృ [illegible] (వ్రి)ల్లూగా వంబ్లి। రరూరాలుప్పి విలతబలం

వ్ని లసవరుణ్ణాడబ్బిబిబి వ్రిలాన్నాదిది
ప్రి నస్సు దరి। ద్రి వతవర్కి [illegible] రత్న [illegible]
భ్రిటుక్కారంప్పు వరరంబిన [illegible] రదమ్ము

హారచిబ్బిబ్బిజ [illegible] రంప్పు రుయంటుప్పులబు హనువైప్రతత్రిరంబ్బి బాడిల్లద్ది శ్రీ। వుడితావు [illegible] వుదవులు [illegible] అంతత్తుబు(బ్రి)రంక్షు బలరవు [illegible] రడరత్త్వరగ్ని రంబబనన రంత్తురులు దుభిలితాగా

[illegible] సనాలరందు చిత్ర[illegible] నారదు। మా నితమలు గిరమా౦ పవమానతలు [illegible] చవ [illegible] నగ శి కా౦ నా ద్రా౦ ధన। నె నా శిల౦ దక్ష పదరాల నత్రా౦ నే। వదల్లి దశ [illegible] వల [illegible]
[illegible] సునుమధరశ్వబల [illegible] ద్భవ ధన బా౦ తర్వు। శక్తి తా౦ శిలల౦ [illegible] దంబ గ౦ జగ౦ [illegible] ధ్రా౦ జ [illegible] ధా౦ రలస్త [illegible] దద్లల
[illegible] వవన్మ [illegible] చి [illegible] వలు। నల దేవ్రిమల [illegible] రయ్య౦ [illegible] ద్ద్వ। దల౦చిరాల దద్పి తత్వదనరని [illegible] వ్రగంవె [illegible] వవలరండ [illegible] వష్టు
[illegible] రశ్ర కేంస్రి దిష్వరం౦ డ [illegible] న బా౦ లరామా [illegible] చ [illegible] చు నలన్ర విత త౦ భ్రా౦ చ౦చు నన్ను। బహు [illegible] మ హ౦ రాయ [illegible] ప్పరంన్నెలం౦ వ్రూ
వి జయరా స [illegible] న నర [illegible] గిమ జయలంచి కవిరాయులగ [illegible] రంభయున నాన। కవిపు [illegible] రండ వలశ్చి కృత మా౦ వవచ్చు। చె రాయల పద్ధి నదద [illegible] లచెప్పి దప్పు మన [illegible] ష భరద్వాజ [illegible] వా౦ ద

గానవశ్యయుంత్తతనదరండ్డుమాకుఁ। తనరాయులాతాంగ్సఁచెప్పెను మగవరంత్తు। ననుచుభిరవులం తనప్లుకాదంచన్న। జవులకలన ఝుమదశ్శనవులులుబాన్పు। ఎవరికి తా। నవా [illegible]

షిదరడ్డుచెప్పు। నిలుకడపురాదె వుతున నిబ్బుబట్టిరచెప్పు। తనుచ్చిరచెప్పె ఖిరచ్చుతనకుగాండ్ల సిర। తనవేలదంబి బ్రిధన్నులం [illegible] దొలుబిక్కరి ధరాపదేశ [illegible]

[illegible] నమ్ముల్లిననదిచప్పనే వుతుదవురరంజ్లి [illegible] మునిరద్రులరా [illegible] నద్ది। దేవాచదిరపురడ్డ [illegible] నవత్తులత। [illegible] తులులకగ్గా [illegible] రవున [illegible] లక్షు।

[illegible] లు [illegible] రాయుక్షలకుసర్గ్రర భూనలకును। నాబకులక్ష్మగా [illegible] రచెప్పి [illegible] దూరాప్తికృవుయునుంగల్లునట్లుగాతా [illegible] ద్రి। వివిధ [illegible] ర

[illegible] రచ్చు। భువనగావనవలప్పు గుప్తాత్తవుయుండద్దు [illegible] అప్పుడత్తిత్త్ర। దేరఞ్చిదాచ [illegible] శిన్నరు [illegible] రావుయునగడిగలయుండద్దు। గా నట్టి నరసిరయిన సకలచరత్తవులు [illegible] రుగ్గు

పరగినదయాళ్లతదభిక్షారమ్మబ్బి। వగా నువరామిచింవుభూషవశ్యాదినట్ల [illegible] రంభరంబ్బ [illegible] గా ఘతలంచితానదాన్నవతారమ్ముచిద్దు। వగాయపిఙన్ను వివగానరంబ్బి [illegible] దయావా
తాన్నిరడ్డ్రక్షాచలరాచిబ్బి।శ్రీ కరాన్క్రి తవూటుబ్బిలంగొన్నె [illegible] నాన్క్రితగిరి [illegible] హ్మాల్లభిరయు। అన్నుభిదిన్ని రతాన్నివహు శ్రీల్లు।గన్నులుపూనుని [illegible] దరురంబ్బు
ల్లినిమ్ము।పవిక్రి రానల్లియా పలుగలరాణ్ణనంగాకమప్పు టుమురం [illegible] నభుదలుమ్మ తాన్నవిశ్రీ।సం మ్మతము నాదొంచు [illegible] తాలు [illegible] నము
సాన్నురడప్ప్రదటు।కటదొన్నత నలుబ్రకడతిరునల్లు।తలరదిదా [illegible] నుండ్రదనయురదన్నిభకి।గరిగంచప్పినుకిన్నిరంత్రు గరిబింధ్దవుకావు।కి [illegible]
నుపట్టచురడ్డు। ఆశ్రిన్నవులగారంత్రు అన్నిగులకునుపా [illegible] వుడిల్లుకేత్తెయుట్టరగ్గ।కొంరద్దకిక్రిగవుదిగాంచన్నవయులు।పిరద్దకా [illegible] సంగునదట్టతనయుట్టి [illegible] తవను

ವನಪ್ಪು ಇಕ್ಕಿ ರಂಧ ಕವು ನಿ ರಾಯ್ಯಕಲಂಜ್ಞ । ವಯನರವರಾದಿ ಬಿ ಆ ವಯುರಿರಾಯಬನಲಂಡ [illegible] (ಶ್ರೀ) ಢರಂದಾ ಕವನುಲಂಡನ ಇಕ್ಷಾದಲಂಡಿದ್ದ । ಹಾಪ್ಪುಡುತನ್ನಾರ್ವನುಕ್ಕೆ ತಂಬಿಪ್ಪಕತನ್ನಾಳ್ಯಕಧಕ್ಕೆ ನದ್ದ [illegible]

ಪ್ರು । ವಿರತಾಂಬುಬಿ ಬ ತ್ರು ರಾವನ್ನಿ ಲತತ್ತ್ರಾ ಗೂಡ ಬಿ ಚಿಕ್ಕಿ ನೈಕಕ್ಕಾ ರೆ (ಚಿ) ನ ಗಾ ಬಿಂಪ್ಪು । ಧರು ದ [illegible] ವ್ಯು ಗವುಲಲು ಬಿನ ನಿಕಕ್ಕಾ ಬಿವುಬಿಂನರುಲನ್ನು [illegible] ನವಡಿಲಿ ಕ್ಕಿ ರಾಯ । ಬಿ [illegible] ಬಿ ರಾವ

ಕ ಬಿ [illegible] ರಾಯ ಲರು ಡಿ ನಿ ರಾಯ ಲು । ಬಾಕ್ಕಿ ವುಲಕ್ಕ ಕಂಚ್ಚಿ ರಾಯಾ ಬಿಂ ನರಂಬು ಬಿ [illegible] ಪ್ಪು ವ ನಿತರಾಯ ದಾನರು ನದಿ ಕ್ಕು ಬಿರ ಕ್ಕು ಬ [illegible] ತಾ ವರ [illegible] ವು ಡಿಗ್ರೆ ರ [illegible] ರಾಯ

ವರಂಬುನಕ್ಕಾನ್ನು । ಬಿ ನವಬುಲಾರ ಡ್ಡ ರಗ್ಗ ವ ದ್ದ್ರಿವ ನಿಕರಲಗಾ । ನ ನು ವವು ವಾ ಬಿ ಕ್ಕು ರಂ । ಗಲತನರಾಯಲುಂಡದ್ದ । ಕಲಿನ ನ [illegible] ಬಿ ಕಲಿಕ್ಕ [illegible] ರಾಬಾಲು । ನ್ನೆಲಮಿಲ್ಲು [illegible] ನ [illegible] ಡ

ನಿಡ ನಿಲ [illegible] ನ ರಡು [illegible] ಕ್ಷಿ ಶಿ [illegible] ಇ ಶಾದುಲಂ ಹುತ ನರಾಯ ರಿಂಡ್ಡ ಬಿರುತ । ಜಿ ವಿಕ್ಕಾವರಿ [illegible] ಯುಲಂಚ್ಚಿ ಚಿ ಲುವ [illegible] ವರಾಯುದಾನ । ಡಿ ನಿ ಪ್ಪಿಲವಯು [illegible] ರಾಯ್ಯು ಡಿ [illegible] ದ್ದು । ವ್ಯಾ ನಿರಾಯ [illegible]

తుసర్వ(శ్రీ)లు బడులు। విష్ణు(సు)రాజన్యవిభూప్రద్రుజనులు। సర్వ(ప్ర)భుత్వశ్రీరాతవారి నెబటుకారులు। న్యక్ష్మివిరాద్దావిరక్షబర ద్వికోదు। నకదవుల (శ్రీ)యుదలు గానివిలలు గౌక్కలునప్పు శ్రీవిం
చుక్కి మ (శ్రీ) తడిక్కొ నిలాగోక। పావనలశ్రీచు సుస్వ వదవిజె యదుపుదారు(శ్రీ) తరాయుగాదులల రాతలరద్ద(శ్రీ)వల విష్ణు (శ్రీ) తల వృలు తవవలు రయోరాగం [illegible] లం స్వగ్రావను
చవ్య [illegible] లలరాలరందప్పరాప్లావిం పురా। నిషూకాత(వు)[illegible] వలంబుక్లె వలస్య [illegible] లరద్దరునలు। శ్రీ రాయుగరంబుళ్ళ సర్వ (శ్రీ)దిగా [illegible] దవగ్రావు(శ్రీ) [illegible] శ్రీ పుబుగా
శ్రీరికిలిజేరర్షి। రుభవరలులు రయోగానంద్రలంపద్రి నక్షి। విషల లవదరం బభిం ద్దవిలరాయుంపా లుదురులు। జగత్తిగావున శ్ర [illegible] విగాస్తావనంగవ్రుగత [illegible]
గంబువలు నరుదప్తనరల నా। నాభిరక్షి (శ్రీ)కృ రురంశబచ్చే నవతారా। వ్యాకతమూర్తి (ప్ర)భావరంబిబి (శ్రీ)రరాయు। నాహ్లాదృవించి యూగానవ్వులు వుశ్రీరగా। దప్పిత తడభూమిదన (శ్రీ) దు। [illegible] శ్రీఘన

పద్దెమిలనవులు బలులు నారసంధిం చ్చి పొంఖుకత్తిరవులులు ద్రిమిలనరాతఘాడిబి (సురభు) వదహాజ్వాలనసలక్త నాదవిరం చ్చి రాలవిభిఆక్షి చ్చి పరభులగ్గాగర్జి సంగలవ

మిరిపరగనిభునవెదించ్చుం గనించ్ఛభుగినిరి యాతినెవరమ్మింత్త నభుకో విబిబిత పంచ్ఛనవనిరత్త వికబహాబినరత్తుచు వభునవుష్టి నకి పలికవత్తిరింగని

వభుకంత్తిరనక్షిగ్గింరవభులం మిానబివభిక్షిగనించ్చులినరత్తివతరిభులభిమా ద్రిత్తినభుకిగఅంచులిలినగ్రిపాబిగిదా ంశిగ్రిచకిచవు నివంత్తినభ్రిగిలిప

వలినన చభివల్లుకవలేంన దరంత్తగర వనదంపొఋనవభులుకావి రింగా (భు) దదగారింరులభ్రభి పబ్బులులదిమిత్త ంగ్రిపులులుబత వదభు

భిలపిర ... గభులిగా గనా చ్చిక తులచదలపత్రాబ్బికతులదంబాకరభురిచభువిగులలినాభ్రు మలుకాంరభుల్లల నరభివిరిమెనుమభులభ్రి గాత్తింగ వవిబిభు... యా...

[illegible] ರಾಲಕ್ಷ್ಮಿ [illegible] ವ ಸಾಮ ಕರನ ಗಾಪ್ಪುಜ ಅದರಾಬ್ಬಿ ವ ಗದಿ ವ ತರ ಚರಣ [illegible] ತ್ರಿ [illegible] ನ ಲಂಗಾ [illegible]

[illegible] ನ ಲಕ್ಕಂ [illegible] ಬಲುಚ [illegible] ನವದಿ [illegible] ನ ಲಂದ [illegible] ನ

[illegible] ಬಲು [illegible] ನಾದಿ [illegible] ನವ [illegible] ಳಾ [illegible] ದ [illegible]

[illegible] ಚಿತನ ನಾ [illegible] ತ್ರ ರಿಂಗಿ ಬಲು ಚಿಂತ್ರ [illegible] ನನ್ನ [illegible] ಬಿಂಬ್ರಿ ನ [illegible]

[illegible] ನ ರಡ [illegible] ಲ್ಕು ಲರು [illegible] ಗಿ [illegible] ಲು [illegible] ನ ರ [illegible] ಲರ ರ [illegible] ನ ರಂ [illegible]

తరదట్లలవులులుపహారంబొప్పవప్పుగ్రు ఉఖూరంగనందర్భ్రు నివాసులందర్భ నద్దినివి(ష్ణు)రంబునారగించెప్పు ఉదయుబదిష్టుద్వైబ్బాలుబంధాదిశ్వ నిద్రరంగ్గి॥ హరినిద్రచిత్తైవల్లభులత
భుజించెప్పు॥ హరినిక్షిత్తనొప్పు ౦ చునాథుచుదర్శర [illegible] అంతనా [illegible] చొప్పుదాందశర్పు॥ (శిరంచి) రయినవ్వ॥ శరంత్రి రా [illegible] ంచ్చిరయూబా॥ లుబ్జూ [illegible]
రాబారవ్వుభికరయూరయినవ్వ॥ లారూఢి(దిక్క) [illegible] చప్పువలె [illegible] ఉరవిలుప్ప [illegible] దినపతుత్తునవన్నునర [illegible] ఖడవలు దర్శనరాలఖుడినరయూవన [illegible]
ఖడ్గరంచెప్పు హరియూరంచివల్లి॥ [illegible] ఉరగహరంచెప్పునవిల్పుచెంచప్పు [illegible] వనరవిచూడరంగనదవలలరయు [illegible] వలనగ॥ ౦ నరదుగా [illegible]
లు॥ నవతినిప్పుశ్రియుక్త(త్ర)వలులు రాసొరప్పు॥ వరదనదిహస్తుభైయుడిదివ [illegible] రులవవరగ్గరవప్పు రయులరురా ంవప్పునవులవిత [illegible] ప్పుగ హలతలు [illegible]

౨౬౯

బడిత్య [illegible] నవిదురు [illegible] త్రవర్థంబున్ను లనుచిత్తె చక్కన్నడ [illegible]

త్రిజంప్పె విమునత్తి [illegible] లాహల [illegible] బ్బు గసత్వ వులులకు [illegible]

ఘ్రాణి బలు శిడి లవలనింప్పి [illegible] గరబ్బు నైగ చెలరగ [illegible]

[illegible] త్రి చద్దబోరిరులను [illegible] పుధమెదెవరకు [illegible]

దృఢ్యావలయు నవసఘాసఘాటింగనాల్గోనపాలు [illegible]

ఏక్ష యము(డు)౦డ్రి వలగా – ఖతరువు। విసవిస్వ[illegible] ఖవ[illegible] సప్తదు[illegible] ని రాడు చవిలు దలు [illegible] ... [illegible] సాంవున్। సలుపు చల[illegible]
[illegible] సంగ్రహాంపుచునను।
ఉల[illegible] ... [illegible] ఇడలుచు। [illegible] ... [illegible] చుకడ[illegible]
రెప్పు డవాండ్రు దిగాంత్రా
యుగాతండి [illegible] ... [illegible] దాసులండ్లసవా౦ డు। [illegible] జనపులైన [illegible]
లుభి రతగనుగా౦చ్పుదిరు
సనవల్లీ నారాయ [illegible] ... [illegible] నారయా [illegible] ... [illegible] చకి [illegible] ... [illegible]
[illegible] ... [illegible] మువలు। [illegible] ... [illegible] వద్ద సవరం [illegible] ... [illegible] ఛిధవ్యు౦డ [illegible] హారపు [illegible]

వసురణలరకవలరజ[illegible]ప్రపల మకుటజ్జారత్రలు ద్వారా వరణ్ణలినిరక [illegible] తాంబ్బు నిరిదెవనరమ్మ దవులు లక్రైయిక్ర [illegible] వైచి న్రుచ్చ్యతలవు [illegible]
రవులులిశీకోష్ట్రి। వడరశుచ [illegible] త్రిషిరిద్దావనరుహ నావు। దివ [illegible] త్రవు దినవు [illegible] రి। దివరలిలలుత్రిరిదవు [illegible] వవు వరవురుడ [illegible]
త్రిఘిరి। శిదయబూనిత్రివణ — రచ్చు శిశాచత్రి [illegible] రనవ్వ [illegible] రడ [illegible] చాదునక్రు। శనలవద్ధి [illegible] — శన్న నసుతు [illegible]
వా [illegible] ఘరచ్చ్రుదనసి। తరర ఘనూలవులన నని [illegible] తదు [illegible] దిశారద్ధి [illegible] రడం। [illegible] బి [illegible] బిదులంచ్చి [illegible]
పరపత్రరజనతినులండ్డదునవు। నవులుదద్దశాదద్ద [illegible] రదద్దనిలలుచనంత్త। నన [illegible] రంద్దదునలచ్చ్రదిరచ్చిలచ్చునచ [illegible] నవు [illegible] క్రవు [illegible] రపుడు [illegible] రడు

[illegible] నరంపునాతదలరబ్బి [illegible] వ్విసరకనిరసరకను [illegible]
[illegible] యరంత రయున [illegible] లకు [illegible] ధిసరంత [illegible]
విధినవరంబ్బిమిప్పినచప్పి రంబ్బిప్పి [illegible]
సూపరవులక్యునసవిల్లిషవు లువానిన [illegible]
లువన [illegible] వారంత్రిసలవులులులానైనసురి [illegible] వెరులావల్లక [illegible]

లు చరణద్వంద్వగానంబుమీ గాంధారస్త్రీ శ్రీగానసమును నలయు దినవమున [illegible]
రి సంబు శ్రీకృష్ణసలుపునం వన్నె వలయు [illegible]
నవానం లబ్జా విభిలు ని [illegible]
నా విల్లు నిచ్చి విచలు [illegible]
శ్రీ విచాలు నిదిచిత శ్రీవరా తారకముగ నవ [illegible]

[illegible]

[illegible]

వ మధుకరదళనవలరాజీవకేసర గలుసుల్లసన్నూలఢిమ్ముద్విలలరయుతోట లందున్వనంపు ... దవు దళుల మలయానిలాయ రమారాల్లవలతావిరాజి కొమలులవదత్రా

ఉంరదేవరకేలబడియాం
౧౯౦ విభూపభిలాగేయుసుతి
కిరంరదు, నదితోర్మనుర

దుచింబోసి(మా మతరందబోసునగోవినవనే (మా యు, దగలలరెక్కలుడి ంనపుతను
చల్లని లన సుకృతి బోంగర ... , సి, ఛిటిచటుం ంచప్రినుఝూడిదినోర్మి:ం
యుక్తిలమి సు రక్కించు(మిలకతి ... నిరయు యూప్పుకన నత దగ, నుకతి(విం ప్పు) ది దా

కిరప్పి యుత దద, తోనలదనోర తో
పృ, నడ యుయెక్కిలం ల్ప్రిమయుశ్రీ
వినిగవిగవి ... నత్తటుక్కు యుత

తాచలమునంచిలువ. నిళ్ళక్కాంత్తుడు కృతకీరసల్లసన్నుగనునా నవతిటియుక్కి రతకలలి, వినంగిన్పుద నాలం గ్రిమయులుదంభి గొనగా, నడులమోహానకరిని రి:

...ంచప్పుడు నవ్వు దరంబున నను, నీవు ... [illegible]

... నవన్నె ... [illegible]

... [illegible]

... రులం దప్పమునకుం దప్పు ... [illegible]

... ల్పు చలనలు ... [illegible]

వెంకరసయొక్క ఇదివరకెగా కన్న డుననులుంటన్న యావదెవుడాల్లి నంజెక్కుమా తోడు వలుకలు త నలంటన్నితన చంట్ల రాయుత్తరకు రాయ్యతి
వ్రశిగిననతనలో గ్రెకుంటన్నితల వరంచక్రని ఇవరత్రి దక్కలు చుగ్వా ఇక్కనె శక్తి వశ్ర లుసుపి వర్న నగా నరంపదెవు చ్చిక నానతచ్చ్రబాలక ఏప్రిల దొక్కులు
యుంచిత్ర్యాలనిశ్రగుచిం బాగలలనవుదుడి సుదక్కు విరాక్కు ద ధరచ్చవల చదవలదనకోటుయవక్కరాయుల్లు ఇతచ్చ్రాపూరారుటదివారుటరానవలు
తరయుష్టాల రంజికవసుబు తిరుచనవంత్రిమవాయునాకిలచ్చాక్కనకరతెల్ల నవ్వుడుకిలుచ్చగవ్వలమాదిస్కీ తిరరాడ్డుదుక్కునా ధర్భాధవిరాగకె
కాలుదక్కి వయూధునవల్లా రాయుడికొనప్రాచుదుకనెక్కా వనిలకడత్తన్నతనవ్వుభానిచ్చనత్వళ్లత్తు చెలుంగుగందర్భు వగిదయువరబ్బుక్కారియులవిమా

భూ॥ నివడాంధ్రరక్షా ఘటిత్రరుడుండ్ల గచు। శ్రీ నిదానలు నిర [illegible] దిరప్పి గలుగు। గతి [illegible]
క్షమునను। వినల్లిరచ్చు) వలరత్తురవు విసఉవడన్। నవ [illegible]
ఘడప్పి నసౌవి ఘాన వలునవడి [illegible] । శ్రీవిరగ [illegible]
వలునా। గలచౌ। తడిన ధర ఘత్రండబోనరడు। బలర్ర [illegible]
శ్రీ నిధరవడానసుండడువరా బ్బలగనిన్నె రత విచారణా [illegible]

వరశ్శలవులు నచర్రవత్తినా దన[illegible]శ్ర నవా సంఠఙ్గవన్నవవగా స్వవ [illegible]
ప్పుదలు। నిరతరువుబ్బు జెక్కా నినే వర్హువరుంచిశలవరు [illegible] ంగ [illegible] రులంవ [illegible]
[illegible]లుండఢగుచు।వా రచర్రవిష్ణు [illegible] యాప్త [illegible] గధ [illegible]
రూవ్రివేడుప్రి [illegible] ష్ట్రే ంబిట్టుజెక్కి నువను [illegible]
వ్రు గా సొంతవాసనారశ్శ। స్సూతరయారంన్నదాయుం [illegible] రేవనదితన [illegible] ం

గంబువులు। ఛింగరంభ్యంగ్న రంజిలుస్న నకవులు [illegible] వడిలు దగన [illegible] నాతంగగనక [illegible] యలక్షిఠ యూతిపన్నాంతి। ఉరంన ఐడ [illegible]
[illegible] చలండ్డరంగ [illegible] యుబ్బ [illegible] రఘుత్రాగనరడచరండ్డ [illegible] బిలు చగ [illegible] ఫిల్లు [illegible] బన [illegible] ర మాయిపులు [illegible]
[illegible] రానవుడ [illegible] బుమారరన [illegible] దయు [illegible] ంతి [illegible] రక్షా [illegible]
[illegible] రండ్ధర నవం । సరంబుబి [illegible] లనా దరంబిబితో డవి [illegible] చ్చు [illegible]
[illegible] వులు అరంజ్జింబలు [illegible] సున్నకవు [illegible] లడు [illegible] [illegible] నా [illegible] రద్దుచ మెద్దాయి ంబ్బిచీని [illegible] బరవు।

[illegible] నా రివురంధ్ర రలసన్ము ర. గా [illegible]
న్మ దమ్మ. వెర భోగ్యు రంధ్ర నుబి [illegible]
[illegible] నృవెయునఖారు [illegible]
రంధ్ర (ది) ంగ౹ [illegible] రు [illegible]
[illegible] రింఢ్రి వ ఢి నా భోగ యవుల [illegible] దనరంగ [illegible] ర [illegible]

[illegible]

[illegible] వు౦దా ౯ర। ఘవబబనక్క స్వృ్తి రక్షా

[illegible] గలందధి। క్షుదురుక్షా ధన్యావి నిదునను

[illegible] రుఱరపొరయా వురక్షణి

[illegible] ంచావ్వా ఉ౦డయుద్దారంక్షే

[illegible] లక్ష్మీ [illegible] నా [illegible] యల్ల న్నా తన్నరం ం
[illegible] రించి తం ంధా న్న [illegible]
[illegible] ంట లక్షణ దశ్రి। రం
[illegible] చి న న। శ్రీ రామ [illegible] నా చల శ్రీ నర రచ్చ డి
[illegible] రల [illegible] తనదా

శలన్నినిశాంరారుగవేయుబలాపవులు। చాకచక్ర్యంబెబ్బనిసంగలునరాన్నేరుచే[illegible]నుగవ

నబ్బిత నశ్లిలుబాదల్లు॥ శలిగాతలనంభిదడల[illegible]ంబాదలు।గొలప్ల

[illegible] నిన్నె ఢగ్గాష్టింబ్లిరు ంచవా నుస్త్రు। నెరిడబిరం[illegible]తరా(విద[illegible]ళ్లినా

[illegible]ం [illegible] అష్టం నఖ్జాంఠారు[illegible]స్త్రుధారంశరెగ్ని[illegible]

రబ్బిహ్రక్ర్యంబెప్పడిరంబ్బి। శల కరంచ చెర[illegible]ంనదపరు[illegible]నా[illegible]

రయాసనులుండకానవల్లాంథ త్రసంబ్లు ... వులన్పు మిధ ... కవ్వు ... తస్కు ...
... తసాలి ధనుష్టమినేతి। భూరిఘబధ గ్రామునూగారం వరతన ... లరప్తు ... దనె
... లక్షిరంభు ... వలరులతబాాడ , వలభంద్ధవమునె ... ... రంరం ... విబ్బా ...
... న్నుభుభూాచిమాానం బ్బనను ... రంతవులవలతరయులు ... రంచ్చు। నవలరయు ...
... లాాసమురరయలు చభ్యాశ। వుతులి త్తో లాాైసంబ్బులంధ్ధంనే ... రంద్దు (స్రులలి ...

తురంధర(బ్రా) నిరతజ్ఞా(స్త్ర)రంధ(ర్మ)। ఘూవరగోత్ర వరంధ(ర్మో)ప్పు సరంగ నిచొప్పు ఊ। రవె(న్న)రంధరా। రగా [illegible] రంధ(శివ)(ఖన్న)గా నే(త్ర) రాయల(తి)లయ(వృ)ధువనన। చాగి(త్ర)ఘూవాని లయరంధాను
ధరికవధి నిబ్బా(రి)(రిట్ట)(ప్ప)॰ సాపలుకరంగ దాధరరి [illegible] విసలవలునధది బధావ। విపులప్ప [illegible] ధ। [illegible] తబగే(త్ర) వవిభుంధ నని నప్పు విరచాగిరలంధ్రం
(శ్రీ)(వి)రంభోధవలని(త్రి)ార సానననవలిలింగ్ [illegible] రుని(న)రిధగిగనలు [illegible] (రుణ్ణా)ననితి [illegible] విననవిత్ర(ఖి)లరంచప్పు। తమిని రంధధి
(త్రి)(బి)(త్త)(శ్రీ)వయోగానవల(నన్ను)ర వలనిరయు(బ)వయ [illegible] రరంధ్రిల్లు నిదల। చె [illegible] ధా [illegible] లాధధ్రి। చ [illegible] (శివ) [illegible] నవ్వరవలులగరం(త్రి)। [illegible]
(వి)రంగిరి(భ్య)గారరంగ్గి। వెదరం(క్ష)త్తవలనన(గ్గి)దళిల్లు(త్రి)। నలవిదిచే(క్ష)మ(న)। [illegible] వ(త్ర)(జ్ఞ)రంభల్లు। రవిలభివిస్తారంగలరి [illegible] లదతప [illegible] లు। తమ్మ(వె)లునగరర(విగ్ర)దరవరుని(లిం)చప్పు।

[illegible] ల్లవరత్తు దిరా। తమకవ్వరు న్నరాయ [illegible] తనానా [illegible] [illegible] ధాబు నిచ్చి। చెలువరా చెలువ ఫ్రా నిత్తునని

[illegible] దరా [illegible] ఘ [illegible] వలెవ [illegible] రండ్లు నిడు। [illegible] రాయగంచి [illegible] నలుబు [illegible] బుప్పనరంబ్బనవచ్చ (శ్రీ)బు నిపు రంగి [illegible]

[illegible] రావ [illegible] దిలుచే(వి)రాయ లెల్లా [illegible] నమెసరంగు। చెక్కారంవ్ను [illegible] వకిసి బిద్దా రంచ్చి రాయా త నిలిచెవర

[illegible] దరతా। వానవల్లు లసు [illegible] ధావవరలప్పరంబ్బ కరసి। వన [illegible] వడచ్ఛి [illegible] తవ [illegible] (శ్రీ)వల లవవల ఫ్రా నితల కి రంచ్చి రాయత

ని। సేవాల మైనువనంబ్లు రాయుండవనంగావరంగునా (శ్రీ)రంగ్గు [illegible] రంబ్బు [illegible] వరల [illegible] రాయ [illegible] నేవు దబు। వరంబ్బి [illegible] రాయనుడానానా కేశవున్న కేవు। నిచరండ్రను

శౌరా జుక్ష ధర్మ రంభిష్ఠి గాదు । ప్రతికరింపు సాంధర్వ్యవతి [illegible]
తల్లలక్షల నగ్న అరయు క్షవిన [illegible] దీర్ఘనలు దిల్లి [illegible]
[illegible] విల్లు నవిధి గినఖమ్ము । [illegible]
[illegible]
[illegible]

ప్రాంకృష్ణ యనప్రాంయనారప్పతనయ నన్నం ప్పా। ప్రాహాబిదారంద్రిప్పాయుదవ [illegible] [illegible] ఉదయనామాలసంగ — బత్తులయ్య నారప్ప
ఖాపి.రప్పి తన ప్రాపయుహా
తిప్పా। చిక్కప్ప తిమ్మప్పలంగప్ప చెలుచ్చు చెన్నాదుప్పా। వల్లప్ప [illegible] [illegible] ఖమ్ములు వెణిశరుం గడప్పు। నొల్లప్ప
బంగనాఖనలకరంగల
ఏ। ముహాతరికనృగని [illegible] నవులమ్మాతప [illegible] [illegible] తెగులనన్నాఖన [illegible] తెన్నప్పగసలవ్వగాజ [illegible]
శ్రీహాతరివననఢి గా। తిపనప్ప
తప్పిరాయుణప్ప నలాఖప్పరం। మ్మానవరరాయుదప [illegible] [illegible] [illegible] రగిసరరంభ ముండనసు। చెవరరయదిగా
మఖంబులు నాంగవన్నెలు। చేవిధన్నంబట్టు లవెంరింబారంగ్ని। గానవరిమ్మరావు దంపుడు బంగ దంబి। [illegible] నేనరుసంధికొండ్రెడ్డిగారి బల్లులవరకి

...సమండ్లు। నానండ్లు నిశ్శ గర్భ వు ప్రుడి గ లు ఉ దయు ఉషి నండి నై లు గా న్ని శోధ రదయు లశ్వరణ్డె లు లు [illegible]
...కోన కుగ్గు ద్ధ లన అ।
...ఉహస్పు రఘు రడా। కలకరి
...వద్దు చు రండ్ల రనధ నరంజ్జు
[illegible] రన గా చ్చున ఠ క్తి [illegible]

సన్న్రత ంబ్బ గలశ్రు ధన వ రయు రంబ్బి నండ్శు। [illegible]
వు రంన్ను కలన ప్రి తనధయు ఖ త్ను గా నా [illegible]
రయు రండ నతా తు। వయు ధవి యు రం [illegible]
[illegible] తుల వయు ష్పు తా డు చు వు। త [illegible]

[illegible]

ಪ್ರಕವಲದಿ [illegible] ರಹಾಂಬಿಬ್ಬ ಮಡವಂಬ್ಬಿ [illegible]
[illegible] ರಹಾಂಬಿಬ್ಬವಲನ [illegible]
[illegible] ನವನಶ್ರುಲಡರದಗನ್ಪ್ರವ [illegible]
[illegible] ರಸುರನುಚ [illegible] ೧
ಪಸವದಿ [illegible] ಂಬಿಬ್ಬಬ [illegible]

మొదలుగ రాయలు నృపు(బ)లు ప్పనబడూడ శక్తి ప(హి)నాంగ॥ క విఠంచ్చి విఠంటె వెయు(తా)రేగాం(డ్లు) [illegible]

నృప॥తిరదరాయలు దేవునవారు కుత వరంచిబగనలు॥ రఘు వి[illegible] [illegible]

బూ విక్కిక్కి తెల్లి జెప్పి సగాగన వక్కి॥ విననాయలవ[illegible] [illegible]

[illegible]

[illegible]

[illegible]ర॥ నుతమా౦వ్య[illegible]
[illegible]రా౦త్ (కిర౦గ౦యర౦గ్బల [illegible]
వ [illegible]॥ నా౦గా౦యర౦గ్య [illegible]
[illegible] రలదన్బతమరద్ద వ [illegible]
వ౦ద్ద [illegible] తు౦డ [illegible] [illegible]

సర్వసాగా।ంత్ర మసర్ద్రా ఆఁండ్ల। భూపతి వుంత్రు రాయలు భుజబల్లిత్రి [illegible] లుగల గురునా।ంత్రు రంగి

వలెల నంభిరిమచెన్నా స్తలు గుర్ల్కి అధిక్రి వతి। రాయలు ఏవు [illegible] రామ్పం బిక్కి నతిద [illegible] వ్రులు గ్గ [illegible]

భువివు।భ్వ [illegible] భ్రవ్ర నన వ్రు।। రడదివ నసభవరౌ [illegible] లవి వర రళ్ఞి [illegible] వాలల [illegible]

[illegible] గౌరు ఇలాళిరవ్రు చ్రు కేడవు నవ్రువి [illegible]

రంత్రు।వురంత్రు రాయుదలం భిరాయ రదాను వుంత్రులకు నవ।ఇరంత్రు గౌ।ావలంప్రి ద్రిగ [illegible] వల [illegible]

స్వాత్మతలక్షణరత్నములలోయెల్లనైలు ధరచాగ్రాంహృయహ్మరడు నాంతరత్నము రాని సంధులనరంబు
రందు రత్నపాంతయా వరకునసాకల్యాకవులనరత్న నవత్రి యుయ
వనవత్ని వచ్చినిష్పుడునా మూడులువినరంగుల త్రిరత్ని నా
తరయువ నిష్కా కన్నులకరంచిన్నిలుచ్చు నుచుచు వి చుబలి
రంగుచిత్రములువులరంబా నరంధ్రనవృతు। నరంగతగగనఖాప్యగావిలుచ్చు దవము। దరిగిరత్న నిజవము

[illegible] ప [illegible] దుర [illegible] ధనులమునగి।
[illegible] పాటిచ్చురాన్న(ప [illegible] తనగుష్ఠి [illegible]
[illegible] రాజులవముఎదా [illegible] గాలునగలస్వీనడ
దేవాదచ్చ(నెకవి [illegible] నస్వి(లు
[illegible] వ(వఛవెనవెకలు
[illegible] డుభారనమురిరారు [illegible]

తలక్షిరం బత్తి[illegible] దడ్డరా తి[illegible]వచిక్కలు[illegible]
ఢీ గురుకలనల్లి వాగులచి వ్రి[illegible] శ్రీ ల్సిన
నిర[illegible]లురత్రిడ[illegible] శ్రీకవిలిచిన[illegible]
[illegible] కులగడ్డెలవమా [illegible] వశనిరవ
ఉగలులుడులప్పుడి ఢుపు నా నల్లి॥ బాల్లువు వచ్చిక నూరి

సి॥ నెలబయిప్రాత్యాళ్ళి వెడలు లుపష్టసంప్పుధ [illegible] గ్రతాగరాజ్యు [illegible] తగిచ్ఛిరంగ్న [illegible]
[illegible] ంరకు [illegible] రోడుపు [illegible] ంరంకు ంగ్రతకర్ [illegible] రుబిస్ఠంశ్రు [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] రండ [illegible] రఢయు। [illegible]

[illegible] తానత్తురులేష్టు॥ మ్రాతా [illegible] తా [illegible] మానవులనా ఖ్యర్థు॥ చదివిరచ్చు [illegible] దవులేవి [illegible] [illegible]
[illegible] లకనుబనతనరా [illegible] వుబిన [illegible] నబి [illegible] వులనరి [illegible] వులతబిడ్డు॥ నలక [illegible] [illegible]
[illegible] రబ్బులలరరగనరుడు॥ [illegible] అరత్తున [illegible] నురంజ [illegible] వత్తు [illegible] [illegible]
[illegible] రు [illegible] రుబిఅప్పుదరహిగి॥ నా [illegible] తలక్రితతా చ [illegible] [illegible]
[illegible] రమ్ము॥ శ్లవత [illegible] చెలరగిడులతనదు॥ తనరుల్కలనభినవతారులు [illegible] నబి [illegible] గనవు॥ తనలతా నవ [illegible] నన [illegible]

క్షేమ నంద వినంబుక్రవర్తిన్యా వింక్షి శ్రీ శృంగులలు। నవలఘూవిదాసరులనాంతిత్తివ్యాబా। వివచక్రవర్తిన వివిదికవష్టి। రులనలపవలవ। గట రుల్లి వివన్నునడ గెట। నానా డు నా వి ఇ క రు గె దువ నుదా
నానతిష్ఠి విషూనము ద్రివ ద్రి చూ డు। వల విఘ్నార్థ రులు నదానన్న్యా ని భవానసం। ననలవు గాధా। సింప్మి సామ్రాంగ్ర వలునను। ధరణి జా గ విరా విత నలశ్రు లదు రంద్రా నరు
ద్రినభిన్న ద్రిహాంబుబధరం ష్టి। వ జాపతి రులు డులు విషూన ంబుష్టి నక్తి। వఙూతాష్ప గొవు గూ లకవు గిభూ। శ్న నావులు। ప్రా షూం బ్బురంబుబ్బలు। నినరు నక్షి వి శ్రీ శ్రీ ఖం
శ్రీమనెల్ల శ్రీ గంధవలరం బిడుం ద్వారకలగులవలదా వలవలులుభు। ఇటిబ్బి। ప్రిం దల్లనానా। జిగరం బిబ్బ లుద్ర యుచుండ్రి। గొం ద్దరు నాద్రువలు లకొ ఏ యరంల సల్లి।
కొంద్దవనా। ఉరరంగ్గుగవి నలిలంబి। గొంద్దరు। వా వలరత కొలంద్దులు బీవి। కొంద్దరు వెవడతగా। గిచింత్త। లులవ। వంచ్చి మూగ ధ బ నువవ ద్రిగంచ్ఛి ప్రి గడ। బ్రిందప్పాక గెరు గాంచె ద్రి ష్టి నె

౨౦౭

[illegible]

దాయుతడై వెలయు చుం[illegible] యుక్తనొక్క మిరపాన్యవిబిబుధుతతి నుండదు। నక్కలవిద్యాంతార్థనొా వరుావంబుభిన్న దివా [illegible] వరు [illegible] । రహా నందఢ విలయుల రాబిన నాన్న
మిన రక్షా। జీవళ్ళు ముల రాబ్గా వచెలదనయెల్లోభు భపావనబ్బితనుందన్ద్వా దంబుదిరిశి। తద్భ్విథ వంబుల్లు లుదలంచి నంత్రత ము। నవ్య [illegible] రంభుబి మిరాన్చు [illegible]
స్సు। ద్యవాంతరరంబుబ్బు లేనిది శాంత్రరములు। నవల్లనుర్తి న నెత్తిదె। ర్గ్రిన తదధిమసుఖింబున్లా గాధరభ్రాలి [illegible] సుఖ్యి [illegible] దిలు [illegible]
ములువానిదేతన్నట నిచిాలా। నయుక్తార్థనవలుతదరయు మాారనెునరంగలనిరద్యాన్న ముఖరలి [illegible] నరారద్దాన్నిదవ [illegible]
రినరరర్యనవ్వారత మురంక్షిందళ్ళి। తెప్పమిప్పలి [illegible] నారిత థర్మరంబున్న గిరర్ల బారడిరి నలడ్డ్రివిద్య [illegible] బుంబుభువిని [illegible] వుసుంసత్తు [illegible]

ాలుకుఁబెరిగెదవులె తేనాసాగమునను లు॥ బాలకృష్ణుని హృష్ణాదశ్యపురానాగా బలులనవు॥ కర్త [illegible] తవులులె [illegible] శ్రీకృష్ణాగతిలాని [illegible]

పవ్వళగతి॥ సకలలంబళ్ళవవరిప్పు । రంఘాలుకృష్ణారివరలు॥ దినుదారాదడునరంగ్గదిచ్చి నవపాతి॥ వృ [illegible] తవులునాగాం [illegible] యూ [illegible] రంబబద్ధి

కులవివనవివ్వు నెడిలివనవిష్ణు । పరప్పుదలు॥ వుతుణొ త్రాగాగ్ని భోగనభాగ్ని వుల లు॥ దాతత [illegible] వులుదతు కేత్రిగ్గాదుష్టు [illegible]

పదానంద్దవులు నడిరంష్టగల । రు॥ అవ్వుతతానరవులునఅల్లుంబబ్బగ్గాలి॥ ఏన్ను వురుతానతివిది [illegible] గధవులుదద్దపదవ । ధనవెలంన్ను నవదడ్డు [illegible] వులుదవు

వవినేపోవమున్మకృష్ణ శాదులిలి॥ విలుదళసురంక్షి తయుతులదవులష్టి నెవులవులున॥ వలదిరంక్షిలంగవిప్రవును చవర్యులగ్గ [illegible] రాలుడివురలచే॥ హ్వారియవాతనిపోతుపద ।

ಪ[illegible]ಯುಳು ಸಲು[illegible]ರ ಚಕ್ರ ನಗರಿಗಿದಸಲು ಶಿಶ್ರದಿಷ್ಟ। ರಾಯುಪ್ಪುಗಂಚಿಪ್ಪು ಚಿ[illegible] ನಂದದ್ದ [illegible] ಸಕ್ಕನಾಡು [illegible] ತಪ್ಪುದರಂಬಿಟ್ಟುಳುಶಿಕ್ಷುಧರಸಿ ತಶಿರಂದ। [illegible]
[illegible] ನಾಪ್ಪು ರಿತಾವೃಷ್ಟಿ। ರಾಯುಕ್ಷ್ಮಿರಾಯುವ್ರ [illegible] ರಾಂಗ। ನ [illegible] ದವ [illegible] ದುವ್ರ [illegible] ಯು ಬನಿರಾವ ರಿಶ್ಲೃತ್ತ [illegible]
[illegible] ನಾನರಂದ್ರಿ। ವಾಳಾ ರಾಯವಸುಗಕ್ಕಡ [illegible] ಳುದಾ [illegible] ಳು [illegible] ದ [illegible] ನ [illegible] ನಾವಸುವ [illegible]
[illegible] ವಿಗನತಬಡ [illegible] ದಟ್ಟ। [illegible] ರಾಂತರಾ [illegible] ನೆಂದ್ದಿವಬುನ। [illegible] ದರು [illegible]
ಶಿಬಚಾರಿವ [illegible] ನೆಂದಿ। ತ ಸು [illegible] ದ್ದಲಬ [illegible] ತಿರಿಯ। ನಗ [illegible] ದಾ [illegible] । ದ [illegible] ನ [illegible]

[illegible]

[illegible] ದಿರಾಯಂ [illegible]

[illegible] ಲನಶರ ರಾಯನ್ನಿಲಾ [illegible]

[illegible] ವರಲ್ಲ [illegible]

[illegible]

[illegible] వర్గ గా వత [illegible] ంగాం మిద వివ్యు [illegible] లు సురావు [illegible] దండ్ల రచ్చ [illegible] దా [illegible]
[illegible] గిన నగిరి లు [illegible] వన వు మనవు నచిరంత్రి [illegible] వురి [illegible] నవ్రి [illegible] దాం [illegible] వాంరం [illegible]
[illegible] దళ్లు ॥ వసుద్ధి [illegible] నురారా గా ల్లా చవాక్కి [illegible] వు [illegible] వురు నాను [illegible] ధు లా [illegible]
[illegible] గా ళ్లు వలు క్కు । కావ [illegible] వలు ండ్ల కలం డ్లి నయల [illegible] తెల్లి । నిరత [illegible] చపృ [illegible] విల । నసర వయూ షా [illegible] వలుచు నా [illegible] ర [illegible]
[illegible] వెలింత్త వలయు నద్దుండ డెగు చుపరవు ంత్తు వుది తెంవబా [illegible] కొం వలుచ [illegible] రాచ్చ ఎదు రవ్వి వన చలా వన వు ండుసు । [illegible] వపరిబ్బ నక నవ [illegible]

[illegible] నతండు [illegible] కల్గిన [illegible] ఆలంబున్న నరదత్తు నలరఁగ [illegible] నవరత్న [illegible] నలరిన సంభ్రమ [illegible] బెంచ్చి॥ [illegible]

[illegible] వ [illegible] నగరాంతి [illegible] కలరు [illegible] లుచూ [illegible] [illegible] వల్లు [illegible]

[illegible] పుడుచ [illegible] సంచరించెను [illegible] గడ [illegible] చిన [illegible] నాత [illegible] [illegible] ఉంచి [illegible] సవరించెను [illegible] రవలు [illegible]

[illegible] నడచ [illegible] ధరించ [illegible] [illegible] [illegible] రాజు [illegible]

[illegible] సన్నిధి [illegible] నరోంచి [illegible] యోగము [illegible] తాగు [illegible] సమ [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

చింత్ర [illegible] దళ్ళ [illegible] యయు । నల [illegible]
[illegible] వినరబ్బ [illegible] నా [illegible]
[illegible] డుదా [illegible] లం
[illegible]
[illegible] రంగ [illegible] మూనా [illegible]

సనలుగ [illegible]
చిరుటి [illegible]
కారత్తు [illegible]

[illegible]

భావితపరంబ్రిధాన్యక్షవటునాయకజనతన్నరగు[illegible]ధానసూరంగ్నశృతభా[illegible]ధ్వని । లాభిక్షా నతవిలానను వివిరా । తారక్షారంత్ర్యకవిల్లో ధ్వంద్వనితత । తారక్ష వరంత్రావిధానవిని
విర(వ్రి)తాంశ్వ)త్తానవత్తు) చైతన్యసత్యనిత్య)బ్రహ్మచర్య)వివిర । క్షీరే[illegible]వాన వారక్షీక్రానారవ్రాచిత వివటవుల్లా౦ భోగ్లు వివిర । వావవశ్ర [illegible] ధప్లని
విర । గోవిరదరాజ్[illegible]వటు కుంద్ర్వవివిర । శ్రీ[illegible]లయార్య్వ[illegible]రు[illegible]ప్లవేలుందళ్ల[illegible]వేహారారుశ్వ[illegible]ధూళ[illegible]ంఠ్ష్ణ । గో త్రిభారదాస్వబగొత్రి[illegible]ధర్మవరంరుట । ల
సూత్రుదావ[illegible]సూరా... తానవత్తిగ[illegible]భావాశ్వేవితావశ్చివ[illegible]దా।।ద[illegible]వధానవిఖ్యాత[illegible]లదరండరు । శ్రీ(రి) ప్రవరారాళ్యౌ। లక్ష్మీ గఛేవాధిహరాహా

౨౦౧౧

దు(రి)దుగుత్తుక్షే వుంగనుసూపతిసొస్త్రీయుంద్న (అ)నిసూతవు నిరిబిద్వారకన్యకవు(అ)నుగుణా(వితా)నులక్ష్మా(కృ)వీయుదవేవరు నగావ రాగ్యాణామునే ఇత్తుగతుడకుశాస
ఛిక్క ధితవుగాన్న వులు నుధివరం చప్పనిష్టి(శ్రీ)(వెం)క్క్షాఛశ్వ ఘువనా దచ్చతదచరిత్రవులునుసరం(గు)శాన్నిరెప్పల్లవారిగుంలు రాష్ట్రుంరదద్దనక్షుల్లు సీగాతిఘన్నతెను
గునవ్వీపద(అగార)పుండ్రసరగ భావరాయుకి(స) సరస్నత్తులు భరతిరాయుప్రాదక్షవన్నవత్తుఖరరాయుశ్రీ నివాసనపిభాసప్తివధురు నరినప్రాచిను ప్తపాంపుష్టా నక్షల్కు
రాయుగలుగనె(ను)నరం చప్పకబ్బుంబ్బచగతి(ల)రతెసరం(డ్వ)ఛ్ఛాడ్సెల్సనబ్బులక్షుపరవుబుక్తలక్షునవుంక్ష(తిం)కుల కనరసచిత్తులక్షుపుగాత్తురవు
తులక్షుఖనులనక్షుతం‌గుపెళ్లిబల్లు వుసు‌నుమా నితానరక్తుంబ్బుపునిదిరంపుగాతినక్కు(అ)నివిచిత్రాధనవుధనౌక్షరత ఘునసనక్షసవిత్తుతకకవివయఖిప్పు(విర)ఖప్పులూనుహాశ

[illegible] ప్రసాదంబు వృద్ధి యగుచు ఉభయాభివృద్ధి [illegible] గోత్ర [illegible]
[illegible] వృద్ధి [illegible] పురంధుగా [illegible] పాలుఁన తండ్రులకున్ [illegible]
[illegible] నలంగ [illegible] దానితో [illegible] రాజా నవల [illegible]
[illegible] నయుం [illegible] [illegible] యుంద్దరున నప్పు [illegible]
[illegible] యుటు నాదిరం [illegible] నవగవు [illegible]

[illegible] శిఖరతురరత్నాదిరత్నములెల్లా [illegible] గావించి [illegible] రంచి [illegible]
[illegible] ఉపలమున [illegible] నుదివర [illegible] నర [illegible]
[illegible] రాజ్యలక్ష్మి [illegible] [illegible]. [illegible]
[illegible] విద్యులవ చి [illegible] తనయుణ్ణు నారిఅర [illegible] వలన [illegible] ననచంద్రుచల
[illegible] నానంద [illegible] [illegible] [illegible] [illegible] రాగచంద్రవత్తు [illegible]

[illegible]

నుకొని। [illegible]

[illegible]

నకొని। [illegible]

[illegible]

[illegible] లంతోసావాంతులన నానా [illegible]

లుంరుణ్ణోగనపడ [illegible]

నసం. గ్నబబంప్పు [illegible]

న్న(ర). మవులనా. గనన [illegible]

సగోవరదళ్లి గావులునా [illegible]

తానుడునే। రామనరసనవిద్యరజనలలంధ్ధరుసెయ్యు। వెలునరనారాగ్ని ఁబిబ్బినెలందద్దచునుండె। తనదుష్టవిగ్రహసూర్యతఝూబిచక్రౌఘనవాక్ర మకర్ణాక్రౌ తలవలునెరింగి। కలిదాంగను
వ్రుడునడుధర్మ్యవ్య ష్టిష్టి। ఖలునౌ లుపదేవులలనిలబువత్తనరవ్వ ఖిలజ్ఞాంచుచనౌఁవెరక్రౌ ఢిశ్యరధట్ట [illegible] వలరౌచునొగ్రశత్తాబ్రింబ్బు ఖులుడ్డి। దుష్టరసన [illegible] గుధనదించి।
శ్రీనృసింహరవరాత్రి నొమయు ష్ట్రిమెయుందద్ద [illegible] కావ్యనెనక్ష్మి విరక్త ఉష్ణిలమహావు। వా [illegible] వానవైభవము తితి [illegible] లమువ్యమహాప్రభా [illegible] మతి
మెరంపురాగానవాష్ణునపగో చరవుడుత్యరూపవుబూనుదెం న్పరదక్షకవితద్వాశ్య [illegible] గ్రహాంబ్బుగనుపలు నుచుకరవరంప్పర్లలకఖిప్పు। తలంచిన
కలవముప్రైతరులల్లతనిన। సప్తసాగరవులుపయుద్ధాంగనముసనదా [illegible] రిల్పరవయుతత్త్రికా [illegible] నే। అవెరక్క పాదమూర్తిమునత్త [illegible] యునే। నావధానశిదిల్ప్రక్కౌ రంబ్బినాదమ।

భూ ... లగా। పరమ ... [illegible]
... [illegible]
... [illegible]
... [illegible]
... [illegible]

ధమిగలంగరాబిమినీనకునవంశ్యటనిర్మలాత్మలకు (శ్రీకాంవిచరక్కి) ఋక్షితధరంబున్ననిబిరాయకవనయరంబ్బు ... విత్తులకుసాయయుబ్బు వెయయుత్తుస్వరల్పుల్లు తెతహుణెవు

యూవజ్ఞినయతత్తిరక్షిర్యుశె వలువగాకెజ్జుత్తిరాయుచుమిగలా। భాగధాగ్నిరంబ్బులుభుజియుంబ్బి తుదనుయోగాదులక భుమెక్షవియుంద్ధ మత్తుపను। పరవ

పధరంబినాశీస్తేలునన్నినరత (శ్రీంక్ష) రైశనిరాయతంగాబ్బుధని। అనంధవియుంద్ధదురఈయులనెవిద్ధే। వ్యావమత్తిరక్తి నృ మయుతుపపుణ్యానుచ ... వంజీవ

స్మృతిగనితవిరద్ధంధర్మనవిని కేతుదమెచ్చనారాయుబ్బుపదము। కాపునజ్ఞులుకావిఖణేయగాలా। వ్యాబిలున్న(శ్రీ)నిరంఘ్న గరవింవ్రుచనరా ... వకెవి

లక్షముమువ్వబరవ్వుచునరపెరరఘరంగరాబ్బులక్ష్మివహింబ్బి రామరంధర్త॥ శ్రీ॥ అనవయోనింబ్బినవాచక్రవత్సనవనతుందిమాయా వివత్తునతనరపురముననహాయా) నం

౨౦౮

ల్పొంగనలు హరిభక్తి వలయుత్పుంఢా నాతండదాన్నండా। ధరసౌఖ్యరునలతంబ్లి తదనంజిడిరత్తి। లాగ్నోనిలుదక్ల నలంగాఢిరన్నాగా నెర్పిక్షలంతఖ్పురిడి బల్వితుదవలనేలుతు అర్పితానా
కాన్నాంతన్నంఢక్పురత్తబిరత్నసం త్రపంబిబ్బనిమహాస్త్రరంబిబునడరా। వలగుడి శ్రీవింకి బఖలకిధరంబిబ్బనకలు। తగరరారలంబిబ్బన వచ్చి దప్పినవలంత్తి
శ్రీధాంఘ్రుల తెలుగుచోనిదిన చ్చబాఢనాంఢ్రిదినతలంతా నచ్చిగతానద్దచ్చనలత్తరారులుదాదక్షశన్నబిబ్బి। వాదిపధ్మతరాయులు — నలవరలనన్ను రాయినమిద్ధనంబాన్ని
నరంబ్లిరిసమానపనఘనేనిధ్రిడి గతవిరాక్షిలిచ్చిలోతనకల విమ్మరడక్కి పసంచిప్పి విందగానాబి నెన్నదలబిలుదభుబాప తతలఘ దీవాడదీవు।
ంతిలవలనాతబిబూదిరులుకులానతచిప్పి శ్రీ। వినతపుత్ర రెలరత్నదివిమలదిరెయాగలక్ష్మి। నననుభక్తులక్షునిదిలవిశయలుకి సాలగ్రామ సాదనాపు సాదరూపనరనిమ్మితమిమనసర్గా

తులతి నిశానన్నీ। లురలభక్తి గానుచు నందద్వాంతాన్ని రంతనిండ్లు। నలవాలిచి [illegible]
కులాలన్నిహాంబట్టి నందడ్డవచ్చె పురరులకూర్చి। అన్నింహేకాంత్రు రామప్పుముట్టా
త్రిరచిన్నె। పతిబూతిరంఖి। అవ లాటినంబన్నైకిపానవంబ్బు పరంగి। రామపరంచిగ్ర
పావనంబ్బియెన్ని। నెనుధనప్పుం డసైతనివర్ణబూచుటను। భూనాథయొంతభిక్రింద
మాటలాచేరివత్తగా। వైరులాదతంబట్టి నలవినంబరంబట్టి నరకసీసనరులంత [illegible] రత్నె

[illegible] ళురండి[illegible] శివచ్చుత్తిరంగ్గ్ర[illegible]రంగ వరన్నబరన్నాగ్రనివాశ్ర్వ. వయా[illegible]చంద్రు లి[illegible]

[illegible] లాడివ [illegible] రాప్తు వారా
[illegible] డలు త్రినతర్క గాలు వు
[illegible]న్న నె బిధా షి రాదు [illegible] చ్చు నె

బాను. లాక్షులుంప్ప రనగాచ్చి వలా క్రి మి[illegible]
చ్చు రనన్నైవు విళిచదన్నక్షవులులుపాష్టక్కగ [illegible]
ఇవులంత్ర నవులులు. రంభాడించి ధాన [illegible]

[illegible]లన గ్రాహలంక ఘాద్ధు రా[illegible]డత్రి తులులు. వరభటక్షై గాద్య పార్య హాలంక్రితులు [illegible]

యుక్తదినంబున్నవధ్యుష్టె వెళలనుగుచనువిండ్లి కుట్టుదాల్లురంబులు లుదరు [illegible]
ధ్యాహ్నకములా పహ్ యుగవ రదచక్రజనైనవత్తులనదు। చరశగింబ [illegible]
[illegible] లగణ్యయు। నుణె రుస్తావంగనెంచబ్బ [illegible]
[illegible]
[illegible]

[illegible] గల సరిబిట్ట దలంచ కేశవ భోగము [illegible] నవద్దుర [illegible]
[illegible] రక్షే సునసు బని బిరుగా [illegible] [illegible]
[illegible] బరాబ్బు లక్ష్మి భో నంబిట్టు [illegible] [illegible] బిరగా [illegible]
లకు భోగ [illegible] వురాబి [illegible] యోగ [illegible] భోగ [illegible]
[illegible] [illegible] [illegible] [illegible]

మఙ్గ నొవ్వ [illegible] తనుండద్దు [illegible] అంత్రుడనావి శ్రీండ [illegible]
[illegible] సూద నెుఖిరచ్చి వ [illegible] రవిరాగానదాలనుగెర [illegible]
[illegible] చిందాయుండి దర్పుచు [illegible] శాసొదరణాభిచిన శ్రీ [illegible]
[illegible] చదర్తి [illegible] విచ్చులవిడితనవిమ లరయత్త దాయు [illegible]
[illegible] నినన బాహు నీతిరంగ మురబిదులు [illegible]

[illegible] వృతడ రయుడితమనోజ్ఞా [illegible]
[illegible] ఆ నైమున్నిద చుప్రనందార్హ [illegible]
[illegible] [illegible] [illegible] వసిదవెవవ [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] లలకోగాసంబిజవొ వశిరయం [illegible]

యరాశర నగ్రసుండతడబ్బ్రిగచల్లవిరులు॥ దగ్వుం చుతాద్రైగావ్రజా వ్రంచిదివ్యనతావ్రు ...

. జలజాయుతాక్షు॥ శ్రీ శివా సుహృత్పాదు శ్రీఖరైకవాసు హృతాదికిబర ...

బు॥ దజల్లెచుదద్దనగబూ చినందద్దెహాశివుండద్దాచ్చుల్లుచుబెబవనుగాపు ...

యెరాసాప్వమనూత్తవశలు॥ యెంటుకుక్షిబలవత్సరవిశ్వముచ్చుయరు॥ యుతాపఖుచా ...

హరివధకరుచిజ్ఞానవతిదివి॥ శ్రీ ॥ నావ్రుండా వెరక్కృజవాధ్యుండా తనరిధాచతవే కృష్ణ ...

[illegible] తరంబున వుత్తి దానక్క చిత్త వలు సా వి తత వల్లు [illegible] రాలు వుష్పు విస లరంబున్ని కేశి. రా [illegible]

[illegible] హరి నరసా. నికట [illegible] న విడల నెల్లి వృషా. కొంచె చెవి ల్యాన ని [illegible]

ని. పొవన విలు నాభక్తి విన్నాం జ్ఞి. రాలతక్క తాభనతజే. దక్క వలరా [illegible]

వరభాలు [illegible] నా గొంన్న వెం రంని. పునవిష్ణు రాలానరధ్ధ కలతల [illegible]

[illegible] వభావి [illegible] లరిశ్రీ స్మరించు [illegible] లువిద భ్యవి నరశ్రీ. కేడు వడి నదలరాధ్న కలవర [illegible]

రుగాదరిరంభ్రునె[illegible] ... ప్రరవెగ్గిరంబబ్బిదిచ రురుగానగ్ర[illegible] తిజిపిరి రురంరగర్భజాధ్య నా
[illegible] నురంమ్ము తనదిరిర్లురంబా[illegible] రంభ్రిమెవృదరంబబ్బి నశితనమబలిం[illegible] రండ నె[illegible]వ్గి నిశంరా
[illegible] ల్లిరిబ్రి[illegible]తిబిరువచ్చ[illegible]రరగె మరంబరుపు[illegible]వావిరంప్రునా. రులల్లు
[illegible]నశ్రిశాం రురాననతవలరారురుగధా ధనర[illegible] రగ[illegible] అనవురండా[illegible]
[illegible]నరంన[illegible]వినుభినబ్రి నరుబ్బు[illegible]డవినబ్బి నాడున్న[illegible] నరుజ నవుబి[illegible]నరందన్నపు .

...కలుజూచెప్పి రాగ [illegible] ఘాళ్ళి [illegible] పుగాపుర తేగలుగల్గి చల్లడ వడిగా [illegible] వరుడు [illegible] చెరుకు [illegible] వరదులు [illegible] ...
[illegible] రహ్మ [illegible] రంగ [illegible] చెరులెల్లవారలలు వల [illegible] దండు [illegible] చెచబరణ [illegible] రహూప్ప చెర [illegible] చెరంగ [illegible]
[illegible] లుకంగా నర్కయు [illegible] చెరిరమియుఙ్లావల [illegible] దుగా [illegible] దుల [illegible] నరంగ [illegible] వందడు [illegible]
[illegible] యలంత్ర [illegible] చతుకలచనెలమన [illegible] దల [illegible] వనల [illegible] వరయల [illegible]
[illegible] వలలుల [illegible] రాలరగ్గ [illegible] రెల్ల దెరాలుదు నల్లుగ తగ [illegible] దలదకుల్ల [illegible] వరదల్లిచెర [illegible] ఉల్ల [illegible] గారు ...

[illegible] సందాడు [illegible]

(మె)రూరుల గజ్జెలు [illegible]

కటికి మల్లె [illegible]

ఇట్టి తాధ తళ్లంగు దువను [illegible]

[illegible] తవనుం [illegible] వెల చెల్లు గలుకేరమ్ము చేతులంబూని చెలువు మీరంగ [illegible]

[illegible] ప్రాధిగరాముననిచటప్పురవముబూదినలచ్చి [illegible] రచ్చి ఛప్పుగతి విరుహాబద్ధి।వరవునాతల [illegible]

[illegible] నుగురాలప్పుకడకరాన్నభిరచ్చి।రురుంరత్న [illegible] రుయిదాత్రా [illegible] ద్విజ్ఞ [illegible] యోన్పుదప్పి [illegible]

[illegible] యేయు।నలసప్తవలదినెరంబచ్చిన [illegible] ప్తవలరాన్న [illegible] రాన్నగాధ [illegible] చరనెప్తా [illegible] చప్పుధిదా [illegible]

[illegible] భిరచ్చి।రురుక్షుతరలు।గ్గముప్త [illegible] రునరరాధ ధిత్వం చచ్చిరి [illegible] రురుతివగావు తగనతి [illegible]

[illegible] తలదన్కైధవిగ్రహవుర్నారురంన్న।భుధిసాలెప్పి [illegible] ఉత్తుంగాన్తగుర [illegible] రురంధప్పిగతిరుచధులలర్గిరాని।సవ [illegible] గవనరంధప్పన్సెన్నుకరంధప్ప

[illegible] వరత్రు శబిక్రప్పి వయలవలగా [illegible] డు దాదవరా హాలచిరగ ఉజె చా. [illegible] దేవాచవతి [illegible] నవత్రు ధనాతపద్రి యూత్రు తదఖ ధి. వన దన్నా వ్రాత్తినన [illegible] ఉయయ ౯

[illegible] తలదత్రి వ్రూనసత్రి యయ్యత్రవవలన. నంత్రగాయవవలవా [illegible] వవలనవల [illegible] నలిక్క తెన్నిశా ౯ [illegible] వవలలగజా నూరాలక్కెదాధిన

[illegible] హా నవలయదిత [illegible] వ్రుంత్ర కలతక్ర వలవలన. తలవవ [illegible] దనత్ర వవలన్న [illegible] బిచా [illegible] నత్రవలా ఖిన లచ

[illegible] యలాగ [illegible] డన బుద్ధి. వృష్ణవషవలన భోజ్యాబ వరుతవల [illegible] వలదిక్కి [illegible] నలా ధలత ౯ [illegible] లయలక్కవధి వరదక్కె

[illegible] నన్ను రాశివల ణులయ. సంపూతనాత్వా౦ చ్చిసలతవ్రు దత వ్రుదర [illegible] ంచూరలత [illegible] ండసర [illegible] నవలవ నసుకో [illegible] నంనన్నూ తత్తు రతక్క [illegible] నా [illegible] నస క్కలదిశవ్రు [illegible]

[illegible] ధరంబు [illegible] ారిబిళ్ల [illegible] రులు, మూదరంబు, [illegible] ంబు [illegible] తంబ [illegible]

[illegible] నిరంతరారి [illegible] రాంబిధిచేరిత్తు, తగులు [illegible] ॥ [illegible] రత్త [illegible] లు [illegible]

[illegible] త్రా [illegible] తి నబ్బుధి కి ॥ [illegible]

[illegible] పరాసంబు [illegible] త్తరు [illegible] రంగ [illegible]

[illegible] ప్రత్యక్షరంగ్ర [illegible] చ్చి । [illegible]

[illegible] యము। [illegible] నా చర్యాది పలనా।
[illegible] నవర్ధిల [illegible] వం [illegible]
[illegible] ఘుర [illegible] తర [illegible] నన్నుడింత్రు [illegible]
[illegible] చారు। నిజుంబాగరిగ [illegible] రంవృత [illegible] అగణ నిరదర్ల
[illegible] బూ [illegible] తనిపూ [illegible] లరుణిభూ [illegible] తరం

నజె నపా గ్రక్క వలయు నన్నభ్రిగంచ్రి। తన తొగడత్తా౦రి। యూష్టత నుభాశిరష్ఖు। శ్రీ వత్సవద్వ
సంరాల్బ్రువగరవము నండద లేక్షు క్ష్ఫఫ్రుతి౨। యెలురాష్ట్రునకలవ్సు౦ రాయె
...దలొత్రక్షిత చ్ఛు ... దద క్షి స్వరత్తతధ్మ్రునబ్లుతవఘరఫ్రుచునము। ఇ
శ్రీ ఖినిత్యారంబచ్చుద ... నుగనుడు౯తి౦ రాయుభూఖిరుంపురచు ... నన్నుచిరత్త్రా
వ నభిశేత్తతాంబురడలత్రివిశానుండ ఖ్విరులు। నిజవయుగానానంద్ల నిలరంయా... రయ

[illegible]గవినవారుయిన్నుతవిగాఢవిరా[illegible]గ్యు విలసితచక్రక్రువగాతననన్ను। నతతరంబుబుచిరయ[illegible]
[illegible]ప్పులువత[illegible]రతురథ వనచరభాగనవలిసదానవులతీ[illegible]
[illegible]న[illegible] చ[illegible] గ్రహగ్రహావి[illegible]బివసురక్రుదక్షి[illegible]
[illegible]రక్షిరభుతక్షర[illegible]న[illegible] ధర్మ[illegible]చక్రవర్తినర[illegible]
[illegible]రాజుల[illegible]రంగ। తనపు లక్షణయుయులరత్నరమ[illegible]పరంత్రసవ[illegible]

[illegible]

లచుత [illegible] తా నాతత నగర [illegible]

[illegible] ఖిశులవటరగట్టి [illegible] జట్టలు [illegible]

[illegible] ఘుంరడుగా తని [illegible]

వచ్చి ని త్రాగెరసావపులు లు। నాప్పు [illegible]

[illegible] ముగా ద్విరిఖవనతాతను [illegible] జుగనతులకృష్ణ బంబ్లి ననానావిధాంబ్లురచ్చి దివతాం [illegible] తనకకృష్ణ [illegible] రుంచ్చిబ్రుంహస్తు [illegible] దేవత
[illegible] బృంవనభరంశ్బ్రంరద్దన ౹ బ్లినలదివతలును దెవ్యావుత్త రం [illegible] దడి [illegible] చిలుచెప్పునం [illegible] నలు [illegible]
[illegible] ౦ రఙ్ఞర్గిరతురుత్వేరధి౹ ఘూషణాదుృతులనుపెవ్నరన్న [illegible] దయంతనశిత్వ [illegible] నత్వ [illegible] నునుకర దధక [illegible] దిఅవ్లిద్వియచి [illegible]
[illegible] ౦ధపూర ప్పునిస్త్రతయుతా వైరచూత్రిక్రత్వైభూద్ధ [illegible] రాధతాదిఖిదిననగిరివుణ [illegible] ధు౹ సరిత్తనిరంనన్నిభిభిన నరపత్ని [illegible]
[illegible] బవిఢరం [illegible] వ్బిన వితలి౹ తులు దిపాఠగూప్ను నిదృ [illegible] కకృనితన [illegible] రంపువుపహా పుత [illegible] వునుధానుభూతకృష్ణ [illegible] కవం [illegible]

[illegible] క్కతవ [illegible] ల్లుగలఘరదప్పనెరిమిచత్రింఛ్యానావురంబునతలం [illegible]
[illegible] రత్నరి [illegible] రిరెంతిరరంగ [illegible] గిరినఘుగానగరిరేంతిరరంగణం దరబన [illegible]
[illegible] శ్రీవర [illegible] రం [illegible] నదిందినగావ్రునదివ్రు [illegible]
[illegible] రరుంబన్ననవ [illegible] రరుచినిరరుబ్బిబవగానగ [illegible]
[illegible] రిరిబిగానగవ [illegible] బహాగరవసి హాత్రిసకలలోకనాథ। నెనువత్తత [illegible]

మి తు ల లు ఖు లు లు బి న వి శ్వ వ వ ర్త కం బు మీ న క గ వా లి ఖ ని నె ట్లు భూ ం వు సా యం [illegible]

[illegible] జ్వ న ర గా [illegible] ౹ రు హ ం గి న ల గి ట్లు క ర వు [illegible]

[illegible] ం ట్లు లు వ మా వి బి లి గ ం ఛ్చి న న్న చి ల ల నా గ బి [illegible]

[illegible] వ [illegible] వా లి గా లి ం చ్చి [illegible]

ం ట్లు [illegible] న స రా [illegible] చ్చి శ్రీ భూ నా థ శ్రీ విలంబి నరిదవింత [illegible]

ప్పు ॥ శ్రీక్రమంనా డెమ్ల ... రంపుడ్ల రంప్పి ॥ సక్కలంలాగ్గ నంలం

డా ల్గడుంనళ్లరుమృరా ముంన ... కుననుపమువృకిరా షా

సెంగ ఇఖంలంఛి ॥ సుంరం ఖంరా ... నిరంగనై నెవ్యాజన త్రిర్వి ॥ క్క

... ముగాల్లి ... వు ... రంతివ కెంలు నవద ... రాం

రాం ...

ఎంమర్ల ॥ శ్రీ ... మృ ... సుంరంబో ఖపిలంవరంరంయుచుంరత్ర ... రాం

రత్నవంరద్ధ గ ... కోం ... రం ... రం రం ... వ్రిక్రింలంఠుంవత్నవగలు ... ఠ్య
చ్ఛలు వరన్వయుచారత్న ౹ దన్నాత్తతనరంచిత్తి నె ... ఠ్రి ...
... ఢంరు ఖంబ్భుంవిఘచం దర్ఘవుసు నఃరఖాఖ ... ంచర
... చలు సు ఖు నబఖన ... ఠ ... వలుస్త్రఠిత్తుచ లు ... ఝ
నంచద్రిరంష్ట్రు ౹ నారంచ ... మ్మంరవశ్శి ఝవుస నా ౹ నెంఙ్ఘి ... ంశ్రీ

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] రుచు నచ ॥శ్లో॥ అవిపురవుగాంరుచునే [illegible]
[illegible] రుచుముత్రు ంచ్చుంగ ని[illegible]వంత్రు ఐద [illegible]
[illegible] రుచంచిఖ్ఖిజిక్కుగావ॥ నంతు [illegible]
[illegible] చంత్రిప్పశర్ర ంంరాక్షాంబ్బు॥ [illegible]
[illegible] బచలవచ్చుంఉ॥ భావితకరుగాదేపు [illegible]

ని శరణ్తధ్వరయుదూరస్తనరమ్యత ఖిలము ఖ పరమేశుల్ తమ్ము దివ్యమున నిహారంగారు శ్రీ [illegible] నీకు యిదండ [illegible] పలుకు [illegible]
డుడుచాని[illegible] సుదలరచే బాలుడేర్చె [illegible] చిలగలరు [illegible] ంచద్రుధ్రువంబు [illegible]
[illegible] లు | లవవాలు నగ్రేల నల్లిగ రవలుగన్ని [illegible] ంయెక్క సలక [illegible]
[illegible] ంబ్బితనులలోడ | దన రనద్రిపావులు ఏదగలు [illegible] తలవచితా [illegible] డిచవ
[illegible] లుక్తంబులస్పొప్పుంగా సంత్రుష్టి వలుచెలంగ్గుగ తండలు [illegible] నడతి [illegible]
[illegible]

[illegible]

౭౩ ౧ సహా॥శ్రీ॥—॥—॥శ్రీ॥ శ్రీ రక్ష్య తమఘ్నా రాధర్మక్షేత్ర త్తుమహారాతంసహ శ్రీః॥ —॥శ్రీ॥—॥—॥శ్రీ॥ శ్రీవం

కృష్ణమహావిష్ణు శ్రీశ్రీ శ్రీ ఋషిరయం సహా॥శ్రీ॥